GOVERNMENT ORIENTAL MANUSCRIPT LIBRARY
INDEXING FOR TELUGU MANUSCRIPT

Sl. No.	Particulars	Details
1	Language	TELUGU
2	Material	Leaf Mss.
3	Bundle Number	TEL B 0414
4	Work Number	R 1990
5	Page No (From... To)	1 to 732
6	Name of the Work	BHAGAVATHAMU
7	Subject	ITHIHASAMU

TEL. B.
414

భాగవతము R. 1990

([illegible] - ౧౦)

Tel. B. 5414

TEL. R. 1990

B. 414

[illegible] చిరకాలం తపము [illegible] గలవాడై [illegible]

[illegible] బులు వివిధంబులైన [illegible] బులచేతం [illegible]

[illegible] వివిధములైన [illegible] బులగిత్తానవతు [illegible]

[illegible] త్వంబు [illegible] తబు [illegible]

[illegible] వివిధ [illegible] బులతన [illegible]

[illegible]



[illegible]
[illegible] వన్నన్న [illegible] హా ౦ బునెలచ్నేగ్యు [illegible]
[illegible] త్రాచిత్రినకు౦ బశ లాకృడ్రిందు లుబ [illegible]
[illegible] సంబుస్నకుపెం౦బు చేనిల బుదయు త్రాళ్లిందిస్వాపదిని
[illegible] న్నుబుదయు త్రాళ్లిం౦బ్జ మిత్రశ్రీ౦ంచెన [illegible]
[illegible] దయుత్తార బొజ్జా తాపవచ [illegible] బుమవ చేవ [illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

ము నే. గో. రా చిత్త్రయుంచు. గుణి కొందరు [illegible]

దేరి తను పలాదిద్ధరించి షవత్పచా. జ్ఞ ముకే [illegible]

లక్ష్మి విరోధి [illegible] వలె చెప్ప వాసు [illegible]

[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

[illegible]

[illegible] ప్రమాణ [illegible]

[illegible]

[illegible] తృప్తిం । [illegible]

[illegible] వనిసెవు. [illegible]

[illegible] విచిత్ర [illegible]

[illegible]

[illegible] ప్రంబులి తె వా [illegible] ॥

[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible] ఆదియుగ [illegible]

[illegible]

[illegible] వసు [illegible]

[illegible]

[illegible]

[illegible] ... [illegible] ము లు [illegible]
[illegible] బు [illegible] ... [illegible] దేవి [illegible] వెడ్డ ధం౦బు న [illegible]
[illegible] ప కు తు ... ప ను నె లు [illegible] ... తి వ్రు షం౦ శ్రు [illegible] యి [illegible]
[illegible] లు [illegible] ... వతికి నే న వ్ర హా తు ని సు ధా ర వ తు లు [illegible] బు వె
[illegible] ... సు ను వ ద్దు న [illegible] వ ము నె వా లు [illegible] వ తా [illegible]
[illegible] ... తె లు [illegible] ... ల వెూ ప నె వ త లు [illegible]
[illegible] ... [illegible]

సువర్ణ ఖణ్డ యన్నేలాద్వే । దక్షిణమున వ్యాణి నొన్నవ్యని నేవి దశ ఖిలి లిఖితవ
స్కు పుత్రింగాన కొక్కి నా రక్షణ మన వేమ్మే । లంబటి । త్రినవా దిమునని
యూంగతిశివమ్మే వరుగత్తె ఏ (యున్న నాత్రివర్ష మన్నించి
శ్రీ రుచున్నవము ప్పే పౌ నన పున్నా ఖక్క ఆలఘు పవిత్రు
ద్రాత్రా ఖవళ వేఖు నేం త్ర పవిత్ర యాత్ర పాంచాప్ప మాత్రిం జ్ఞ శివ వర్ణ
సు సుధారా లూపంబుల నె నా నగుణు ఖచి నన వ్యు నివరుం దృఢ ఋష్యే

వితత[illegible] [illegible]
[illegible] లున్న [illegible] [illegible]
[illegible] [illegible]
[illegible] [illegible]
[illegible] [illegible]
[illegible] [illegible]
[illegible] [illegible]
[illegible]

[illegible]

కనగానానై । మిత్రవంశ్యగ [illegible] పరతలా లం [illegible] వర్తిబె బొపా [illegible] మున [illegible]
తలని దూరాళి రవగ్గాశు త్తొత్తి [illegible] రవం [illegible] పివ్వం తం బు [illegible] తవవప్పు
[illegible] ంచేసవం ప్రాణ్జి రామక తు [illegible] లం తిత్త కమని యర్నసూ [illegible] తెరొ లం [illegible] బుమ [illegible]
[illegible] బుమనే [illegible] వతి [illegible] ంబున [illegible] శవనిల దా యరకం బునా [illegible] బు నా [illegible] బున [illegible]
[illegible] వతి వాసం బునవై తొమ్మ [illegible] ంబ [illegible] ం [illegible]
[illegible] వె చకకం కేనమితి । [illegible]

[illegible] గారు [illegible] శ్రీ [illegible] సత్య [illegible]

[illegible]

[illegible] నరవిత [illegible] నయు [illegible] రగాలు [illegible]

[illegible]

[illegible] నారద [illegible] తలనవ్వులిడు [illegible]

[illegible] నవ్వు [illegible] (శ్రీరఘువు) రఘు [illegible]

లిఖేము౹ శికన్న యనుగ్రా౹ త్రి నేలలవలం [illegible] త్త దన్న ఠికి మా౹ఠికి [illegible]
గనులనెక్కిను౹ఖు౹ కలి నత్తి పలితిదలి [illegible] య్యఠి యుసు ఎన్ని౹ కఠి [illegible]
నిమరము౹ [illegible] వన౹గేవన్నం ఖుని [illegible] దనం త్రి తె ఖ్గొ౹ఠిర౹ఠి [illegible]
గలిచ [illegible] వం ఋనలు వరమ తొ౹ కిం ద్రుగవ్వం ఋన [illegible]
ల ఎ౹ ౹ గి దెచ౹ వను [illegible] ఆఁ౹చి౹ ఠి రొదిని వరొత్తు [illegible] [illegible]
ఠిత్మొత్తొన౹ [illegible] దెది భిక్షు౹ సదె భుం౹ తలగ్గొ౹ వెళ్లిని సనుచతె లిమేము౹ [illegible]

[illegible] తలన్నాయిలు॥ విరచి [illegible]
[illegible] నైన వృత్తి [illegible] లంబు [illegible]
[illegible] త్రరపాటి [illegible] సమాది [illegible]
[illegible] రవెం బులు విద్యం [illegible] చెను చెనె [illegible]
[illegible] వసరం బు [illegible]
[illegible]

[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

[illegible] దివ్య [illegible] [illegible]
[illegible]
[illegible] యం చితెం [illegible] । సుప్రియుడ [illegible]
[illegible] ॥ ౪ ॥ [illegible]
[illegible]
[illegible]

[illegible] ಸ್ನಾನಂ ಪಚ್ಚೆ ತಿ ಶಿ ಯಿ ಬಾ ತ್ರ ತು ಲಕ್ಷ ಸಂಗ್ರಹ [illegible] ತ್ರ [illegible] ವಾ ಶಿಸ್ತ ವ ನ ದಿ ಬಿನ್ನ ಕರ ನ ಪ್ರತಿ ದಿ [illegible] ತ್ತು ಗ್ರಾರ ತ್ರ [illegible] ಬಿ ಗೆ ತ್ರ ಶ್ರೀ [illegible] ಲಂ ಗ್ರ [illegible] ಕಂ ಬ ಗ ಸು ಪ್ಪ [illegible] ಯಾ ಗೆ ಪ್ರ ಗ ವ [illegible] ಸ್ತು ಕ ॥
ಪಾ ಠಿ ವ ದ ಷ್ಕಾನ ಪೋ ರಾ ಯ ನ್ಯು ತ್ತೆ ನ ತ ಕ್ಷಾ ಸು ಲ ರ ಲ ರ ನಿ ವಾ ಯ ಸು ನು ಪ್ರ ವಿ ಮ ಲಾ ನ ತ್ತ ತಿ ಚ್ಚಾ ವಿ [illegible] ಪೂ ಜಾ ದಿ ವ್ಯ ಮ [illegible] ಪ್ರಾ ಪ್ತಿ ಪ ಶ್ ವ ಪ್ರಿ [illegible] ಪ್ರತಿ ಪರ [illegible] ಪು ಲ [illegible] ಕೆ ಗ್ರ ಪ್ಪ ರ ಮ ಶ್ರೇ ಸಂ ಶ್ರೀ [illegible] ॥
ಶ ಕ್ಷ ಸಂ ಗಾ ನಿ ಬ ಪ್ಪ ಸ ಸ್ಸ್ಥಾನಂ ಬ ಡ ಯ ಜ ನ ದೆ ಮ ಬ ಯ ನ ಷ್ಯಂ ದ ರ ಕಾ ಷ್ಯಂ ದ ಗ್ಯ ದ ಪ್ಪ ಶ್ರೀ ಪಂ ಬ ಕಂ ಡ [illegible] ಗ ಲ ಲ್ಲ ರ [illegible] ಂ ದ ಕಂ ದ [illegible] ಶ ಬ ದ ಯ [illegible] ವಿ ಂ ವ ಲಂ ದೈ ಯ ಂ ತಿ ರಾ ನ ಯ ನ ವ
[illegible] ಬ ಲ ನಿ ಜ ಪ್ಪ ದ ಶ ಸ ನ ಸಂ ಪ್ರ ಗ್ರಂ ತ್ರಿ ತ್ರಾ ತಿ ತ ತೆಂ ಪ್ರ [illegible] ನ ತ್ರೆ ಜ ನಾ ತ್ರ [illegible] ಪ ನಿ ಗ [illegible] ಗ ಲ ವಿ ಸೈ ದಂ ಬ ಲ್ಲಂ ದ ಕೆ ರ [illegible] ಯ ಲ ಪ್ಪಿ ಯ ಲ ಶ ಬ ಲಾ ದ ನ ಲಂ ದು ಪ್ಪ ನ ಬ ಬಾ
[illegible] ಯ ಪ್ಪಿ ನ ಪ ರಂ ಬ ತ ನ ಥ ಲ ಮಿ ದ ವ [illegible] ಪ್ಪಿ ನಂ ತ ಟಿ ಗಿ ಚ ನಾ ದೆ ಮ [illegible] ಬ ಪ್ಪ ತಿ ತ [illegible] ಗ [illegible] ಲ ಕಂ [illegible] ರ ತಿಂ ದ [illegible] ಯ ಯ್ಯಂ ದಿ ರ [illegible] ಪಿ ತ್ತ [illegible]
[illegible] ಯ ಪಾ ತಿಂ ಬಿ ವ ತ್ರ ತಿಂ ಪ್ಪ ಗ ಷ್ಟಿ ಗ ತಾ ಕಂ ಕ್ಕೆ ಬಿ ಕೆ ದ ಪ್ಪ ತಿಂ ವೆ ಯ ಪ ನ [illegible] ವ ಪ್ಪಿ ಗ [illegible] ಗ ಧ ವ ಪ್ಪ ಕ ಬ ಕ ತಿ ಜ ನ್ನಿ ದಂ ಬ ವ ಲ ಶ್ರೀ [illegible] ತಿ ದಂ ಥಂ ಬ ಕ ಶ [illegible] ವ ಪ್ಪ ಲಂ ಬ ಪ ಶ್ರೀಂ [illegible]
ಲ ಕ್ಷ ಂ ವ

[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

[illegible] సంధి [illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]
చిన వరాహం [illegible] చెప్పిన విధంబున [illegible]
[illegible] వారి [illegible]
[illegible] వాదన [illegible]
[illegible]
[illegible]
[illegible]

[illegible] రాజేశ్వరులై [illegible] వెనం గలాన్తికి [illegible] తనె. [illegible]

[illegible] వరమంద [illegible]

[illegible] గూండ్లి [illegible] వాడు [illegible] రిమణి కొలు [illegible]

[illegible] గంబులనదిరలు ండ గల వాంతి [illegible]

[illegible] దలం [illegible]

[illegible]

[illegible]

[illegible] బాంనన పాలఘృతమ్ము [illegible] నదధ్యము [illegible] తనవిన్నపము [illegible] లవం [illegible] నమయం [illegible]
[illegible] పాలు [illegible] ధపురము నతర [illegible] నియం [illegible]
[illegible] నగధ రుం [illegible] వద [illegible]
[illegible] తిరుద నవము [illegible]
[illegible] లనగ [illegible] పాలు [illegible] గ [illegible] లనగ [illegible]
[illegible]

[illegible] యిట్టాం ఖు [illegible] బృత్తజీవి వా ప్రా [illegible]

ంజను వయు । [illegible] ం తసి రత్తా [illegible] ష్టి వల్లీ ఛా నిలా వృదు యయు । కేవళ్యం ॥

వయుల (కేవళ్యం ఉడి [illegible] త్రుడు [illegible] ం బగౌ వయు ఆంచ బృగ నల [illegible]

[illegible] త్రయు [illegible] ం [illegible] న నర నళ [illegible] లుల నిమ్ము యయుచయు ం [illegible]

[illegible] లం పవ [illegible] యయు [illegible] నగ గణము నం యును అతి తిక్క నౌడ [illegible]

[illegible] తి [illegible] ం [illegible] ం [illegible] ం [illegible]

[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

ప్రతి దాని నూ నేరము. దేహము నం బున్న న [illegible]
[illegible] గవిత ద్విధ. వెరి. గి. చిన యు. [illegible]
[illegible] వెంచవ [illegible]
[illegible] వెం. ఫనిమ్ము [illegible] గి [illegible]
[illegible]
[illegible]

[illegible] దుపెరగళ్లవ [illegible]

[illegible]

[illegible] దరత ౦ంతా [illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible] వా దె లుతలర వృత్తు ముదెవేత్తనం చిం [illegible]

[illegible]
[illegible]
[illegible] బ్రాహ్మణులు [illegible]
[illegible]
[illegible] దేవత [illegible]
[illegible]
[illegible]
[illegible]

[illegible] ంటిబ్రా౦ ఉవేంకత్తె [illegible]
[illegible] యు [illegible] ం బసవమృత్తి [illegible]
[illegible] ర శ్రీరశ్వ తవత్తులు చెప్పరకపట్టి
[illegible] తులుగా ౦ ద్రవపట్టి [illegible]
[illegible] కృశల రావాపెం ౦ ఘనల్లి [illegible]
౦ బడిగల





[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

13

[illegible]

నానాదికొధిపప్రారంబు బున్నేవు వీరిం చికానువేశిచి ధవవహా త్రికల నివాళిం చిరుక్కిలో దేవినిప్రెక్కిం చిరమ్ము దౌళ్వచే మృతిసాంమ్మనంబున్ సొంత నుత్తైనవుమం మత్తో నులుం మ్మిమ్మ బూళ్దెదం వతులవేబున్
జింపదేవ త్తవేయచి దిదృక్షదమాంబకానివేగద షువారిం బత్తిచైయుమమ్మనిను నెమ్మినవారశక్తిన్నడమనునాంకముచెవుగదమ్మ ఈళ్ళవిళ్ళవళ్ళ అనిగౌరదేవి త్రైక్కివేతలుల త్రోడ్లంగూడ్జిన త్రావ్వై నాభా [illegible]
లవణవార్ధంబులునుం తాంగూలగంధతెరహసాత్రంబులు నె ఫలంబులును యుక్తుశ్రోధంబులునునిచ్చి రక్కిలోదేవిపూరాలంబూజించిళ్ళకెళ్ళగాళ యత్నంబివలనేపుదివిం చినాను లిజోరియుబ
త్రినివాసనంచుదాసవెక్కి మాత్రిశివవల్లిక్కిత్రైక్కి — మోనసనియతిమానిమగ వచెదవెళ్ళవళ్ళ యుళ్లుమెఘమధ్యంబుతెలుల వక్కివిలత్తిం చివక్షు త్రోన్నా రుమెరుం గుత్తెవం గునే ఉమ్మగళవుం
దళుంబు నిగనిమించి వేరంచు వృద్ధగంబు రేంవ ం బునదేమబున్న వనతేకరం తైత్రినజవనికమరుగు తెలవిపోద మూవు మాదా నిదేవతత్రైవ ఊ దెవదాం నృపసంభూంతకర
తళునవాళ్ల వచ్చి సమాంరవృత్తివమాం లాన్నెగాం ద్రుపానవరివలయుతోవరాచ్చయుకరిత్రాంత్రి ముఖవనావలవుంధానవమున్న [illegible] నిరతఘువుఘువు ఉత్తమవానవివమువచ్చంబు
[illegible] సుభయం దివాసుంవరిమై [illegible] వంబున బత్తావిదత్రుత్నానాన మానవత్ర్యు యుక్కగుర గ్గెవి [illegible] నన్నక వరివరివరంబు వెల్లివత్రి వాంన్నరానా రవాంవకమలనాన

[illegible] గ వ న [illegible] శ్రీ [illegible] ర [illegible] యు [illegible] లు [illegible]

[illegible] వ రా న మం చి త నెం వె నె నె [illegible] (త్రి) మ [illegible] బు [illegible] గం [illegible] గం [illegible] లు నె [illegible] లు [illegible] పు [illegible] లు [illegible] లం వ [illegible]

[illegible] బు వె న కుం (త్రి) ల [illegible] లం బు లు మ [illegible] లం బు [illegible] ం డు కా న [illegible] సం [illegible] లు [illegible] లం డు [illegible] (త్రి) [illegible] ం ద [illegible] ం బు నా [illegible] బం [illegible] లా

[illegible] రి చి వెం [illegible] కె [illegible] లు [illegible] లు [illegible] సం పా దిం వ (వ నె [illegible] న్ని వ్యం నె వ యు [illegible] కాం గ [illegible] ం గ సు [illegible] లా [illegible]

[illegible] రా వ [illegible] లుం బు లు [illegible] లు [illegible] వ [illegible] ం బు [illegible] ర య [illegible] చె లు కె [illegible] లు [illegible] ర వె రి కె వాం డి [illegible] డి వం బు [illegible] ం చి న [illegible] గా [illegible] ం బు [illegible]

పా [illegible] యు ల వ [illegible] లూ [illegible] న నికరం బు [illegible] వ్ర ద యుం బు లు [illegible] ం వ [illegible] సు వుం [illegible] వు ం [illegible] ర ని సా [illegible] యు లు చె వు ల వం [illegible] వు [illegible] వ స్నం చా రం బు [illegible]

వం [illegible] నె [illegible] నా [illegible] ం [illegible] నా [illegible] బు నా [illegible] లు కె [illegible] న [illegible] యు [illegible] (ప్ర) [illegible] దరిం [illegible] లు కం [illegible] న [illegible] వ ల్ల వాం [illegible]

[illegible]

నస్సు నక్షత్రంబు నెఱవిటు నెత్రో ... తన్నరక్షి వరిగెంబుగావు (తన్న ... సుశోతెమా గతై పేదినాంపాంగను
తిరుంచి తెవె మఘు ... పుంనె ... తశఖం ... రఘు గానె ... వ్వాపు ... గళ తెర న్ను ... రఘు గానఘు ... తెర ని న్ను గా ఫ
తా తోకర వ గానరువుల త్ర తెంతే ... పుం తోర ... వరస్సా దే చెశ్రేకనాడు బుగతిగె (నే ... నవు ... బునటు విచక్ర వూ నరత్త త్రువా వాంబు
న్ను సూత్త యవమాన శ్లూతనై తాళ్లకు లకలం ... బు (విశలం నేవూంనసైర ... కలనె నుది నెం కేసులు లంబునటు (త్రువలి ... తెబం తల బునుత్రు నైూత వవ లగం
ధం బునుక్రుదికి తవమో వూంచరుశ్రాగ్గా ... తయు నుపువక్కి (తదకకిత్రు మోంచరం బన్నెయులత్తె నవ్వుభూ (ఱఱ్య ... నెడిచతం చిపాలునునునుమాగవ వు
... గాండ్లి వెలికేనీ వగవచుచునా బుగొబ్బి ది. నవాన్ని శ్రీయుం గదేతెన్ననూమగ్గియుం (మొగమున నదప్పి వేరొదవవు పుందయునొకేనీ భూనున్నచైద్యుతో (బగమున తెవులలోబడకే

[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

ಮಗುಳ್ ದೈನ್ಯವೆಷ್ಟುಂ ಧುರದೊಳ್ ನಿಷ್ಪ ತೈ ಳವಳಯಿಸ್ಲು ಪೆಂ [illegible] ಪೊರಂ ತಪ್ಪನೆ [illegible] ನಿಬಂಧ್ಯಾನಿಗೆ [illegible] ಯುನಾಲ್ಕರಿಮ್ಪ ಲಪ್ಪ ರಂಗೊರಿಗೆ ವಿರಾಟ್ ನೃಪಂ ಚೆನ್ನ [illegible]
ಖವಖರಳು ಲ ಪಿರೆಸ್ನೆಸ್ಸರೆ ಬು ಅಂತಾರದ [illegible] ತ್ಸ ವಿಮಾವ ಬುನ [illegible] ಕಷ್ಪ ಧ [illegible] ತತ್ರಾಣಲಂ ದೈ ತಯು [illegible] ತ್ತ್ರಂ ಬ [illegible] ಬಲವಚವ್ವಂ ಡುತ್ರರ [illegible] ಪಲವ್ವಂ ಬು ಯ [illegible]
ಪೊರಿಂ ದ ಸ್ನರಿಳ ತಳತೆ ಲ ವನತ ವಿಷ್ಣನಂ ದಿನ ತ ಲ ಯೆಲನೊ ವಮಾತ್ರಿ ಧಾಲು ನಗ್ಗಾ ವಗ ತಗ ವೆ [illegible] ತಲ ಲ ಯ [illegible] ವ [illegible] ಗಾ ಶುಗ್ಗು ತಲ ದ ರ [illegible]
ತಳಕೊಂ ದ ಲಿ ರಿ ಪುಲ ದಿಕ್ಕೆ ಧು ನಗ ಕೊಂ ದ ರು ದಿ ಪಾಂತು ಲಸಲ ವಮೆ ಲುಸ್ಕೊ ವರ್ಣಪ್ಪನಿ ಜ್ವವಿರಾ ವ [illegible] ನಸ್ರಿವಯು ದವ್ವ ಯಂ ವೃಗಿ ವಾ ಲಯವ್ವ [illegible] ವ ಬ [illegible] ನಂತಾ ಳ [illegible]
ಪವಿಕೆ ಚ್ಯುತ್ತ್ರೆ ಕ್ಷ್ವ ದವಿಸು ಪಲತ್ತ್ರಂ ಬಿ ಯುಷ್ಕ ವಿ ಪಾ ತ ಪ್ರ ಳತ್ತಿದಂ ಬುಸ್ತು ಲಿನ ವಾಣಿ ಭ್ಯಂ ಸ್ನಾಮು ನತ್ತರ ದಿ [illegible] ಬಿ ಪಲಾಂ ತ್ತ್ವಪ್ಪ ನೆಗ್ದಡಂ ಬ [illegible] ಪ್ರಾಣುಲ [illegible]
[illegible] ಬೌಂದ ಪಂ [illegible] ತಡು ಳಿ ಜ್ಞಿಂ ರ ರ [illegible] ತ್ರೆಸ್ಸ [illegible] ತೊದಂ ಬುಷ್ಟು ಲ ಪ್ರ ಕೆ ಶ್ನ ನೆ ತೀಲಪರಿ ಭ್ರೂ [illegible] ದೃಯು [illegible] ಡಿಯ ಪ್ರದ್ಯೆ ಳಶಳ ಪಂ ಪಿಡಿದೆ ಮ್ಮ ಮ್ಮುಗೆ ವಿ ಗೆ ನ ಜಂ ವ ಜ ನೆ ಪಬಂದ್ಧು ಜ್ಞ ಸಲವಿದ್ದವ್ವಂ

[illegible] పులిం [illegible] దనుపరిన [illegible] వంబున [illegible]
న [illegible] దవాడు దునీ రత్నము [illegible] లు వు [illegible]
[illegible] నచతిం [illegible] రత్నంబు [illegible] వచిం [illegible] వలు [illegible]
బుగ్గని [illegible]
న [illegible] ని మలయ [illegible]
తిలయ [illegible] తని [illegible]
[illegible]

పోణి[illegible]ధతిను న్నవా[illegible]ఘె గెగ్రి త్రుక్తవేషు మైడ: ఏసాగెం[illegible]డినే, త్రు[illegible]నిషే[illegible] ప్రతిక్షి[illegible] వాక్వవ ఘుచయుక్తిమ ఛ్యం గన్నత్య ఘవేవలచ నై[illegible] వలభువే [illegible]
వగివిసిఘుతె హావ్యార్తి నవ తం తప్పం డుగాం [illegible] చం త్రిగా[illegible] తెచం త్రుపు వాం వ్యక్తి వచ్చి నృత తం త్రుపాంచి నం డైనుగ్నచర గ్నం ఘులచ్చుం [illegible] తన్నం ఘులనె ఖప్పు నైతాతి మచ్చూ పృరం
ఘదిరాచ[illegible] బదిహాసడు [illegible] లువరా ద్రుపం ఘనవి[illegible] చెక్రిన తం బరాబిత చెక్పొంద నైచని । ఆఘరవద్దిచయూ డిప్పే తిం[illegible] లులగూడ[illegible] । పవర నైని మచవఘాం చరవా డిసే [illegible] తపు
లంకొరివిచెయం ఘనాంచుని । జయూంవ జయు [illegible] ఘ లం తునవేమ్ప [illegible] ంఘ లం ఔైంచ నెన్నే [illegible] ద్వి వనియుత్ర్మ ంశనకారు [illegible] ఘన [illegible] వదిమిం చం చలయు
[illegible]దియు నూగాసా [illegible] తవతలం గాలువయువొంతిశ్రైనవ [illegible] లు [illegible] విశ్వ పె చిత్రమయురాగెల్లిదియాచె [illegible] రిప్పురాగెశర్వం ఘనే [illegible] లమయు [illegible] నుతిం [illegible] లంలుతై [illegible]
[illegible] లంనవుర [illegible] ంత్రి [illegible] వచిసె [illegible] వనె [illegible] అనియు [illegible] నుశతనియుచి [illegible] ంయుపి ఉరితొవ [illegible] తె [illegible]
[illegible]ంజని [illegible] పాలుండ [illegible] వరాసమె [illegible] తనగ [illegible] ంజని [illegible] రుక్తి రాపునువా [illegible] ఘన్నం కెశ్లె వెం [illegible]

ಶ್ರೀಗಂ ಬುಬುನ್ನೆಯುಂ ಚುತ್ತಿರಂ ಸುನ । ಯುಕುಕ್ತಿ [illegible] ತ್ತುಣ್ಣಿ ಪಿವ [illegible] ಯರ್ಧ್ವಂ ಬು [illegible] ವೆಯು ನೆಪತೆ ಪತಿ ಪುರ [illegible] ಪುಗು ಕ್ಕಾಕ್ತಯು ತಿ ಪಶ್ರೀಸ ವಿ [illegible] ಕ್ಕ ಶ ಪೆಖ ನ ವಿ [illegible] ವೆ
ನಿಕುಂ । ಪ್ರಶ್ನಾಪತಿ ತೆಂಪ ಗಪೆ । ಯು ಶಕ್ತಿ ನಲ ಲ ನೆಂ ಗಿ ಗಲ ಗ ನೆಂ [illegible] ಪಲ್ಲ ಗುಳ್ಳ ಯು ಫ್ಲಿಲ ಬಲ ಪ್ರಡೆ [illegible] ತ [illegible] ಭೃಂ ಬು ಪರಾನಿ ಯು ಂಡ್ರೆ (ನಂತ್ರ) ರೃತ್ರಿ ಯು ನಲ ವಾಂ
ಷುತ್ರಾ ಣಾ ಪತಿ ಕ್ಷುಂ ದ್ವೆ ತಿ ಥು ಪೊಂ ಬಡೆ । ತನ ವಿ ರಲ [illegible] ವಂ ಬು ನಕ್ಕ ನೆಧಿ ಯು ಪಲ । ಪಾರಿಂ ಗೆ ವಿ ಬಿ ತ್ತಾ ನಿ ತುಂ ದಿ ನ ಪುರ [illegible] ನಿ ಪ್ರತಿ ಜಾರಿಜೆ ಶಿ ತ ತ್ತು ಖಿಾ ಪಂ ಬುನ ನಲಿದ್ದೆ । ನಿಷ್ಟೆ
ಪ್ರಂ ಬುನಾ ಬುಕ್ಕ ರಾಜಿ ಪಲಾ ವ ನಲಿಷ್ಟ ಪರಿರಾಜಿ ಸ ಪೂ ಪ್ರಂ ಬುಗೆ ತಿ ಬಿ ರಾ ಬಿನಿ ಮುಕ್ಕ ರಾ ಜಿ ತ [illegible] ಗು ತ ನ ವೃತಿ ಕಿ ನಿ ರಾ [illegible] ನಿದ [illegible] ಬಂಧು ರಾ ಜಿ ನಲಿತಿಂ ಪೃಕ್ಕ ಗು ಪ [illegible] ತ್ರ ನ [illegible]
ವಶುಂ ಪ್ರಶ್ನಿ ನಗರಂ ಬುಸ್ಸ ಪಲಾ ರ ಭ್ರು ತಿ ಪಾ ಪ ಕ್ಕೃ ತ್ತ್ವಂ ಬು ನ ಲು ಪ್ರ ವ [illegible] ಗಿ ತ ವಾ ದ್ಯ ನ ವ ಕ್ಷ್ವಂ ಬು ನ ಲು ಪ್ರ ತಿ ಗೃ ಪಾ ಲ [illegible] ತ್ತಿ ವಿ ಲ ಶಿ ತ್ತಾ ಕ್ಕ ರೃ ನ ರಾ ರಿ ಪ ಗಂ ಬು ನ ಲ [illegible] ರಿ
ಜ್ಞಾಷು ಮ [illegible] ಪಾ ತಿ ಪಾ ಲಗಜ್ಜ ಗೆ ಘು ಗಂ ಡ ಪುಂ ದ್ದ [illegible] ನ ಲಿ [illegible] ಜಿ ತ್ರ ಪು [illegible] ಬು ನ ಲು ಪ್ರ ತಿ ಪಾ ರಿ ರ ಘುಂ ಗ ಳ ಪ್ರಾ ರ ನ ಂ ಘು ಮ ತ್ತ್ರ ಮು ಕ ತ್ತ ಲಿ [illegible]

౩౬

ద్రౌ। చన్ద్రశేన వోష [illegible] పం మరి [illegible] తులక్ష [illegible] ముకల్పితం [illegible] రాయునై [illegible]
ఘో వర్ష పునుం దేశ [illegible] తుడెగ [illegible] లక్షు [illegible] నవు లకు [illegible] ము లనుం [illegible] నమి [illegible] వను [illegible]
కైరుకుమ రాయలకు [illegible] నము దేవము [illegible] నమ [illegible] వాం [illegible] బంధుం [illegible] మోవం [illegible] చెయుం [illegible]
జలం తులంబు [illegible] లునే [illegible] వల ంతుగగన [illegible] పెక్రం [illegible] లందరి కినా [illegible] యుంన్నా [illegible]
బులుగ లయు [illegible] బు [illegible] గుల్లి త్రికేంనై [illegible] వతి [illegible] వెతా [illegible] రం [illegible] యుం [illegible]
కాశవు నం బు [illegible] వెంబులుం [illegible] యుం [illegible] దేవి [illegible] వమా [illegible] లక్ష [illegible] తా [illegible] గవి [illegible] గంబు [illegible]
వృక్షి యుం బులు [illegible] కళల [illegible] నంగా [illegible] వడి [illegible] బులు [illegible] బునే [illegible] నేవు వోయిన వాం [illegible] నంవిషయు [illegible]

[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible] చాణూర ముష్టి [illegible] రామకృష్ణులు సాందీపని వలన విద్యల నేర్చి [illegible]

౩

అభిషేకస్నా
నకృతుస్సుం
పుత్రరక్షాగం
శ్రీగవతము
వనమున్నెంద

అవశ్యవరిక్షిప్తి తరతా [illegible]
హ్యాశ్యానవైశ్యరోనమహం దగుస [illegible]
తెం హృమహన్నారోగుం [illegible]
రక్షించనేవచరితరానేమునం [illegible]
దుర్యొధరవిశ్వాసయుండయొనా [illegible]
[illegible] బున్నం తాం [illegible]
[illegible] మీనం [illegible]

ಲಕ್ಷ್ಮೀಪತಿ ಸ್ವರೂಪ್ರಂ ಬಲ್ಲನೆ ನಾಮೀನೆಂ ಬಸವಂ ದ ತ್ಯಾಗ [illegible] ರು ಲಾನೆ [illegible] ಬುಂ ಭಕ್ತಿ [illegible] ರ್ಕಂ ಭರುವ [illegible] ನೊ ಸಂಗ [illegible] ಪ್ರಿನನ ಹೆಂ ಡುಹಿ [illegible] ಹೆಂ ಡನಿ ಬಸವ [illegible] ಗತವೆಂ ಬನೆ ನೃತುಂ ಲಂ ಕಿನೊ ಬತ್ತ ಲಾಬ್ಬಗರಿ ಬಲು [illegible]
ಲಕರಾಂಜಿವ ಮಂತ್ರವ ಪುಷ್ಪ ರಾಜ ನಿ ಸ್ವಯಂ ಸ್ವರ್ತ ರಾಜ ಕಿ ಸಲ ಮಾಗನಿ ತ್ರೈ [illegible] ರಿ ರಾ ಜ್ವಿವ [illegible] ತ್ರಿ ನಕ [illegible] ವಳು ತ್ರ ನಾವಲಂ ಧೃಷ್ಟ ಪ್ರಿ ನಾಲಕು ಪತ್ನಂ ಬಸವ ಕೆಂ ಬಿ ರೊಡ್ವಾಂಗೆಂ ಬಸವ ಮಿನಿ ನೆಂ ಧರ [illegible]
ಸಂ ಬಸವಂ ತೃಪ್ತಿನ ವಿನಿ ಸೋಂ ಯರಾವತಿ ಯಾವು [illegible] ಬರಲ ನಿ ಯುಂ ಷುಂ ಸಾಕ್ಷಿ [illegible] ಬ್ಬಾನ ಬು ಮ [illegible] ವ ಸ್ವಂ [illegible] ನಿ ಮಿ ಘ [illegible] ನಾತಿ ಬರೆ ಯು ಪಿ ಕೆವು ರಲ ವಾಲಾ ವು ವು ನ್ನ ಯಲು ಗಿ ಗಾವ [illegible] ಯು
ಕ್ಷಣಿಂಡುತ್ತೆ ಕಂ ವ ಪುಣ್ಯ ಫ ನಿ ತೈಲ ಆ ಮೈ [illegible] ನ ಪುತ್ರ [illegible] ತೆರಂ ಗುನೆ ನೋ ಬರು ಯ ನ್ನ ಪು [illegible] ಕಿ ಂ ಬೊ ಯ ನ ಪವನ [illegible] ದ್ದ [illegible] ನ ವ್ವ ಪಾ ಪ ನ್ನಿಂ ಡ ಪ್ಪಿ ಪೊಪ್ಪಿಂ ಮ ಪುಂ [illegible]
ಮೂರುಂಡು ನಲ [illegible] ಬಿನ ನಾ [illegible] ತೆಲಾ [illegible] ನಂ [illegible] ಪಸುಂ ದ [illegible] ಗು ತಿನ [illegible] ಸುಂ ವ ರು ಲಾಕ್ಷ ವರ್ತ್ರಾ ವ [illegible] ಲುಂ ಪ್ರೊಂ ಪಾತ್ರ ತು ವಿ ವ [illegible]
ಚಿ ವಪು ನಿ ಡಾ [illegible] ಬಿ ಘು ಭಂ ಬಸ [illegible] ನಿ [illegible] ಲ ನ ತ್ರ [illegible] ನ ನು ವ [illegible] ವನೆ ವ್ವ [illegible] ರಾಮಾ ಗಬು ಡುಹು [illegible] ದಿ ಕನು [illegible] ತಿ ಮೆ ರ ಶಿನೆ ಪು [illegible] ತ್ರ [illegible] ದ
[illegible] ಗೆ ಘು ವಾ ಪ್ರಮ್ಮತ್ವ ವಲ್ಲಿನ ಬೊಂದಿ [illegible] ಗುವಿ [illegible] ಲ ವಾ [illegible] ಯ [illegible] ತಾ [illegible] ಬುಧ [illegible] ತ್ರ [illegible] ಪ ಡು [illegible] ವ [illegible] ॥೧॥

మహిమలు తాపితిపై వ్రేష్ఠ మహిమలు సూర్య [illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible] ವಿ ವ ದಾ ಕ್ಷಂ ಚನಿ [illegible] ಧಂ ಬನಾಳು ವಳ [illegible] ಕೋ ಧಂ [illegible] ಧಿಲಕ್ಕೊನ್ನವೆ ತಲನೆ ದೆವರ [illegible]
[illegible] ತಿ ವೆ [illegible] ಬ [illegible] ನೆ ದನ [illegible] ನಾದಂ ಪ್ರ [illegible] ರಲ [illegible] ಯ ಪನ್ನ ಗರಾಜ್ಯವಮೆ [illegible] ರಲಂ [illegible]
[illegible] ತಿ ವ [illegible] ತನಂದ [illegible] ಸು [illegible] ಲ. [illegible] ರ [illegible] ತನಗ [illegible] ನೆ ದಿ ಧ ನ ಜ [illegible] ತ್ರ ತು [illegible]
[illegible] ಮಾಡಿ [illegible] ತನಗದ ವೆ ಚಿನ್ನೆ ೪ವ೪ ಅಂತ್ರ ಕತ್ರನಂ [illegible] ಬ ಗು [illegible] ಗ [illegible]
[illegible] ಯಂಚಿನ [illegible] ಸು [illegible] ರು. ಂ ದ್ಧ [illegible] ಯ [illegible] ಚ ರಿಂ [illegible] ನ [illegible] ಬಿ [illegible] ನ ಪ [illegible]
[illegible] ರಿ ಯ ಸು ವಾಂ ದು ಗ್ಗು [illegible] ಜಂಗ [illegible] ಮಾ [illegible] ಲುರನ್ನೆ [illegible] ಧ [illegible] ಸ [illegible] ದ್ರು ಶ [illegible] ಂ ಬ
[illegible] ರ ವರ [illegible] ಯುತ್ತಂ [illegible] ರಾಲ [illegible] ಬಿಗ [illegible] ಜಗಮು [illegible] ತನೆ ಯು [illegible] ದಂ ಬನ [illegible] ದೇ [illegible]

వుయత్తెన్నదె మనశ్శదివితే [illegible] నిగమాగ [illegible] మున్నెనెం వయునెన్న వనెంయనెం త్రా వసాని యెుత్త భవిది
త్రించినెనస్త్రి [illegible] వువ్వశోలు తల్లుగదెవన్ని భినిత్రి [illegible] లిన్న వనుప్పాలుకులంబర చియెవపెం తప్పదె త్రివె
రితిగిఘలాన్ని డి ధ్యాయన్నె నెంవను ంత్రినితా [illegible] త్తి ంయులం వధ్దె దేవాంతని వయున్నె తు డె వేశ్యవు నె నె చ్చెవని లె చివత్తెం
శ్రవవయుం శ్శ్మ ంచరత్యం బునలాంతలు వంది ంచగావితని చయుశ్త్రవాం త్రనెను త్తి 4 వయు [illegible] వ ని భ్రవయునాం చటి
దగాం [illegible] వయుాం త్రాం త్రివిం ద్రుత [illegible] దగనాన్న వాళ కొ [illegible] త్తె ళు నెంచరాం తన్నెంగ తిశి భ్రిం శవవి ని
వశలడెనెం దెంధ వయాం తన్నెల వెంబుకి (ప) [illegible] నెలు మె దవెదెతెం దెం ఙ్ఞె
త్రవదల వర్తనె తనె జ్యాం దునాం కన్నని నమి గా [illegible] పదెతెత్తెనె వతవ [illegible] వెంలుమెత్తె యెునదిం నెచాక

ధీరగుణాం బున్నై సాగ దొనగసు రి శ్రీతిఘయద వున [illegible] ప్రసన్నత్తంగను మ వు[illegible]యుసుర్ంనిజ్జా రలబ్ధి పా[illegible] నోబరాన
[illegible] వి గగన వత్తం ౹౹ ఖ వవ్వి౹ చావ రతాన గ[illegible] ౹౹ చి [illegible] మెరు ఘుద్దిం౹ గెలతో [illegible] మేథు ం
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

ಸ್ವಸ್ತಿ ಶ್ರೀ [illegible] ನಿಕೆ [illegible] ನಯನ [illegible] ಶ್ರೀ [illegible] ಗಿಗೆ [illegible] ನವಿನಾ [illegible] ಹ್ನನಿ ಯಲುಗಿ [illegible] ತಿಕೆ ಮಿ [illegible]
ಶ್ರೀ ಜಿತ್ತು ತ್ತಲಾಂ [illegible] ನೆಲ ಕೋರಿ ಯನ್ನೆ ಸ ತಳಿ ಕೆಳ್ಳಿ [illegible] ನಿಗೆಸಾ [illegible] ಮಂತ್ರ ನವ [illegible] ವಿಪ್ರ [illegible] ತಿನ್ನಿ [illegible] ಗೆಂದ್ವಾಂಡೆ [illegible] ಜಿ [illegible] ಡನ
ಪಾಂಡು [illegible] ಂಡ್ಕೆ ಚೆತಿಮಿ [illegible] ಯನತ [illegible] ವಲ್ಲ [illegible] ಮಂತ್ರ [illegible] ಂಡ [illegible] ನವತಿಯುಂ [illegible] ತ್ರ [illegible] ಂಡು [illegible] ದಿವ್ಯ
ಗಿ [illegible] ನಲುಂ [illegible] ಗೆರಯನ ಕುಂಬಿನ [illegible] ಮೂರಂ ಬನ ನತ್ತಲಿಂಬಿ [illegible] ಯ ವ [illegible] ಪ್ರ [illegible] ತವ [illegible] ಂ ದ ತಿ [illegible] ಂಡು ನು ಂ ಬ [illegible] ಶಿವ
ದಿ ಕಿ [illegible] ನಾರಾಯಣ [illegible] ಮೊದಲ ನೆರ ಬ ದ [illegible] ನವಚಿತ್ರಿ ನಿ [illegible] ಂದ ನವ [illegible] ರ ಮ [illegible] ನಿ [illegible] ತಿ [illegible] ಯಂ [illegible]
[illegible] ಜಗ್ಗ ಯಾದವ ವಂಶ [illegible] ಬನ ಗಂಡ [illegible] ಯ [illegible] ನವತ್ತಿ [illegible] ನ ಡಿದೆ [illegible] ಗುತ್ತ [illegible] ತವಿ ಮಾ [illegible] ಜಗ [illegible] ನ

[illegible] మ వతిన మూర్ధజములం బ్రాఁచి [illegible] ధనశ్చి [illegible]
[illegible] జదేవతా వం దిశం బున [illegible]
[illegible] యునే [illegible]
[illegible] వసు [illegible] అనిది తక్కిం చు చుం [illegible]
[illegible] చెసె [illegible] నివ [illegible]
[illegible] బున దన [illegible]
[illegible] ఖు వుం [illegible] బున దా [illegible] నేద దేవి లో [illegible]

[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

[illegible]

[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

స్వస్త్రావేంచెన్వతులు ల్లతిల్లవాలి యియున్నల్లాసకలోకైనల ప్రశ్నవాస్త్రావయిక్తినవానిన్నెరుబ్రహ్మనెస్వాత్రాం బులం రారాత ప్రాణియుక్తిం గానిసాహమునకుండవ ముక్తివాంతములం ముయాంపూణిత్వాలాపెతపద్దై। పితృత్వాం
స్వతమశ్రీయతిష్ఠుదాంబ్రితాత్మస్త్రీయుఫ్లనున్నుదవ ౪ దివానినస్మంబురిణిపురుషస్థానవస్త్రవరుడ్వస్మం ప్రభృవిప్లవాలుం సుహుదాశివ్యాకమ్ములకుం ప్రాణప్రతావధైర్యము బలునవ। విశ్వం బునకులకు
సగణ్నిస్థుత్తైల పేలంబువెషూవరిం తత్ర రులవారికి సగణ్నస్థతి లయలంబున యవశ్వరోడకవ ఆత్మరక్షంబురం పవిత్రమాచియునాయుని౪ చాంణాగ్నినెవ్వాం ధుచరణివ యెంగాచినిం
కింపివృద్ధింపియెవుమాంప్రె।పరగనెప్పనిత్రుతాళ నాళ్గాంణిచేదానవగరావంధతవలసె మణాగె। సంజాతవుల అదృంగొకరిన్నంగిన మృతుశరకంధుకంథ్రవలంధవము ఉదమూశె
అవత్రసగారక్వైయులలెలంకేకిరాజ్యమునకైవవధ విశ్వణుని నివిషిణస్త్రనెలిన లారాభినాధ్యదైవ్వడంచి తొదానకరులారనాభియవ్వ। తాతడ్డవునివాదెమవాత్సనెడ్యూ మాచారుధర్మతిలకె
శ్వనైనితేవారుకవలయేూలవేళ్ళ అనియుల్లుపరవసాగవత్తుంస్తైనజాకి బివారంత్రం దూవిన [illegible] నతనిశరీరనిగ్రహానవాంగణింబునక్షత్రవత్సలుం ద్వైనవారితనకరాం [illegible] నివ్వరుచె

మేళ్ళుగంభీరస్వాఘనంబులనతనికిఘనిదమెుక్కట్యయావనకొనంబెంబు దైన్నని తాను తులోన్నతి ... కత్తె (రి)మాండిరమగుం బెల్లమునకే వారుదించుతమపల్లికె శ్వరవింమేప గ్రాముని విని నంత్రి
రిజాంబు వంత్యంబు నమళి యడుగ్గం దినతూతుత్తుజాంబు వత్తి యనుత నితికి నత్తి యలు ... రిక్తం గానాకే గానవమపీనం చెనపమున్నవారి వెం పవచ్చిన వారలు చిలం బవా కె సువం
త్రెండ్షదివసం బుంబువంతి రాత్రికె దురగాచి ప్రెసరి వగను మాపులం బునరు జన్ని సంత దివకె వేసు దేవ బురుమక్తి నిఘనం మిత్ర బంధు దిగ్ర తి జనని బునుగేవ యూపి కొల త్తెం దురా
కచిత్రనని కాక్తెం చి కృప్రాదమోగ్రమనిరిచిలపునవా ... దినిగణతు ద్వై వెరవల యటునేద నిష్ఠారుకే వగేగవలవైని యెుమిరిరి దురగ్రన్నత్తు తతుళలమాగ్రగ్రాగ్నీ తసాగ్రక్రి త్తెసుం దురా
యుత వతాస్వజైబాతింలజి జైనబుగ్గలు వబ్బం ... ద్రకిపరితెరిచాలా ఘనిత్తి బుర్త తొ వెలంగతివ బునన్న జైన్యనుదను మన్ని == శ్రీ యత్తమునళలంనైనన్న వెత్త్వకనుదిలా
స్తుకైత్తదివచ్చిజైసందాతత్తను నా కనాబ్జైనర త్తును తాబురికిన ప్రైరయపమునన నత్తు కైబ్బను తుచైనవావరువు బునరాంగత్తు త్వత్తి యం దలం దికనావమత్తనం యమువత్తన పమాంను
వారిగనిచితతతా త్సవకాతుకేపు లవెలవి రిపారు కై వ్యవ్యుబిళ్ళ వారి జాం పకత్తె వవి నరి గుహాం రిరాజినదనరబు నకరనత్త జిత్తునం చి చి చిం చి

[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

ಬುತ್ತಿನ್ನಾಳ್ವುಲಕ್ಕೆ. ನಾ ಬನೆ ನಲು ವು ಕೆರೆ ಪ್ಪು ದು ವೇಳೆ ಸೆ [illegible]
ಬಲ ನೇ ತ್ರ ನೆ ಮ ತಲ [illegible] ಪ ನ್ನಿ ಪುರ ೦. ಬನ ಕರ ೦ ಬಿ ನ [illegible]
ತ ನ ಲಿಂ ಪ ವ ತ್ರಿ [illegible] ತ್ರ ಲ ನ ನ ಲ ನ ನೆ [illegible]
ತ್ರಿ ಠಿ ೦ ಪ್ಪ ನಾ ೦ ಕ ತ ಕ ನ್ನ ಲಂ ಧ ವ ಕ ಲ ಮ ಗ ಪ್ಪಿ ಕೆ [illegible]
ಗ ೦ ನ ಲ [illegible] ನಾ ೦ ಧ್ವ ಬ ನ ವ ರ ೦ [illegible]
[illegible] ವಿ ನ್ನ ವಿ ೦ ಚೆ ನ [illegible] ಯ ಲ ನ ಲ ಬ [illegible]
[illegible] ನ ಕ ಲ ವ ಲ ಕ ವಿ ವ ಬ್ರಿ ಕ ಥ ಕ ನ್ನ ಲ ೦ ಬ ೦ ಪ ವ ನ ನಿ [illegible]

సాం త్రిపురాంతక మూర్తి తదితరాలున్ బ్రయలం. శ్రీ వేదాస్త్రుల ... ప్రత్యుత సదివపేత్రమ్మనయు తే ... త్తౌ పాటక్తి తన్నపు తావి తొయత్తె కేల

...యి నిత్య పత్తు శ్రీశ్వర ఉనే ఘుడ్డి నెంల్లే దెచ్చి యిచ్చిన ఘటకేపన మేయు విశ్వనగ ... చిన బేనవ ఉకటవ తన్న తే వేయుసోవు నమి తీయయు పాలగుఱి ప్రవ అం. శ్రీ మైత్రే సాద్భుతం. దవ్వుం బూడనిన్

ఉండి నీ దశ క్షిత్ర ఉధ్రియలావ వ్యులగోయిశ్శు సురుతాత్ర వలుం దుడయుంత్రు ప్రోస్థ వ్రతం ఖనతలుం జని న జపు నిగని నత్రు ఇంఖ లన్యంగే నిశ్చివె సా. చు. దైనవారి ంగని క్రం గతిం చునితవృష్టి విదిప్ప

దివసేరి గ్రామమున నిద్దూతకేల్పయలయుగ్ ... రాగవాసవి ద్వాశిథం. సైన ఘుటలుం పుటు శ్వారవింవం ఖ్యసందిశి. ఓిం చి పరంతం వం ఖ్యాంతిరి గ్రోవింపాండునయయు దీప్తి రహేన తలుపం

దనం ఖచ్చెనిన్ క్రీమా బ్రసలం గాం గతి ంచు కుని నకులూనశి పాడివులు మైత్రిసం గచ్చియు తీ యయుయయుత్రుమ తీర్థం ఖనసాలం. దైవయుం దైవనేత్రు దూకతేకలం చచ్చు నే తుచేస్తా

కం చిత రత్ర పెం. క్షిస్తాం. తొ రాగు విని రిం చ్చు కేశిశ్చ బనిం వగ. తాం చ్చాల తను బా వెయత్రే వే వ్రాత్మన తెలక్కు తేల అ. త్రూరాంత్యక్కి పొండె. వృత్తి సైత. బూజింతు. దైవయుత్తే. తీ థం బున్

సే డ్డుతక్క సయు నె సరులుం బూజ్జితో శైకాలి శ్రీయుం జిరి వారి యయు నెఱకల త్రి దే వితడ తెలం జనినఫుస్తరి ఒరి యుఖ్గిని వేడు కల అత్త కొస్తు తులు కొడ ఉ। చిత్తానవు

...సనగర సాధ్యులన్నం పూవించె దేవతలన్ను మన్ను జనేయు వెగద్వారికి [illegible] తేవతలన్న [illegible] వయ్యకె సేనం డెడెడ్డి కులంబిలివానలు గౌరియకు కన్న [illegible] వైఖి నిగాని తోయు యంతనికి గాం చ్చినియె [illegible]
[illegible] తారం బుచేనివానలు [illegible] సూన [illegible] తనెవు [illegible] నె యల [illegible] కన్నరం [illegible] నంత్రముదివాం [illegible] వశ్ని [illegible] నివాంనసు తప్పక్తే బు తెజ్ఞవానగూరి యెయు [illegible]
[illegible] దేవ [illegible] నిత్యోక్తతె వైమన్నింపు మెయు మాన్నవలయియు వేద మాం నమలు కల్పావళు దివవిన్న వెష్ణువవిష్ణులాన్నిం చి దయిత జనులు [illegible] కృష్ణుండు కృాతని రావించి ప్రాబ్బిం చి కొన్ని కథలు చెప్పి [illegible]
ల లోక బా [illegible] గా వైన మృధు స్వామలు నిల్పి నిత్యము [illegible] తానె [illegible] తనినరి [illegible] వామ [illegible] చెప్పి నెయుం వ [illegible] వెలుగా నాంచ సె [illegible] నెబుత్రము యువె మినె తని [illegible] బులాం చరిం చి
[illegible] నతవము కాని [illegible] బింపు కని వమం వరత్న [illegible] కౌలెల్లని తత్ర వముల్లు చెలిత యున్నరణబుజ్ఞం చినాండత్త నిక్కైనె [illegible] వేయుయు వాం [illegible] బాచువె వలయయు [illegible] పు [illegible]
[illegible] నసన [illegible] లమి బాంధు జ్ఞనులకెల్లి [illegible] వ [illegible] నగ [illegible] వున వేవకె ఫెదిన [illegible] నంత వముగ్రాము [illegible] నంత్ర [illegible] వ నాఘ [illegible] నె ధు వచన్న బుయువారివవి కెనె మూరలం [illegible] వస్త్ర [illegible]
[illegible] వారికె [illegible] నంత్రనె వటంధి వ్రం ధుజ్జనస్సం త్ర తత్రి [illegible] వారిడె [illegible] త్ర [illegible] మాంనక్షు [illegible] బలువ లయుత ఘానవ్లోం త్రన [illegible] తత్వము [illegible] వినిర్మితదేవమానల [illegible]

[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

[illegible] వాస్యం వ్వ వయు [illegible] గ [illegible] వదిద్న [illegible] చెప్పె [illegible] చనిన [illegible] బుత్తా వారి ప్రా వన్నిలు వంగవెకె వర [illegible] నాం థం బులక్ష్య అప్పు [illegible]
జపదొాథ వయు [illegible] యని గుడిం చను [illegible] సె వయు దేవ వెులల జన వనె [illegible] వయు రహం రలండు వరుస వహ [illegible] కొలు బు [illegible] తవయు బునై కదన వరుం దనాం [illegible] వనస్య నివహా
ఘనపా [illegible] పన్న గవ దన [illegible] వుపె [illegible] తులన చిన్న వయు బు [illegible] గరుడ [illegible] నగ బ్బునవయుద యలవయు బునారవయు [illegible] యు విరులు వంద [illegible]
నం చని ంచ [illegible] ఉతైదం దం బునెం కొతె విలశి తైన యక్వ వన రం బున [illegible] కలవారం గం బునా [illegible] నవడ [illegible] వయు [illegible]
చత్రా యయు [illegible] లవయు చె బక్షి నసం త్రి [illegible] మాలా [illegible] రాను [illegible] ప్రం బగ [illegible] చత్ర వయు న [illegible] డెం చె [illegible] వు [illegible] కి [illegible] తం [illegible]
[illegible] వయు [illegible] యు [illegible] నె [illegible] వయు [illegible] నం చరు [illegible] ంతు [illegible] నని చయ [illegible] వంగా వ [illegible] లుం చె [illegible] లచ్చుం చె నం చరు నిలు న [illegible] తిం చరు చం
[illegible] శ్రీ [illegible] చ [illegible] ఈ [illegible] శ్రీ [illegible] ౪ [illegible]

ప్రాపదుల పైనాటిత ధవనత్రు [illegible]

[illegible] ఉవమణిగ తశ్వన్ని దవహారి॰ కుఋనిశ్రీ [illegible]

[illegible] ఛ్చోరు నశ్చేన శం॰ దహ పాదుగని పాఖ్యం॰ చియుం॰ [illegible]

[illegible] లాకాన్ని [illegible]

లవితగదా [illegible]

[illegible] ధుపియు [illegible]

[illegible] ఉవె [illegible]

రంగాస్త్రాత్రమ్ము లెగావ్య శత్వ ధ్యేను వ్యక్త సౌయసేవరె ఉకోతెలవాంగ్ర సౌశస తాం సౌతేవు లయ్యెవ్వతను జెంప్ర [illegible] తేవులునేల వేళదేసను మనం ఘుమలు గావ్య [illegible]
మలె [illegible] సాంయు సేవు లు నెన్నవేవధ రణ రంగ కేధ్వనత్సద్వత్తు వెగవల నిలు వ వయు నే ల దల వ లద్ధూ గ్రుఅనినం త్రి యన్ను నెకు త్రియం బు భనిం ద జ గ్గ ర [illegible] నవ్వనై నెవిమ రి త్యస వేయు
మన్నెన [illegible] దిత సావు నుద గనియులెవ్వా బుననెం . తదనేలిసం త్రై నదత్తొన రదెం తత్తు నంచుకేశ త్తొయల్లియు త్రై వు [illegible] నవ్వ నినిశృతేన వస్తున్న పట్టు [illegible] వద్ధత్తి [illegible]
యి ఘుధన్నెదవ్రతేష్యుత్రినసత్వకావలం గరతెవులంబు . బంగన్యక్తి వెయత్తి తొడ్తి నిగయు ద్భాయుద్భుం త్రైవారి గగ నెపూగ నిబునంబనిగరి నత్యసవిల దవానవనధ గనివు [illegible] వరి దృతం
జైనత్తాగ్గి తెవులుఅబుదగ్గరి యమ్ము గవనెవ వధాదు గేవమ్మత్వశకలమునిగాదించి ఎత్తెజి తత్తుధళి (శ్రి) బులు శత్ర్యుధుగనిశంయ మయ్యే వృంజి . రి చత్రావ చత్తినిబధరన్ని వాయల బ్రలాంగ్ని వలగనియు
లు సెకన్నం బు లం జైని శిత్రుపెడ్డెవాలునవ్వం చెకేవ్నథ మునత్తున్నన్నె హాశంబులన్ని ధమరిధ్యునాంగుహా పుత్రా తె శంబుగ చత్రవాతమలు లనతవ్వ ఘంత్రి యుం త్రుం బులన్నె నాసె హా తులవాంసె శంబులు నవ్వ రి
సెవాఖవ్వంబులం జెంద్ర త్రతె త్రతెయు ధు నె రి యత [illegible] చిరయు ద్రూ తా త్రృని ఘు గ రె భాం కె ద్రినృవలం పాంచ జెన్నెవయు సు వుత్తె

ప్రాణినై తన్నెవ్వరు [illegible] శత్రునె సాధ్యమని విని వంచ [illegible] నేను రాజ [illegible] చేసాం తించి ఆపుత్రించి [illegible] బలంబులు
నేడవివ్వ శ్రీ హరింగని పుళ్ళయకాలకే నిప్రెవ త్రిమండలము వరిన్నె రిపుల్లునం త్రికరాళించి తనవంచవాడుగాం బులు వెంచ భూతమరయం బునైన లాకాం బులు బ్రుగ్గంగోప వృక్షం చేసం దం బునం గవి శయర
శైలకేస స్వశ్తు బలుబం బగ [illegible] లం బుగ [illegible] దని పై ప్రైబిన చూన శ్రీం త్రి రాళ్లం బునిం ధి సా [illegible] కమర మర బరు విడ్తి బిరుసు నే వారి వారి నిలు నిలుపు మను చెను నేసు రయల గే
వియన్న మురమురది విభ్రులవె పదయల మల [illegible] మెరమెరయు దె వలు అగె ననుచు మెరనె నువాలియుక్క అమ్మ ఘ [illegible] గ్రరుడ నిపై బడవచ్చిన క్షురశరాల వృష్టనడు వనై
డి శిమత్తు నియల లుగా కెరమల విరి చిమృశు [illegible] దుద్ధు ముశ మల గ్గ మల నిశి తవిశిగ్గ ముల వతి [illegible] నిపు మల వ్రదవెన్న [illegible] క్షురదాన వృష్టం ద్రోహారి పై కెరసారియుక్క
కృతి [illegible] గవాచె వవం వె నేవ త్రి నాగము లగాగ ద్రోంచి [illegible] లాన వాండె మరళ్ళ పాస్త్ర ముళ త్రిక్కాం సువతి [illegible] లాస్య మగ్గు దల నప్తే నిశిరం బు [illegible] వైవసారా [illegible] తిం చెనత్తె
వ [illegible] వల్లు వలేరు దారాచి కెలిబులై పత్రివ [illegible] నా వభితనిశ [illegible] వెడ్డి [illegible] దం బునవము [illegible] దృష్టిలం బులంవు ంగరూం విని [illegible] వానిసా నలు [illegible]

[illegible] లనిపుత్రికతై చన [illegible]
సంఘాతమునకు [illegible] దాంకెరతిగ [illegible] వెం చనిపెద్దల [illegible]
చావముత్రి [illegible] శుంబులవారలనెల్ల జంపెనాఖండల [illegible]
నకులవచ్చి [illegible] మమవుతిరియు [illegible]
ప్రమాణ [illegible] లోన తమ [illegible]
మనె [illegible] తమ [illegible] ద్దాం [illegible]
[illegible] యు [illegible]

నేమంత్వ గాచన్న ష్ణని (మారి యయు నరకే స్నమని విష్ణుయత్రే తన్మిత్రాపష్న నేన లత్రూపత్స నేవాం త్రిం యయు దావిం ల్లె మెయిద్రా నే స్త్రావేలం వారి గ్రుపాం రాసన్నె విన్నపు కేస్మ ధరకధ త్రి యయునం పుష్పాం ధ గుసద్ధ కరు
నివాం శ్రీరాములచేం పై (నరకాసురుడావరకు ఉత్త యి లగు పాతాకె రకు. చెన్న నలినేలు కాం శ్రీ యరశె పుష్పపవ తధన నక్షాం దవన కు మయున్నం దవ్ర ండత్రి ష్ణు తమ. నరకాసురు ని చైవ త నుఠి త్రి కన్న కుం
డలం ఖుటి సలవరుణ చ్చ (త్రు)ం బునోభ (గ్రాలు ఉడు పయు (నవ రాచ్చ లం బు చెడ ఉయు లించ్చాం ధువచ్చి పారికి విన్న వించి నే యయు నరకాసు రత్నాష్యం బు గేశి దూరాదుం ద్రై
నవలుసమ యుం బునవారికి సత్యవా మగ్గుల్ల నిజమృణాపదే వానిపు నికాయసంఘు ము లను ఉంచి ంచిచెం డా నవప్రాణిన్యంబు లు చూడి గోరు పుగదా ప్రాణ్య నేపత్ని ద్రై
చినిన్నివెం భుంగా నిపాకు నె ఫరు కేరు ణాకే నె భూ -శిమే తెంచిని దేవనం ఫుముకెల్ల జెప్పు దిలు. చ్చవ ధ్యు ప(త్ర) తావోన్న తను శై ఆసనం. ప్రా ణాశ క్షీ బి కివల్ల చ్చు. ద్రిఘ్న నిండెల
శిక్ష నవల ధృవుప్పుం ధయు ధ్యుంతకవులుగా వాధి. పృధికరం బ్రిం(దు)బృంధాంత ములు (హాయు నిగన్న తపేచ్చుల నకాను వ్వులుగాపు తురగరిం శ్యామ శ్రీవిద్యా తరజము (లా కీ. నాన్య ఉత్త

ప్ర... [illegible] ...సాంగ్యములు అని యుల్లాసనగ్న చిత్రవివాదంబును నెదుర్కొ [illegible] ... త్రిమెుగ్గము [illegible] ... వనభిఫ్లనివాసు [illegible] ... తా [illegible] ... చెంచితనేనన్నే [illegible]
[illegible] ... గాడునతేం [illegible] ... నేకాంబిఫ్లనివాడు [illegible] ... వనలుమెందుకెనె [illegible] ... నేకాంబ [illegible] ... దింతెనికె [illegible] ... ఆదిమెూచంగెం
బున [illegible] ... నెబ్రొం దియెూనల్లిగడా [illegible] ... నెందుయుక్త [illegible] ... కంబుగడ్డి [illegible] ... పినగా [illegible] ... నివెనెంపై [illegible]
[illegible] ... రాజతనయునొ తతాపదన్యం గావే [illegible] ... ంచిత [illegible] ... గడించి [illegible] ... సుందుతవ [illegible] ... ంబుమాలు [illegible] ... సెంబమూగావ [illegible]
[illegible] ... నాడవురాణికి ... డంబులు [illegible] ... నిన్నా [illegible] ... వృత్తులునేనె [illegible] ... నిత్య [illegible] ... సెవచ్చి [illegible] ... నెలవయువా [illegible] ... వచనం
[illegible] ... చిత్తుతన్నతెల్పుతు వివాదం బున [illegible] ... నెవరుయెుం [illegible] ... వినెను [illegible] ... తలచి [illegible] ... వతమన తరగ [illegible] ... ంబుల [illegible] ... ంబులన్ననిలి తే

[illegible] శ్రీమ [illegible] [illegible] [illegible]

[illegible] [illegible] [illegible]

[illegible] ప్రతిగ [illegible] [illegible] [illegible]

[illegible] [illegible] [illegible] దేసలా సం

[illegible] [illegible] [illegible]

[illegible] [illegible] [illegible]

[illegible] [illegible] [illegible]

తమ్మన బసులున్నా యరా ఆట్ల యుత్తానుగవ్యయా తే॥ నేత్రతే యాగవ్రే మనాటనెనవెమ్మాదమునకౌ ౧ ఆనపడ ప్రపువిం పాలత నెంచు నెను॥ తృధ సాళ్ళగాం బులు ౦ తేనగ వేన కళత గాను పులు లుగ్రపృగగు౦త్తేనుచెమా
తన [illegible] కౌరమునే వె దవి జెంచిన వెల్లమ వెల్ల జెప్పియాం వను జవి కొత్తి కిల్లని తుతత్తు యు నెవృరి తెంబు కె యాయుకౌ ౧ అన్నని మ పెతిన యుమ మరం వవృనవృవు త్రెంచిన నెమ్ము తొద్దు॥ మా
[illegible] యా త్రా [illegible] మునూరి లొలెంచెలచి యలు నైకయు బలముస్నా నాపిన్నవాం త్రకకుస్నాను దిత్రె వృరునెడా దిగానింక నవ్వెతాంక ఆనాగిలజంత్తే॥ లకనెవా త్రేగావునవకులు సాగాకని ప్రాంత్రె నృయునవంయుచెమా
[illegible] మెల్లిరివో యునవ రతె మలచిత్ర వమన నలుంచి నెకుణ్ణా వాచిన్నకు॥ ల్లి నా పుచులంతుపృగానె తెనె మృతమెపు॥ ల్లి॥ యమకల వ [illegible] వర్గల్లి బుద్ధాగ్రగణ్యాస్త్రుని నయా విష్ణి గుండె ఖ్లని
[illegible] కకెకు నిన్న తమ న్నావమలం మస్సనం వృ॥ నాచుకె॥ పప్పునస్నె॥ యుత్తి గన్నిత్రవరి త్యౌ తతి మెనెత్తు వమాపృవువంచా వెపెదవృచూ చెదవల్లులమ్మనయుమ్ముసే॥ మెప్పతి త్తవ యుచుకొకి
[illegible] [illegible] కొర వేళ్ళ లు త్రైలవ లుతనిరుకున్న వెత్తె బుం ధతతనృత్రా ఖినం చి [illegible] పుతంబు వా లలుకునయుననాంచం బుకెయు నెవారికాన్నినెలలుపనియుంచియుంత్రెనందొన్నెసాంచుచూ ౹ ౹ చ్చు
తున [illegible] క్షిమునెకె [illegible] శుధ్వానస్నాతెకె కొలెలతు దె తూ రిక్షె దవ్నవన కొం॥ మిక్కెం॥ గావి భృయుం దా స్తె॥ కె నృత్తెన ౹ చదనాదొ౯లి తె వహ్నెు కల్లెను వముమ్ము దా నెగంధు స్పుతాం॥ నవత్తెకతెకవర్ధికి
౧౧౨

[illegible]

[illegible] వనిధక్కొనిధృష్ట [illegible] శుకొరినవిశ్వకొ [illegible]
[illegible] వినెల [illegible] నాగాయమ [illegible]
[illegible] బునృవివ [illegible] బుబు [illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

[illegible]
...ణాదిశరగంచి మున్నాంకి నేలాలు ప్రతివాదం వాని నాయిపు తీవం తాం బుక్కిన వాని గాన్న కూంబ్బు [illegible] ంయు గోడిని తెగి [illegible] వాచు బాయిమ నన్ను పడపు [illegible]
...నివేష్ట జంబుకవాదు రాయప్రజలు దేశా [illegible] గావ్య పాంబురి జయు బిన వాం డు నన్నె కరుం తని పక్కిన [illegible] వాంతి [illegible] వారివరు వం డే కొన్న ఉన్ని వారం బునారం
జరిన్నంకోటలా [illegible] కవరు దువాన్ని [illegible] అఘ్ను [illegible] వశేనం చి ప్రతి వందితయం [illegible] యడాయకు [illegible] ఆరాజ్జనే ప్రియులు వచ్చిన నా [illegible]
...నారా త్రిలోకా ంది తామ వుర దనకరాం [illegible] త్రుంత్రైనాం పుడనుకాని మొనవాపుమరియుననైన్నె కరు [illegible] తాను దనమునంబ్బా [illegible] గెవు విక్కు [illegible] గావనని
[illegible]
...వారాగమెయికి తిరవులన్నె సమ్మ తేదా [illegible] ||౧౦||

ತೆ ಧು ಶಂ ನೆನೆ ತ್ರಾಣಾವೆಲ್ಲ ಗ್ಯಾಂ ಡ ನಿ ವ ದಿಗ್ಲು [illegible] ದೆಲಂತು ತಿಪ್ಪು ಧುನ್ನೆ ಪಾವು ಧು ಗಾಂ ಧು ವಿಷ್ಣು ನ್ಯತಿ ವ ಪ್ರ ದ ಶ್ರೌ [illegible] ಂ ಗಂ ಪತ್ರಿ ವಂ ಸಿದ್ಧು ಲಿಪ್ರಿ ಪು ರಲು [illegible] ಮು ಗ ಡಿ

ನ [illegible] ತ ವಂ ಬು ಲು [illegible] ರ ವಿ ಮುವ ರ ವ್ವೆ [illegible] ಗ ದಾ ವ್ಯ ವ ಚಿನ್ನ ವ [illegible] ನ್ನು [illegible] ನ ತಿ ನ ತ ಧು [illegible] ವ ಮಂ [illegible] ವ ಂ ಗ್ನ ನಿ ನ (ಗ್ರ) ತು ತು ಮೊ ನಿ ನ ಮ ನ [illegible] ಮು ನ್ನೆ ಮಿ ನೊ ಮು ನೆ [illegible]

ನ ಸ್ವ ತ [illegible] ಗ ವು ಲ ವಿ ಪಿ ನ ಜ್ಞ ಲ ದು ಗ ವು ಲ [illegible] ವಿ ನ್ನ ರ ಮೆ ಯಾ [illegible] ಲ್ಲು ವ ಮು ಕ ನ್ನ ರ ಮ ಯ್ಯು ಖು ಲ [illegible] ಗಾಂ [illegible] ಂ ಬು [illegible] ವ ಲ್ಲ ರ ಯುಂ ತ್ರಿ ಗಾ ಲ ವ ಮು ಕ [illegible] ಮು ವು ನ್ನೆ [illegible]

ವ ಲ ಯು [illegible] ಗ ದ [illegible] ಯುಂ ತ್ರಿ [illegible] ಶ ತ್ರ ಲು ಮು ಗ ದಾ [illegible] ಂ ಧ ರ ವ ಮು [illegible] ಬಿ ಂ ಬಾ [illegible] ನ ಗ ದ [illegible] ವ ತಾಂ ಬ ರ ವ ಮು ನ [illegible] ಚ ಶಿ [illegible] ದ ಮು ಂ ಮು ದ ಮು ಗ [illegible] ದಿ ನಿ ಂ ಡ [illegible] ನ [illegible] ತಿ ಥಿ

ದಾ [illegible] ಂ ಸ ತ್ರ [illegible] ಯು ರ ಶ್ಶಿ ಯು ಂ ಧು ಧು [illegible] ದಾ ಮು ರ ವ ಮು ದ ಂ ಧು ಮು ವಾ ರಿ ನ ನ ಗ ದ [illegible] ಂ ಚ [illegible] ವ ಮು ನ್ನೆ ನ ಮು ನ ಶಿ ಕಾ ತ್ರ ಲ ದ ಲ ಗ ದಾ [illegible] ತೊ ಂ ದಿ ಗ್ರಾ ಥಿ ದ [illegible] ಗಂ ಧಿ ನೆ ನು ಬ [illegible] ದ ನೆ ಗ

ನ [illegible] ತ್ರ [illegible] ನು ಂ ದು ಲ ಶಿ ವ ಮು ನಂ ದು ನ ನು [illegible] ಗ ತು ಲ ನಾಂ ದ್ವಿ ರಿ ಕ ನ್ನ ಲು ಗ ಮು ಲು ಗ ಖು ಗ ರು ಧು ಗ ಮ ನ [illegible] ದ್ವಾ [illegible] ತ್ರ ವ ಕ ನ್ನ ಲು ನ [illegible] ವ ರು [illegible] ದಾ ಮ ಷ

[illegible] ದಿ ಮು ವ [illegible] ಂ ಚಾ ನ [illegible] ಂ ಚ ಂ ಗ ರ ಲ [illegible] ಂ ಚಾ ಬ ರ [illegible] ಗ ನ [illegible] ಗ ರ ಂ ಬು [illegible] ಂ [illegible] ನ [illegible] ದ ವಿ ನಂ ಮು ದ ವ [illegible]

[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible] క్షికవసు దేవసుతునకు దేవదేవునకును [illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible] (ఇంటి) [illegible] దేవ [illegible]

పుత్రునకు తత్త్వంబును [illegible] నెద్దియ చేయు[illegible] దప్పిన నేమిచెం[illegible] [illegible] దయనిమ్ము [illegible] దృష్టి[illegible] పనిచి దృష్టం దృష్టింపనదియనం [illegible]
వాం [illegible] రాజ్య[illegible] రణము డంత [illegible] యక్షు[illegible] త [illegible] యది [illegible] నరుడు [illegible] వహుబుద్ధి యుప్పొండు [illegible] వరి తేం [illegible] విత్తుగాదినరత్న [illegible] అని యు [illegible]
చి మిత్ర [illegible] నేలుకుంచి [illegible] మును పలె బులు యాం [illegible] చినని [illegible] శవరలం డునరత్నపుత్రనేలం [illegible] నకల [illegible] నవ్వ లంచి [illegible] సెప్పినం [illegible]
నరతానుర గర్వం బుల్ల [illegible] శం చియం [illegible] రాజ్యకులాంపతంను [illegible] తకం [illegible] రాజులాంజులు [illegible] రాపాం తెనెంచి [illegible] జుడు [illegible]
[illegible] పదారు వెలద [illegible] బన = [illegible] రాజ్యకన్య [illegible] కత్తా తూవాం [illegible] జాక్షి [illegible]
[illegible] నతతపం చారు [illegible] నకం [illegible] చోరుల [illegible] తని [illegible] రచిగాం [illegible]
[illegible] శాస్త్రవిధి గుణంబులనెమాషిం [illegible] తమకంబు [illegible] జనియించి భైరవు బుద్ధి [illegible] నించి [illegible] లు [illegible] వంచకరసం [illegible] తవశ్యుదయల్లై దైవయోగంబున [illegible] బుల్లై [illegible]

[illegible] శ్లో॥ [illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

[illegible] ತ್ರಿ ನಯನ್ನನು [illegible] ಸ್ತವ ಬಾಂ ಲನೆಯ ಬ ಲಹನಿ ಪ್ಪುಣ ತೇನಾಂ [illegible] ನಿ ಕ ತ ರ ರವಯ [illegible] ವ [illegible] ವಪ್ಪ ನಾರನಿ ತತ್ವ [illegible] ಮಂತ್ರಮುವೆನ್ನ ಡ [illegible] ರಾಂ ಬೆ [illegible]
ಪನ್ನ ನೈ ಪ್ರ ಪ ಲುತ ನವ [illegible] ಬದ ದೊಂಗ ಡೆನು [illegible] ಗಜ್ಞನಂ ಬು ಲನಗ ವೆ ಕ [illegible] ತ್ರಿಜ ಗೆದ ಭಿರಾವ ಗಳಣಾಧಾವ ವಾರು ಲವ [illegible] ಮನ್ನ ತತ್ವ [illegible] ಜ ಶಿವ ಕೃಷ್ಣ ನಿಗ [illegible] ತಂ ಬುಗನು ರಕ್ಕೆ [illegible]
ಗ [illegible] ವಿ [illegible] ತ್ರ್ಯಂ [illegible] ಪುಂ ಬುಗ್ಗಾ [illegible] ವಿ ಪ್ಪುಲ್ಲತತ್ವಂ ಗೆ ನಿಂತ್ರಿ ಸುರ ಜಿ [illegible] ವಾಗ್ಮಿ ವಗ್ಗಂ ಬುಗ [illegible] ಪ್ಪ [illegible] ಲ ವಯ [illegible] ವಾಣಿ ವಯ ವಂ [illegible] ಕ [illegible]
[illegible] ಗ [illegible] ನ್ನ ತೇಂ ವದ್ದೆ ಬಿಂ ಬ ಮ್ಮೆ ರಬಿ ಬಿಂ ಬ ಮ್ಮೆ :: ಮಯುಂ [illegible] ಕರ ಜಾತ ಪ್ಪೆ [illegible] ನೆ ತ್ಯು ಗೆಂ ಬುದ್ದೆಂ ವರ್ಣಕೆ ತುಪ್ಪೆ ಘನ ಧ್ವಾವ [illegible] ಯ ಲರಯ ಪ್ಪಾಂ [illegible] ಲಾಂ ಂ ಲಂ ಬು [illegible] ವ
[illegible] ವರಿ ಭಿ ಪ್ಪ ಪ್ರ [illegible] ಕ ನ ವರಿ ಭಿ ದ್ಮೆ ಶಿರ ಯಯ : [illegible] ನಾಂ ಕೃಷ್ಣ ಪ್ಪೆ ಮಲ ತ ನ [illegible] ತ್ರ [illegible] ವಾಂ ಮ್ಮೆ ಯ ಕ ಲನೆ [illegible] ವಾಂ ಮ್ಮೆ [illegible] ರು ನಿಂ ತ್ರಿ [illegible] ಂ [illegible] ಬು [illegible] ಮ್ಮೆ :
[illegible] ವಿ ಗು ಯಂ ಮ್ಮೆ ವರ ಗ ವು ಪ್ಪ ರಾಭಿ [illegible] ಪ್ಪತಿ ಃ [illegible] ರಿ ಕಿ ಬಾ ಧ್ವ ನಂದಂ ದೇವ [illegible] ವರ ಕ [illegible] ವಿ ಸ್ಪರಿ [illegible] ವಿ ಧ್ವಂ ಬುನ [illegible] ಛ [illegible] ವ ನೆ ಛ ದ ಧ್ಯ ಯಂ ವ [illegible] ರ

నే పై తైన వలయెం బునా యిళిఖన రకా చ్చురణి నా శనే కొ శాకాంతుని కడకేం గి తత తావద కముల వములకు త్రసనకౌర యముకో నతవం డుప్రేణా. వలం బు గావిం।
షె నారెత్రి కెరుణ్ణ శ్రె ... నుదెం చి న్నాం నుతున్నవయుం తిన్నా రిద సన్న కళ్ళు నాళ్ళ తెల పువురచి య్యుం దళ్ళం డు వ్యాండా రౌ కె త్రుత్య మ ధ్యవము న తత్మ తో వనో కళ పాం రిబ్రాతతరువు చిద్రుత్య
తను నుదాలై తెన డ్డుము వచ్చి తళ విమున్న కలున ష్ణ ... తాం కిరకవు। మొరకై వల ద్రని జ్ఞ కొ త్రు తగాల్పు నై సుర లతా మ్మసం బుజా డు నరి కలవ యుల్లు వసనకు నె దొడ్డ రించియడుం
బువచ్చినని జ్ఞ కొంత్రాదులని చేరించి తనమ క ... బున కలం జని రంత్ర సురచ్చికలు సుపుమకళం దమాడ్పురి విశెప్పం బులుకుం ... జొచ్చి చిత్రకనా కల్లాకం బు నెనుండెదెం వ
నరుగు దెం చ ... మైదల కడ దెప్పి దలం పు చే న్న పాం జాతవణు నే పాం రి జాతుం డ్దైవ అరివవ ప్రమాం ప్రి గ దుదుగ సత్య న్నా కుక్రి త్రిం చగ పై వో దవ నం బున నం నా ద్రుతిం చి నొరొ॥
సురుని యుం టుం దె భిన్న నా రాజ కెన్న తే తెం చహెం దర కరున్న, న్నిని వాడం బు ఉగ ప్పిం చి గృ పాం వ కర కాలు బులు స వెంట కొంచ్చి ప్రపు అమి తవి హాంగ ద్దే కవ రు డు నం త్తై దేవ వెన్నె నె నా డ్డే

[illegible] ధాను వే[illegible] రినరఁధారే । [illegible] వనధనఋతాంతఛికి [illegible] నన్నేపా యుధ్వ రాత్వ లం [illegible] నన్నె వం బొం దు । నన్నె దొ [illegible]
లంకా [illegible] నాయుం [illegible] లు [illegible] రాయు నన్నెకి [illegible] ధ్వవ తి [illegible] వరి [illegible] గం । ఋ [illegible] మల [illegible]
[illegible] వులు [illegible] నెర [illegible] పురరి [illegible] మొ [illegible] గా । వును [illegible] గనె [illegible] మల [illegible] వలల [illegible] పేవ [illegible] వలు [illegible] వెలు [illegible]
శ్రీ [illegible] వలునవు [illegible] వునన్నె [illegible] దేవుం [illegible] పురుఁ [illegible] వులు [illegible]
[illegible] నంవవలన్నె [illegible] వయులు [illegible] వెరి [illegible] నంఋలు [illegible] దేవి [illegible] లపు [illegible]
[illegible] నంఋనువి [illegible] వెలం [illegible] నంఋను [illegible] వాలు [illegible] వి [illegible]
[illegible] రినవి [illegible] వువు [illegible] నంఋను । [illegible] వు [illegible] నంఋను । [illegible] లని [illegible]
గన [illegible] వు [illegible] వులు [illegible] నలు [illegible] వి [illegible] నంఋను [illegible] దవరి [illegible] వవ నన్నె [illegible]

[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

ಷ್ಟ [illegible] ಶ್ರೀ ಮನ್ನಾ ಪ್ರಲಕ್ಷ್ಮಿ ಯ [illegible] ವಿಕತನ [illegible] ವಿನ ರಿಕ್ತಿನ [illegible] ವಿರಾ ಪ್ರ [illegible] ಲ್ಲದ ಶ್ರೀ [illegible] ವಲ್ಲನ ದಿ [illegible] ವಿಪ್ರಾದಿಕ ಪ್ರತಿ
[illegible] ದಿಕ್ಕ [illegible] ಪ್ರಾತಿನ [illegible] ವರಿ ದಕ್ಷ ರ [illegible] ದೇವಕಿ [illegible] ವಿಂ ನ ತಥಾ
[illegible] ಚಾರಿ ನಾವಿಶ್ವ [illegible] ರುಕ್ಮಿ [illegible] ಬಲದಿಯ ಲದಿ
[illegible] ವಲ್ಲು [illegible] ಬಿನ [illegible] ಗಾನಾಯ [illegible] ಬಿನ ನುಪಾಲಿ
[illegible] ವಾಲು [illegible] ವ [illegible] ಚಿತ್ರ ಮಿಗು ರಾತ್ರಿ
[illegible] ಲಗಿ [illegible] ವಗರು [illegible]

తన్ని వదలక త్రిభువనసేవాజ్ఞ వ్రుత్తిన [illegible] చేసినట్టి [illegible] వాల్లు [illegible] ఉపన్నె [illegible] నవమునను వదిలోనివారవపుష్ప ముమను లకు నెలమెట్టెద
బయలు లుదరిదిరి వలవపుగొ నెతలు [illegible] శివము [illegible] రాచు వరుచ రశ [illegible] లరా శినతతం ఋనిషిం వలువమువమునిద్రు లుశెవులువ
వాచువ పెలుగాలుపిం చినెం బంధులవుపు [illegible] ములగూడవతేనలమునునలి దినలమచెప్పినావాలిగాని యూంత్రయుంఫ్పయుదుపమాత్ము ఉదగలు
రియువంఘు వశెల నెలతలు నెనజ [illegible] కేశిరి మనవ [illegible] పవు [illegible] పుం [illegible] నుసరిగారుపై నొజరగవులాలాకి
ఋతెన తైలలనర్ణ తగదని మొరుగవృ పృనట వచ్చేతితవిమగ్నిదినపదుని కేళ నెగినమనుజెంచ్చ నైన నిద్రలు వుగునాదిన జనలదగల నతగులుకైచినసాల్పబడి
వెండిశ్రీ విదైలు [illegible] నెవ్వైంచి మలయుచలు పట్టరదిగా కొన్ముత్తి [illegible] యుడ్డ్యమదా పుడ్డైపెల్ల అరు [illegible] రిగప్పం బులులు వారిరాలిదరిగానిశెల్లు వనిక్ష్ని దై.

[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

తరితమునెంచ [illegible] నెపడ [illegible] వ ద్వై [illegible] యంతే [illegible] నెత్తి [illegible] తృప్తి వివి [illegible] క్షుద్ర [illegible] వవ [illegible] మృతవితత్వం [illegible]
కాలవిగమ [illegible] తావి ప్రవక్రమంబు గోష్ఠులగుం గోలన్న వవాక్కతల [illegible] నాదములు విరాజిల్లం చి నెప్పు [illegible] చిత్ర [illegible] నవరి [illegible] నెలువనకా [illegible] సాయితకాగనన నిధంబులన్న కలశ
తృధరాపతు [illegible] ఎంచి కొరసవేశ కోర [illegible] రాజులు [illegible] రాజవిటజ [illegible] కాసనవ [illegible] బునన్ననరన [illegible] కర్తవ్యమిత్తె [illegible] నవ్యపాలకవ
ములనాజ్ఞినె దివె [illegible] నివారి [illegible] వవదొంధ్రి కరణ [illegible] త్రయమ్ము [illegible] యుతి [illegible] దియవ [illegible] వెనెప్పినెం
వెతాళి వారణులంచి తరాజ్య [illegible] వంబులు [illegible] నాశనము [illegible] అంతట మిం వ [illegible] వయు గము [illegible] వలసిగం వ నిలిచి [illegible] వసా [illegible]
రివాతెలుగులవె నొందురవ వాంగ్మయ్మతివలు [illegible] వైప్పినామము కె వత్తీం చి నవాంచకం [illegible] నాసాప విం చి నిరాపకార [illegible] వయు [illegible]

౬

౧౨౬ [illegible]

నాగులవరతమ్ముల కావ్యత్రి నివాసం గుణ [illegible] తప్పనై విరత్త నైపవళవర్తి [illegible] తొరవ్యయ [illegible] నివాసంగుణ [illegible]

చెప్పనవచ్చ గ్వాసండవై న నిన్నన శ్రీమహంతం [illegible] గ్రహవిరియంతా మాన్యవది వర్ద [illegible] న వాతలక్ష్మి గ్వాసం గి [illegible] నివాయ [illegible]

తప్పక్షకరగాడుల ఇరాప్తైసం బులనేత గప్పంవతి [illegible] త్రిమువిష్వపిత్రావాతం గులుంగ [illegible] నతావయని విము [illegible] తమురుచ్చునయడి

[illegible] గ్గానాఖనిఖనిరధి గవుపిమునిసతివయ్య [illegible] తకంశేగునేశాయివడానుణపురివతక్షవాలుకంధరవలతంగాలువగ్రౌలు [illegible] శ్వారవలం లకులు [illegible]

[illegible] తవదమ్యుల శారంబుకొలుసేకరినివినులు [illegible] కరితన్నవా [illegible] విత కివక్ష్యమధుపు [illegible] లక్షప్రవిమ [illegible] నపదివర్మవావవప్రయులుగనవరాత్రయునై

వునేనేగా గరిత్రమెవన్నుజిరిలనేతనరు చేస్సలుబుగా [illegible] చరితిహవవిచరా [illegible] చవెతకవలు [illegible] నవివ్యప్రవృ [illegible] నేనవుధికవారిత్రకవా నగు

నికేగానమునిందౌవ్యుగ్నై తెల్పుకె ఘ్నైధనత్నినామములు [illegible] తవానరవికర్ణాతాపి [illegible] దినవల్లులు [illegible] యుదైవదే [illegible] గా [illegible] వల్లలశ. సుతాలకిల్పు [illegible] నేతన్నశ్రీ [illegible] నాన్న
నకలత్తుపపధం.తే. రామ్ము [illegible] వచారతిందు. యుగేకి [illegible] సరా. గ. యుక్తే [illegible] దిగ్గ ఉగునన్ని [illegible] పుష్య [illegible] బ్రాగు [illegible] తననన్నారు
దికొనగ(చెల [illegible] లకుననాంటిరాటిన [illegible] తయాత్రదవ ధిగాద లం. తర్తౌవ [illegible] దియు నం. గానె [illegible] గాను [illegible] తనకచ్చి పలతం
బుగాదేయొవనరాలు [illegible] చం. బునె రణికొ [illegible] మి నిష్ఠాల ప్రాంతరావస్తిగి వ్పగు. వి విచారి ంచి [illegible] వి [illegible]
యరం బులలాలుం [illegible] రతిం దగి లి [illegible] వరిప్రదాం. చి. యుప యలభాకే వ్చుతుం. దగునల్లు [illegible] గనియు. ధనం. బునలం గల వే. వలని. [illegible] చించినరక్కెని
వచనం. బులకొలకృష్ణుం. ధూస్నం. త్రిశింపియు [illegible] ఆతిపక్షే వేసి [illegible] లతెలనద్దినపూరాపకల నింతని [illegible] గగ. నెలి [illegible] నెర [illegible] శీరతులుం దనుసొత్తగా బతికి నవే [illegible] గళ్ల

బగ వ ఖుబమ శాస్త్రవది యున్న చిత్రమున తెవిశాగ ... ముక్తి తృప్తి మొదలాగు నిజవ ఖనే యుక్తే గుణదియ్యు ... యున్నతెంక యమునా ... లక్ష్మీమనాత్తెం వృనే మగ్గవే తే యన్న వేళా ...
బన్నే యశోరి సాపు శేక్షేస్తే వులఖ్యనె రి వరక్క రాంవృ ... గొంకేరవ డినా దృవ లుకూరి మి యుంగలు క్కాంత గూడదేవన్ (లుం?) ... బన్నేవ లవుబ్బు వగాదె కేరంగ లక్ష్మి నాయు ... ం
ఖయునిష్ణిదెయు ... శేవ్యవతి త్రి తానేనిరి ... నిశ్శ లక్షణ్ణ వివేకశి లనే తప్పు వవృతివ నెాంగతు యవాగున యుక్తృదెైన క్రిది ... యుస్స నరాశే వవమనాని ... న్న వుయగజెం
౧౨ వవపుశిత్రినా వనాంజేన్నావవము ... శయు ... న్నెయునువశినత వృృన్నది ... వానిధి పుతశివ త్రియునిష్ణని దెయ ప్రనేవా ... ఖంత్రవణ్ణానం వం బులు గాళింపె
నవృథివి ధం బుత్రనేవమం బులుగారి తేవసి అవియునా ... ంధు యుం ధువుంజైని జుసేకె త్రనెవా ... యువ ... నరవివలు న్ని యేయు నిత్యంబునై యుం ధుృ వేయుత్రేపూం
తిత్రుత్వం ఖునునాయుంచు లెన్నవ ంబునసతి వి శవం బుద్ధియున్న నొవాన్యంబులు చెలె శవవి ... చిత్తంబు ... న లంబుద్రాకె నాయుం ధులఫేన్నిశ్రీ ధ్వ ధ్యంబుగలనావృన ।

సకలస్యం పద్మలక్షితం స్త్రైన [illegible] రదివ్యేషుం దిరం బులయం దత్త్యేన క్షాగ్నిం బుద్ధేం క్షైత్రిస్యం సాలివైద్ధిన్యా [illegible] సం ధ్యేవత్తేః ఋత్యా తత్త్రైః సప్రాణోం భ్రియోపవరవ సత్త్వాః
బునలి సల్ల [illegible] రర వారిణి ధ్యైనసయేనస్త్యం జేం వరు వధుఘరం బులఅ ది యుఖ నా [illegible] త్రమోష్ట్రత్ర వర్ణం దత్యైనసన్యం గోవర [illegible] వ్యైః యులంబ్వే వల తనుత్వై ప్రతాత దో వలువాం వయు చేతధాంవ్య
త్యయో [illegible] బునై శైవింత్యు రుల అరి [illegible] టు నాపూం యలా విద్వ్రంశ్లే తేం బు నవరు వ వాగ్న్యుశై వి రయుం యే నెం దుదరు : [illegible] అష్టుగావునత్రసవర రస్యం స్త్రైనాం త్రా
షుకాం త్రసరం గలచలు నేవివాం వశారుం : బున ఘరనాక రాంజనన్యవరులం స్త్రైకాసకళ్ళవదియుస్న వరుష్ఠరాం లాంవత్రువకాత్త : సరుం దనై సనాంగస్త్రికికినాంవరిరం బుయుతర
యుగ్యం బుగాంవరునికరశ్యం బుర్నై [illegible] : [illegible] దత్రైం త్రం బునం త్రావ్యణాను నిం బు త్రైం చినాయునసలం ష్టనరు దెం ఎడ [illegible] యల సవు యరం బు నక్షవత్తు వేద రుం బుత్తుబి
రుంవం బుగాంవిం శనవదిగనం గానియు సంగ్నావాం [illegible] : స్వయం బునసారకల్యం ద్వి తివిరేఅద్రిగా [illegible] బ్వేం ప్రస్యం రంబు రుయువతిత్రం [illegible] బురువసంత్ర :

[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

స్వరూపనైన శ్రీకాంతం శ్రీ. స్వవిజ్ఞానార్థం దైవంగ [illegible]
నే భూతిగల [illegible]
వేదలు దూరా ఇగిరు లువ బుత్తాడే దివి పెల్ల శ్రీశ్లే సు రలు గుం [illegible]
యుక్షానక్షర సన్నా ఫాం బునె నంగ టపయు తం [illegible]
బుభునుకనకత్తుం ఫేలు త్రి వేయుహారకకుకకంకేళాత్తు [illegible]
శ్రానే తోవ రగదాకలుం త్రవుసర వయుద రతిం [illegible]
గాలు వేదసకావల శరంగ నమ్ము తాయంగంబగ [illegible]

న్నా ప్రశ్న [illegible] నివేదించ [illegible] న్నా నన్నే చేసేను [illegible] యుష్ట [illegible] బందరు తెలు

వస్తి [illegible] సరాం చేసునని [illegible] పు తెవర చరవిచ్చి తాం [illegible] తవి దుక్కై [illegible] అనిస్త [illegible]

వత్తి [illegible] వుత్తు వి లా నె మొ ల్ల వి [illegible] అవిబు ఘు వు నం ఋన్నె [illegible] తా [illegible]

కుం వృక్ష వ ణ గె తారల జ నెగ శి త్వ రభ్య. [illegible] న వ నా క్ష గె వి [illegible]

ష్మి త సె వి తి త నం బ సు ర స్తే [illegible] ర నివాసం [illegible]

నో దర్శి మి [illegible] చెప్పునే గా [illegible] ముఖ [illegible] వలోక మ [illegible]

దేవోపం [illegible] సభ్రమ తె పా లిశిం పు వెలి [illegible] రా [illegible] తః

తే. తన్నెనా నెలగ్నము [illegible] తద్ధరణ లం. యిత్తలల్లుం. ప్రిడ్డి మృవడా. గవలన [illegible]
వనరి నెవృత్త చే [illegible] తు ఢ్వ దాశ నైరి తెల డు సా [illegible] పి. త్వకె నం. వవ న [illegible] దుర
ఖ [illegible] ని వ చెలునం. త్రికరునం. త్రిపు ప్తిం. వ కిర్లు. దు [illegible] వరిని యులపే [illegible]
[illegible] ద నవున్నీ. వశ నా. వృన వు నలును కృతసృలం. [illegible] దాశా. దన వెయు కవక్కుయుదు
[illegible] నకి నలణ రణ్ణి తవు ణ్ణినలు. పుర రవు ణ్ణి [illegible] రుణ్ణి ధృవిత్త గాద్యు కైం. ఝుని
[illegible] వసి ఖ్యుచాలి నెనకను. చి. రి వి తె కోచ [illegible] బు న వుణ్ణి దవ స్ని చయలుం. బి [illegible]
వా [illegible] తలాం తి తాళతఖృం. బిరుదని బా. [illegible] వనణ్ణపు న ని [illegible] త్రుం. [illegible]

[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

ಪಿಪ್ಪತ್ತೆನ್ನೆರಡು [illegible] ವಿಷ್ಣು ದೈವ [illegible]
[illegible] ವುರುವ [illegible] ನನ್ನ [illegible]
[illegible] ತೋಡ [illegible] ನಿವಂಡೆ [illegible] ನಿನ್ನ [illegible]
[illegible] ಕಲಿಂ ಬುನ [illegible]
೧೭ [illegible] ಬುಲಾಂ [illegible]
[illegible] ನಂವ [illegible]
[illegible]
[illegible] ನಿ ನೇ [illegible]

[illegible]

లింత్మనని యుద్ధంబున దేవకీసుతుండైన [illegible] విష్ణు [illegible] నిజ [illegible] తప్ప [illegible] నిమ్మని యను [illegible]
దీనవిని యుం వినా నులాపవిత తా [illegible] వరు [illegible] యవ్వ నిత్తా [illegible] వనవదన వనీ [illegible] కన గ వా మ తీం పుట చూ వులు నేగ ధరు తెలా వు నీను
నితిని నియుమునే కరమునే [illegible] నిను [illegible] గ వా వు [illegible] రు చి రదవు [illegible] విరా జ్ఞవు నే [illegible] వి విచా ంబర వా రులు స్యూ షణ [illegible]
తులు [illegible] నవరం బులు తవ్వ [illegible] దున్నత [illegible] వగ [illegible] వత్రే [illegible] యుతి [illegible] కైన లయు రులు [illegible]
లవే [illegible] యుద్ధి [illegible] యు తవ వంత్ర [illegible] యు లవి [illegible] గ దిశి [illegible] జ జ్జవిర జ [illegible]
[illegible] లయు [illegible] నలపా [illegible] కొల [illegible] గెలం [illegible] కొవి [illegible] ము లందు [illegible] నే [illegible] నై మ [illegible]

రవులగాం [illegible] నె [illegible] దు [illegible] నా [illegible] వు [illegible] తింటయిన [illegible] (త్త) [illegible] గిరంజ్ఞే
సనుదేశగిరికిం బ్రవుంబ్రాం బులనుచ్చ తెన్నైలుం [illegible] గిరంధ్రే [illegible] షనంద శ్రీరిక్షం వపెన్కెశె [illegible] డ్డైన యరనం తరం [illegible] యరసం
శశిలలాం వది బవలన ప్రద్మ పద్మ చాలరిశ్లే [illegible] దేవ [illegible] ధ్యైత్వ పారు గుమ్మ [illegible] (త్ర) [illegible] చంద్ర [illegible] చాలకేత్తి [illegible] నంబ వలగలరున ంచ [illegible]
దశౌనిఘ్ఘనత్వ [illegible] బవతీ [illegible] (త్త్రి) [illegible] వరం వదలగ [illegible] (ద) మయూత్తర [illegible] రయుత్తవిరి [illegible] యయనూ
చళ [illegible] రవెలసతులు [illegible] చిరివెరం [illegible] తవిత్తా [illegible] నలన్ని యయన్ను గనిఘ్నపిఘ్నతిరయు [illegible] వద్దిబు (త్త్ర) చో (త) [illegible]
త వలంతరయున [illegible] మవె్శ [illegible] నాయుద్ధి [illegible] (త్త) రంజులవెన్న [illegible] లల [illegible] నెలవన్ను మరులు
[illegible] నెపుగలుగు [illegible] నయనబిదివెలలై నెగనలగులనిన [illegible] తామరల [illegible] ౯

[illegible]
తవ [illegible] తవ్ప [illegible] ల్పుని [illegible] నగతల్పుల [illegible] తవిశేషు, నిలన కరుణాయు నిజిని
తత్తై పుష్పతవి తక్కా యునతవితైయు, నప్పంయవ గతన్నైప్పు [illegible] హైతెయ కులవారి కు న్నగర్భయా
[illegible] స్సురవరు శింబ్జినేరవవి ష్యాష్మిత పుష్పధను [illegible] నని కొదయు మ [illegible] సత్తు
కాజాక్షరవరివారు నిమూరుని బూడుకొవల తిఋ [illegible] తిగపున తన్నార్థి వరించి చన్న సుగుణాత్రం
సం ప్రకాసాత్మ [illegible] గురూనించి యునం త్ర రం [illegible] చరుచి [illegible] యుం త్రి మధుయన్నవు
నళ న తెల [illegible] చినపర్వమునింగలిం బంత్ర పైల [illegible] తత్తునొనిచరిత్రముచే

కేవలో గురుడాదు వెంకటేశ్వర యజ్ఞ [illegible] వపలు గురుగెవిగెవు వె [illegible]
[illegible] లఘున విత్రమ ప్రాకృత యగ్నె శమన్నం గి విబహం నిత్తి యాంకలనెనది విబదానవ [illegible] యు వోసు సన్నలు వలు వల్లంబులు ధైర్యమును శౌర్యమువె [illegible] నలు తోయు పె [illegible] డు చెన్నె ప్రతి
[illegible] లువవలుండెల లుప్రక్కలు వె క్రలు లుబానంవలు [illegible] కెవెలు యక్క [illegible] యుక్త [illegible] పెచ్చి నివృత్తి రయ వైభవాం దావ రగి తింవర వంవర నీయగన్న వటుటి తవన వరబావిళ
[illegible] డెక్కాతె తిరిగాంతి శాల [illegible] ప్రవల్లువి ప్రథంబున్నె ణ్యం బుతెనగ్గాంబు నెంంది వెరవి [illegible] తి యలు తిప్పిరలు ంజప్పి దేయుగలంగ్గియలు నలం గియలు వైథరి యలు చెధ తియటు విరిగి యయునర గుణం వెన
[illegible] నారాలం దురశాస్త్రి వురితొలంద్దున్న సొవు వితిత వుమనం ఉమ [illegible] యుత్రివియలు బొడురియలు (ప్ర) ప్రతియలు శాం గియలాంప్రత్యక్ష వృద్ధం ధ్యయతి వం వని బలుండం
తింపనరతాలు దు రక్తా నంనగ్గి దుష్టం రత విదుణ నివ్రణి రు ద్వునివాడుం తెతు బుధ్ధు రవ [illegible] వుత్సునె ౧వ౧ యిల్లు కపంతిత్రి చినన [illegible] తి కోనె వవినెలతిత చిత్రు యలుండెయం నం త్త ప్రతి
[illegible] రికె లోక [illegible] తిరు వెలు తెలవ్రా రవనిలాన శ్రావు రవను వనెవ [illegible] వెయప [illegible] గులనగురారు చలునెనకె వాతనయలు విన్న [illegible] తకచింత్రింప నా ల్లునెలు లయ్యే నలవాం౧ [illegible]

కారవశ వశాశ్రిమ లఘువార్గవర విశ్వపాలన ...
స్త్ర వనంత్రు ... శ్రయ వృత్తి ...
స్కంచనసారస్వను వైకనెన తత్ర వశంత్రవయుంఢ్య ...
రాశాయువ శ్రీ యయంత్ర ర్వాన యుంబునొంది తదనంత్ర
వై వ్రతి గావాలింబ నిత్రితాసనులగవపు యుత్తం.
పుంనగదాశం. తోన్న వక్రీవయువిథ నరసుశచి సం దన
నేననసం (శ్రీ) ఫమ శువృష్పత్నల్లావా త్తెవుల
...
రంబు తన్నత్తు ... తపి ... ఇబ్బు ... తత్త్రు ...
వసెన్నె సంతత్రు ... [illegible]
తివ్రను రుచి రొంద ... [illegible]
... నీన తేరా యుత ... మొందం చెలుప్పున్నని ఖానుదుర్ దరాచేలు
... శ్రీఫల మణి విని శ్రీత నువ్వ
... త్ర ఫల ఖాన్నేం చిగన వయు చిత నె
రిం గెంచి యయ కృంఢ కు కాఫ్యసా వంత్ర
నా సై క్షి (త్రే) యుంచ్రి వాలంబుల ఫలించుం.
... నా ప్రత తినె వాలు వారు కత్ర యుతి
... లవయు ... ఫలసుగాలిం గాలువా రాగ ళ్ళుంటి
... దరాచేలు నెనెను విని దిమె రెరు ౪ = = =

ಉಲುಗಾಲಿಟಿತಗೆ ಮೊದವರು [illegible]

ನೆಂ ಕೆಂಗಲರಂ [illegible]

ತನೆಂ ವನ್ನವು [illegible]

[illegible]

[illegible]
[illegible]
[illegible]
[illegible] వెతన్నులుం డగలు పూరా [illegible]
[illegible]
[illegible] ధ దేవెం త్ర వందిత తి తత్త్వ [illegible]
[illegible]

సౌందలు

వేతుమ వశన్గోఁ చింపు మిమ్మదేకొం త్రి వెలయదేదయలు ధృతి [illegible] ఘుద్దే వెలనయపే చెలం గిబర్తువ విలాగనెవయ [illegible] దృంవతవతే [illegible] వద్దినెలాలు వేయుపడి వెలిదెవస్త్రిదవనిచెయుదుకు [illegible]
శుదవమశ్శెని శ్వరుసవహశ్చిమో నెవుల పెత్రిసెతసేతదీ నెబ్బుకవత [illegible] లగయుద్ధజ్ఞాన [illegible] గెల్చి నకెం తొంటలసెవశాలశో [illegible] వశ్రిత్రో హమెసె ంవతకళ్లింగ గెళ్లాఖిష్ఠం తెహడ్డె వలయు దుశ్వం చు
ప్రవ [illegible] లసెంతెయరుం వెయుభ్యుక్కగాం నాడ్డెనుభృం [illegible] వుం జ్రి వెలిమ్మెకనెవ జ్గిశవం నవ్వెవసెల్గిళ్ల బలు ద్వత్రాణిం ని యెయ్యిక [illegible] వలిన్గలు నేశిలరు టిప్రికెఖం బుగాం జ్ఞాదివయ్యదు
గెలిచె [illegible] తిలిలిశనత్తెయలయుద్ధి నెరగలి దియయలత్తె గెళ్ళ నెవలిగిశెఖ్ఖింవనెలదియల్లశెయెబ్బళ్లి నవుధవ్వాలవ్రయధవుయుడనెపాలనే సుంతెలభిజాన్లిన త్యావయువయుసెలంద దెయు
టికినవశ్లలుశక్కానివాంతుశ్లవయునెరైలి మెుకెమస్తి మెునశుశ్బాలయుప్పుమయల్లిదెయుడేబు మెునలాయయుప [illegible] వునసాంత్రి జ్ఞాదవమునెబ్రో ష్మదగెళ్చి యుభ్రాశె లుపృభద్వ దనాంయు వశ
రాంభిదోజ్ఞనెతెత ఘ్నకనెప్చు డెన్గవిద తత్వనితోనశరితవళోత్రాం ని పుయుయ [illegible] తైజుయుసశతి వళ్లికద్దెయా త్రైనశ్నత్యుక్కళ్ళరలిఖినశిసకలజ్ఞనంబుయునన్యళ్లత్రాసం ఫ నిశ్చగ్గవాచ్ఛన
నెరి త్రెయలిక్లిశవశ్రైనఘ్నంవరలురక్ష్మం గ్రెకొల్పిశనన తంధ్రత్రనక్త్రిత్రిపా [illegible] సెరానెశలబు వల [illegible] దెవురవనెరం గశవలంబలఖిపెక్షం బుశెరయుశక్ళవిధివశానెరగత్తు క్రైవలంబునయువనంగశా

పడుకొణ ప్రతాపం బడి పింప గని కెపెట్ట వేనయన్నవ నరం బునా ఘన ఘవరద [illegible] జనకత [illegible] వారల [illegible] త్రరవసుర కి [illegible] లన్నంప పరులా వంతె బట్టు [illegible] నతా [illegible] నతిం
చూచి [illegible] గువచు ఢుని [illegible] నాతకొంబు మ్ము నసరవి న [illegible] నుజ [illegible] రవు పెవ [illegible] వొ చెప్పురణ్ణి ఫరాగం [illegible] తెరవా ప్రతింపుం
బుకా [illegible] లవాలడొప్ప విజ్ఞప [illegible] తవాతా తాతి వాని [illegible] నివం [illegible] లజ్జిత్ము నప్రవస్థం ఢ [illegible] రవఘ వగుల [illegible] కవ
[illegible] ంబ్రుపె శినరాద్య [illegible] వాం బు నైది లంగా [illegible] మెట్ల వైడు నది [illegible] బులా నులుత బొంద [illegible] లవ వాతె [illegible]
[illegible] శిన [illegible] చద్య నెలి పె ఢకై [illegible] వె ఢల్లున వచన [illegible] బలాసం బుయంమాడు [illegible] వే [illegible] బులం బుల తారమ్మింద లవ [illegible] ంద [illegible]
[illegible] తల్లు [illegible] వె [illegible] ంబ [illegible] రజనం పెవ ప్రమ [illegible] సుచవలని యల [illegible] వదు సాంధన్న చారణగంధ [illegible] రకె [illegible]
[illegible] గరు [illegible] గావల ల నిజ. వి వడా నా [illegible] ఫిరి [illegible] లంగుబు నే నిల. బి [illegible] తుకై యలడుం కన్న [illegible] ధనన వారు ంధునను। [illegible] రు ం ధనసు. కుమా రు ం ధనను.। కలా వ [illegible]

[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

శ్రీనా నెఱదు [illegible] నవ వ్యాప్తి [illegible] తో తిం [illegible] గతి [illegible] లా త్మ్యం దు త్రి [illegible] బక్రం [illegible] మున జ్ఞాతవ్యని ఘా ద త్రిద [illegible]

[illegible] పిత వ్య [illegible] శ్రు తత్సు వృత్తిని జనిత [illegible] నర సొంత్రి వగ [illegible] గు [illegible] తి వా [illegible] పవ [illegible] నా [illegible]

[illegible] లాకన యం [illegible] లు [illegible] లమ రయం బున నె [illegible] ఘ [illegible] రం గు [illegible] తి [illegible] వతిరు వృతు తిన [illegible] గలం గి యు [illegible]

[illegible] ఇ [illegible] దను జ [illegible] నని తమ [illegible] లత జ [illegible] గు నున [illegible] రం చె నవ [illegible] బిం [illegible] కరత [illegible] మలు కె త్రం త్రు నినిజ తిన [illegible]

[illegible] లం చి తుజ్ఞు నిచా రం న వయునం వ్య త్వం వ్య వయా వ్య రమ [illegible] [illegible] వశ బలంబులు నిశితన [illegible] వరంవరం [illegible] నయు [illegible] లంకు [illegible] నగ [illegible]

గడు నెంక చోపం గవా వాతులం దు తో రు వలు [illegible] తి [illegible] బనే [illegible] గావిం చెన ంత [illegible] తరమిమరా [illegible] నందనుడు వ [illegible] లం బున వావలు వేయలు [illegible] గ [illegible]

శిఖ నరకాం దుర్వారంపరతెల్లి యెుంటినేనే నెతనే యోగీంద్ర విభురుల సున్నాత్మ పజ్ఞా త్రిమూర్తి లక్ష్మీగాసారె వలయయో భద్ర వ ధనవుల నెకోసి తో బునునాంబి నేతము శ్రీ పుర్వం వెంబిరాకోతిక్ తత ల
తేపా మత నా త్రివి వెరు ద్విరయ సం బు ధన్వా మ పుం శిక్ కిత్త సాగ్య నే జ్ఞా లవె వెచి నృపా రి కోపంబు నన్నై శిసం గా దరి నాని వన నవు దైవసాం రి కౌర్యం సు సహ యోపుకే,
తేగపు రారి డి బోనబలు బు పేరు నృగసెగ్రవలు వెరవా వాబు లక్ష్మా తి యు వెరి రణా వ శ్మం చ్వ సం రం చ్య వి నేపు రావుత్రా నినిత్ర ల్యశెనవల నల లంబుకె బు విద్రాక్షీ నాలిత
బోరిత్తయు చ్చ దూతకతూంవక తసూ ల శిరం బుతే త్రక్షి పెదం బు నైతృ లద్దె నేరం బుల వా తెనలంబ ద్వారుగనే కభుక్తె దలారి వెల వగన్ననవ అ జిరియ డొన్నపుం బు తెనపుం బు
సం ది శుపా త్రైనె జి తీరి గె పారి నం గ నిశ్చా ం ధేటసాతపు తెంగె ద్దిం చెప్ప యగ్ని యయుం భూరాతె ది బుచ ం చ్చిం చి నైవి ం పుల్లం బుది కొళ్ళి తాను న పులుగల యాగ్నె సదు
కనప్ప స్తే యయో స్మాంబుల నెరాంప్రకె జయు నాంత్తె లం వ పవ వత్పు వ వలెనైతా నిపా సె వయద్రుం బుల శా త్రుం బున తెంక ర్కాం శిసం భారు పై ాం రు పదవున పుత్రి యయు

ఖ్యాతింప చెన్నట వారియెను నూ [illegible] రనె వ్వ వం [illegible] నే తొలిత లాయి పే గ్రిలాం గ్రానెదు చె [illegible]
గొన్న యుంమువ దాదిగోవ లావల్లి [illegible] గద్యమ్మె వగె [illegible] నే కొనిమాది కలాం రిమి బయలు పడగ [illegible] నె లచ్చి వ
దిబదక్కి చెలిమంబు యుకలు చెన్నెలాత్రు । వచేనా [illegible] గిన్నె తత్ప్రమా [illegible] చెవెరా వల్లు [illegible] త్తౌం బునాయకాయ త్రిమ్మె యెటుం [illegible] గవకు [illegible]
[illegible] తివమెు గవెున్న నిస్వవెం [illegible] బున్వియ [illegible] బాదమవాం [illegible] వచేచిం త్రాక్ష గృరకబునే పత్మె నయనె కోరితలా చె [illegible] వసౌద
[illegible] యుబు విరె [illegible] యరమూనే మానేయవ [illegible] నం [illegible] యలుఱ ప్రనదెంచినం వసన్నవనం బునం గ్రా దవమ్మణను జ్ఞతిన్నాళం బువర్ణాను వె వ్వెలున్నయ
ఘనం [illegible] కొరిబు చెట నాం [illegible] తెబవుడు చింధువేలూంయన్నే యరా [illegible] కెవన్న లం । [illegible] తో సాం ష్ఠ్యమం రెవు టుతాం గ దిరె
వెల [illegible] ంబునంజ్ఞారి యుం [illegible] నెప్పి యటు దాం [illegible]

గలుదానినేసలం [illegible] నె [illegible] [illegible] [illegible] [illegible] [illegible] తనే పతి [illegible] ప్రా [illegible]
యేలిదనకె నవ్వులు [illegible] పువ్వుల [illegible] విడితే [illegible] వాడు మచిరె [illegible] తనె వల్ల [illegible] వలక్ష్మి [illegible] ప కాత్తి నవి [illegible] వయలు వెవత్తే [illegible] విభవము నన్నె
త్తి వినే దడి వె [illegible] చిరి చిదు చిచే [illegible] లౌకెన [illegible] [illegible] [illegible] వికె [illegible] వితనా [illegible] నె నైన [illegible] [illegible] గ్గుగ నెతఱు [illegible] [illegible] చెప్పు [illegible] యలున్న [illegible]
తన్ను కౌగవలె (నెలరు నన్ను [illegible] గవాడు [illegible] ఉయ్యాల [illegible] బన [illegible] నె [illegible] చెలి కే [illegible] నె తన [illegible] [illegible] రత్న [illegible] రగ్గుల [illegible] [illegible]
యెక్కె [illegible] లాసెల [illegible] [illegible] [illegible] లంటిని [illegible] లనెనా [illegible] [illegible] [illegible] [illegible] లన్న [illegible] లపెనా [illegible] [illegible] సొయలకు [illegible] [illegible] దప్పు [illegible]
[illegible] చిక్కి [illegible] [illegible] [illegible] [illegible] వనె [illegible] [illegible] [illegible] వసె పద [illegible] విపుం [illegible] [illegible] పలదెబ్బి నయుంత్రె [illegible]
నె నిదెం నపదు [illegible] [illegible] నెలు నె [illegible] [illegible] [illegible] [illegible] [illegible] చి [illegible] రు [illegible] [illegible] బునవిరవానిలం గొత్తల

నన్నదమ్మనే వెవడైనా ఉత్తమోత్తమలకు నగరజాన్నపతి ఛాన్న సుకీర్తి [illegible] ... వర వసి [illegible] తి శివ కిరణ్యవృత్తజనవరం [illegible]
నన్ను [illegible] యనే [illegible] వాంగవలు [illegible] సన్నిధి [illegible] వాంచలు [illegible] డి తిన [illegible] నవం [illegible] ఉ వెయ్య [illegible] వరం దలిచె ఆనరూపం బునవిత
యస్య [illegible] నౌ [illegible] బుకొండపూ తిరవారలు నులు [illegible] యం బున [illegible] నాయక [illegible] [illegible] నిష్ఠా [illegible] తల లం బు
చేం ఉ [illegible] ండ [illegible] గు [illegible] దశ్శాడి [illegible] చౌ [illegible] తీర్థ్యల [illegible] కెలాలు నకెలి [illegible] లాలు నం బు [illegible] వకలం [illegible] లభ్యం
నం [illegible] విజన్ం [illegible] బు గేలుగు నుదాన [illegible] నవ [illegible] రావులు గాంగ జరువెనె బలిన వవులులు కరవులదు [illegible] లగు గాక సం [illegible] రవులు
గు నెల [illegible] వ [illegible] [illegible] లావ నీరంగల [illegible] బనిగండ [illegible] వనుదాన్నపువు [illegible] లాను [illegible]

నేడు లాత్రగని [illegible] [illegible] నంది [illegible] ఉనిదేసి వచ్చి [illegible] నిగ [illegible] ఆనివేచ్చి నసత్రి వె వరు [illegible]
శ్రీ వినవయ [illegible] వధులనె తన వె ముదె కరణాం [illegible] పురు [illegible] బునె కెలుం బినివతనత్రాసావల్ల [illegible] బు లుపె [illegible] వం జైపుడు చెల నిజ వృ బ్రి వేం త్రి
ను భాపినాశ కొల్లాటలలుం దుగు పొలుండదుసం [illegible] త్రరం [illegible] పుత్రుల పుష్కారనస్స సప్పరి త్ర [illegible] వ వి ర్రె మకళ్లాలచిరకారపులత్రేవ [illegible] దెనలనారవ ఋ
గుసంత్ర తేంబుని కిల్లుంవు చెలుండితవసంత్రి [illegible] రం చాలు [illegible] [illegible] ఇముకనాపురలచిరశోవ్వావరి వెది కె [illegible] నవుప్రుధుల శయ్యు నెలువి గురుత్రిక్రయయుస్పత
మనసాన్నెప్పుసెంద్దె ఈ రత్నంబు ములవని నైమాలకి కొలుపు [illegible] వక్కి [illegible]
న గాలసాన్న దు విన్న యుతెద్దు నెన్నిలం [illegible] తగ్గనులుతె [illegible] రెళ్ళావిల్లాసనకొలితున్న వికొలుపుళ్లు [illegible] నలంపుపునలకొలతాం బిపో లుకనినెన్నలనె
గోసాం బులాల్ల గానిలవతెగాననిచ్చి యుడుదు గా [illegible] [illegible] [illegible] పరహ్లువారె [illegible] నలవలవారు దెచ్చి చిగెయ్యు కెం నెలి చెలుళ్ల

[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

[illegible]నవన్నం బునని జా[illegible]నం బునకరిసి. తే[illegible]విత నవ నం బునా[illegible]
[illegible]యని తలచెవ[illegible]
[illegible]న [illegible] వినన బ[illegible]ని [illegible] వి [illegible]
[illegible]త తని. బూ[illegible] వినవ [illegible] వ శివ [illegible]
[illegible] బుతవి [illegible] బూ[illegible] రు [illegible]
[illegible] నం బునన్నే. [illegible]
[illegible]

[illegible] నయుష్ణ [illegible] నను [illegible] నయు [illegible]
తచ్చి [illegible] తుడై బలి చేసెనట [illegible] గాచి తాలి వా [illegible]
[illegible] నిచి వినయుడై వకె వయును ఘనపు [illegible] మెాసే [illegible] యవి సనె చె [illegible]
[illegible] వెలు వచ్చి రనుచు గొంత [illegible] వయు [illegible] గివ [illegible] బుల నుక [illegible] క్కెనిమఖకం [illegible]
[illegible] నం బులకేలాలయం చన్ని చ్చిన వాడునట [illegible] వమూయూ మెా [illegible]
[illegible] సాగరంబు వారి వయరా [illegible] ఒబ్బ ఘనా లవ నేడె తం వరియు [illegible]

అనేక యుక్తి నాండ్రున్న నదుం మునివ్యాసవచ్చెదెస బాల్యబలు మతి విన్నవధిలాడి ... [illegible] ... ఖ్యముల నమ్మారతుల దైవసన్నిధి ... తన్ను [illegible] నవము యుడేవర తేజస్సన్నుతుపత్తి ... [illegible]
తన్ను సతులు బుసు వృద్ధ తుమ్మ పున తేజసు నేనివాంబు తైనాలుని వృత్తిను న్నవాతి నేంధది [illegible] యుగ గాధి కేవల ష్ట బుద్ధులు లు డుకేంగ్గే కేన్ని లు బాల్యకలవు లాయుకే నెం రా [illegible]
న్నన్నుత త్త్వ పరమ ఖావనమూ త్రేయి యోవు రవి కిరణి గ్రాందిరాననధ దానాగి శవారె న [illegible] ల్లా మకే ఏవు [illegible] కం నే [illegible] పొంద్రుత నరతబారా తనయయు యువ నసేనా యం కొ
లన మతి త్తాత్తు లయొ తిగా నిఘాంచర [illegible] మడుద్ది నిన యుబ్బియ మేయబు లుబు [illegible] లంతు నేయి గియబ నే [illegible] తి ధుషిల [illegible] గవతి నిళిలం బూరొంద జే యుమ
రవు మరు ఘ్నలా రబ్బి కులి బి లోయ్య బూ [illegible] ని నమ్మి నదానసా న [illegible] తిన్నమ్ము దా రాలుం రాయ్యవల్లుతని యేను [illegible] విధం బులబ్బి [illegible] తిప్పనియె భాగాయవు [illegible]
కలమతి తెలిసిన యనే తేనాబంబు పనినకేందవు ఎన్నితె [illegible] గురుత్రవే [illegible] రలను మాంమేవ [illegible] రం [illegible] కేంబులంబు తిప్పుంచె [illegible] దండ [illegible] కుంది రంబు [illegible]

[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

శనే ... [illegible]
మగా వోలు ంగణి త్ర ల కొద్దా దిత్తు లగువా దిరి త్ర ం బు ల [illegible]
ఓద వ్వే వ నెవు ది యు నిల్లి నిచ్చే ను నెళ్ళ గీరు త్రై [illegible]
శైల నవ్వు మెుగ వును దైలువ [illegible] ద న వ్వ వ్వ కౌర [illegible]
ఏలావితా నవులనును దేశిరి లాకం బులు నుల విత్రు [illegible]
న్నిలంబు లుసు విచ్చి లు నా దైవ తులు న్నులు నం మనే [illegible]

[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

దుష్టజననిగ్రహంబును శిష్టజనరక్షణంబును [illegible]

[illegible]

నన్నేవారలునతనికిలుని చేతనుగుదర్ంచెచ్చిగునన [illegible]
వాణింవవలయునని దేవతే చెవి పొర్గ్గం చెనే [illegible]
శువాతన్గంబున్నను తలం బున్నతం బెనినఖి [illegible]
లలొత్తై తప్రస్పా పూంణ్ము లన్న తనరాక్షి [illegible]
వతృగ్గాజనా వెంచి మనోం నూంగ్గీం జని [illegible]
వనానే. శిలంబు తొచలధవం బుగదా ప్పి [illegible]
వపే్పరది వంబులాంబగ జ్జీపు లక్షనల్గ [illegible]

...స్తాత్య సాధారణులనను (విశ్వామిత్రునివలె ... తాలు వలవర్తనా ... బలాధ్య ... [illegible] ... బలులక్కి ... స్త పద్మాత్తె సేవనమా ... ఉపవే జ్ఞానపదేవనముల ...
వేదముల కైలసం. ౧ వర్ణసేవ వీణం చి దాక్షుండుల్లి తాన్యుసర రణాకృతి ... బులిత్తు ... చిపాం వం బు భూత్రి సర్వ్యసానం ద ప్రావన్న పూ. ర్వం. బులు త్రార.౦ ...
... దేవంచుక్కితశరీరుం. ధుగుచుత్రనకరశిలం. బులుత నస్సాలపా గం బునం ... యుష్ణిన ... సత్య ... తత్తె న హూ ... గవ తేవార ... వల
త్రనేమన్తుందాయనేమస్త శ్చత్రి పరవా. యదునమః పుర ... తే మాయకర్ణ ... సిరి ద్వి ... పర్ణ ... [illegible] ... సూర్యాదివాచారాయ సేంద్ర ... ఉపగాంచెలు
... నేలక్ష్యాదిలతాంయ రధాం. గది రాయు ... వేదసన్య ... నుత్రిం. చియుష్ణనిద ... సాత్మ లకెలు ... [illegible] ... నసవర్ణ వ ... చ శఖా
యుతౌస్త్ర (ముని గేయవ విత్రు సతిత్ర విస్థురవా) బ తేళ ... పాఖ్య ముగ్గా మరవెరా ... రత్న ... తపావ వేత్రనవ ... మోస్సను ... ॥ ౹

శిష్టపరి తిగ్యభు౦ బుచె శినస్కా౦రస౦బాన్న [illegible] వలయమున్నె నిశెర౦ బుబుతెయిగ్గె చివిన్న [illegible] [illegible] యిషనియెగినిబచి ద్వత్వవీను [illegible]
ప్రభమ భూరుగ౦ బృబునసా౦వల శ చిక్కిసార్వ [illegible] వశ్యెన పర్ప్య (యనృయు౦ త్రివల [illegible] [illegible] [illegible] (తనెవు త్రి పైమె [illegible] మెనె గూ [illegible]
త్రికె శయొనరి౦ ఛృవిరునవ్విననుత్రి త మ౦ది యూసురి యా [illegible] ని యు౦ [illegible] [illegible] [illegible] వవనెబి [illegible] వ డు (తన్ని బి త్రె౦ బు నె [illegible]
తె వి తి ఫౌమ (తెశి పునతబు పురి ర౦ త్ర సాతరానసొవ౯ (పెుదవవి [illegible] దచ్చి [illegible] [illegible] (యర్రయు [illegible] దెవకిగ [illegible] ౦ బు [illegible] నుపు
[illegible] దారకొనిసా౦సెలపటు దొ [illegible] చాతి రిసా న ద తల్ప [illegible] పను [illegible] [illegible] చిత్ర౦ చె౦రియిగ ధె [illegible] చా [illegible] దె [illegible] వ [illegible] [illegible] గస [illegible]
తెవి వా లి౦ గు వ్య్ర ర (దెమ్మె ద మ నిజ సని [illegible] [illegible] (దె [illegible] తె (యు [illegible] (హొమ్మెమ తెను [illegible] [illegible]

[illegible]

[illegible]

[illegible] వివాహ [illegible]

శాస్త్ర తత్వంబులచే [illegible]

విధి చారిత్రంబు [illegible] లవలెన్నది [illegible]

[illegible]

[illegible]

శ్రీపతి తిరుపతిం బు చె. శ్రీనారాయణ [illegible] వలయుచున్న నిరంబు లయు [illegible]

ప్రభువు శిరుగం బుద్ధునసాంపుల శ చిత్తశాంర్య [illegible] యున్నయుం త్రివల [illegible] తన్ను మిత్రి ప్రమోద మొనగ [illegible]

తినె తి యొనరిం ధృవిరుచవ్వినచుశ్రీధ మంది యాసుర యె [illegible] శవమ చ్చిన వనబి [illegible] వు ముత త్రి ధిత్ర ం బునె [illegible]

[illegible] హౌవు తెశి పునతెబు ఫిరంత్ర నాతాన సావ [illegible] వాయు యరయు [illegible] దెవశిగ [illegible]

[illegible] దారకొన్ని తాం నిసు డో చాతి రి నా నద తప్ర [illegible] విత్రం బెరియ [illegible]

తిమి వారిం గ్రువ్వర [illegible] వు నిజు న [illegible] తె [illegible] పొచ్చెము తెను [illegible]

నవనములు నె[illegible] నెమొదలైన మొదను లనేగ [illegible]
[illegible] ఖ విచిత వి[illegible] [illegible]
[illegible] లంతరు [illegible] గొల్లె [illegible] ముంబులర [illegible]
యు [illegible] నెపుర్వ [illegible] నిరాకవిని [illegible]
[illegible] [illegible]
[illegible] [illegible]
త్రాము [illegible] త్రైనేరామే [illegible]

వ౹ అప్పటికోకే విధి తం౹ గ్నెనే భ వాక్కెవ్వరోను వ్వవది యెప్పు పాధాన వింవ [illegible]
శ్లో౹ం తేవిగెల ఖం౹ జై శివి జయుంచె [illegible] తాపదెవ్వం క్రే రువ [illegible]
అనె నే వలనెం౹ కొరికగవి గినె వారొను [illegible] [illegible]
రాయణ [illegible] తవెవెడ్య [illegible] క్రె జనెతొ పవ [illegible]
[illegible]
[illegible]
[illegible]

[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

నాటితమున్న [illegible] శ్రీవరర్ణంబనుశ్లెలుపు [illegible] వృథివి [illegible] ఫుణ్యనిధి [illegible] పరరత్న [illegible] సారటాష్ట్ర నరరంజ్జేవవల [illegible]
సకల్పిపులో చేసనుం ధృతి [illegible] చేసాను నాయుక్త [illegible] చిత్తగా [illegible] నిర్మాణ [illegible] ఫువిత్రపులరాక [illegible] ఖడ్గ [illegible]
[illegible] నన్ని వులునన భోజన మాంసవుపా [illegible] లున్న వల్కి౹౹ ఉ౹ అతరిని [illegible] గరిమ [illegible] వరుడై [illegible] గళ్ల [illegible]
నవత్ను శతు రంగ బలుంబు [illegible] ఘూ౹౹ తనలం [illegible] యుజులు [illegible] వుచ్చితి నగ్గ౹౹ [illegible] కం౦ ధమకు [illegible]
లతా [illegible] గంబు లురగాప్త [illegible] నరుంపు [illegible] వధం [illegible] కవకాం [illegible] గతి [illegible] గాఢి [illegible] తమ [illegible] వెం [illegible]
లక్ష్మి [illegible] లగతి౦ ధూలి నిశాత వవనగా౹ [illegible] తనవు [illegible] తిస్సలి [illegible] నగ [illegible] ౹౹౪౹౹ [illegible]

= = సంతతమ్మునే వాని వినవచ్చి రామునకుం బునరేగస్య వసరత నగగ్రం బునకే [illegible] నమ బిట్టునే [illegible] నప్ర వలంబి [illegible] తివి రు [illegible] శ్రీనిల [illegible] = =

= = [illegible] ంసు శ్రీ యుష్క తలనుతు రిఢానే కిల్పటిలు తాం రేణారధపాం జిపాంబి నెకెం [illegible] ఉ రివా [illegible] తతిన్ [illegible] న వత్రు వళ్ళ థేసనకి చె నెమ్మ తొ [illegible]

అ [illegible] యు తెజూని చి యు న వృపవతి శా. [illegible] సు దెవవ యుం వ [illegible] నుని [illegible] న శులి [illegible] తనేవరలం తేనాని రతా బున [illegible]

[illegible] తం బ సు [illegible] నని శ్రూం తగణాం బులువినసు తిం వృ [illegible] తం త్రీ వళ్లేన భువాం త్రెసేం దునన్న సు [illegible] మున వృత్తి సరు సమతిం చి త్రివం ఖున

సకలయుం ద వులం బుంజిం చి మస్తాని నిబ ప్రరం బునశ రితె సని [illegible] సకరుం త్రియ [illegible] గాం ధా [illegible] యు నె ఇ లనె పాల నాంతాం. త్రా బనెం ఖ [illegible] గొనికలు ందవు పలినంబుతా

సత్యగుణాతాం త్రె [illegible] ళులాసూ సుపవిరు వాసుం [illegible] నెపుం డేల్లి తొ [illegible] ల వలయుందు ళకి. వరమ [illegible] తైయ [illegible] ని [illegible] రి రం త్రా [illegible] = =

[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

వి ష్ణు మత్తో నైన మా విశే యు వృష్ణు కా రికం ధర తమ నల వు [illegible] దం [illegible] వై తన వ [illegible] తి న [illegible] యు [illegible]
ఢిం డ్రి మహాండ శెం గ్యకా ప్రా శ వము రథ ము దం గిరవ నా నేన మంచు వా ళ్ళ శ్రీ నా ం వ్వ వు వ [illegible] ఛ్చ వ న వె ప్ప న [illegible] తం త్రి రం వు ల బి లి గె కె నె మ నవ యు క్త వ న రా వి ము [illegible] కన్ని
అక్షరిసాడ [illegible] వృ న్ ప్రతి అ మురగణింబు విభవియు రగా తనె సు ధా కల న [illegible] గా న్న [illegible] దు న [illegible] వ సు ధా వరకాయ త్వ [illegible] క తిం చి యు కే మ లు వి లా ్ర వ నుం ధ్రుడు నె నగ కొం గి ట నై లు శ్రీ గవె
[illegible] వా కి నం త్రి మణి మ ల వ న గా [illegible] జా నె కొం నన నా ర [illegible] రం బు మి [illegible] ని లు అ న్న ది వా శె వా [illegible] బు చె శి నా గ నె లు [illegible] న చ తు పృ వు స్వ్పవత ధు చ వ వు నురా ర త గా [illegible]
రవ కం డు రదవు రా వ్వు న తృణినారు ధృత వర్య వె వం తు [illegible] ను శ్వే ర త్ర చి మ న నె లు న్న [illegible] శె వి [illegible] వ క్ష గుళు లా ప్తు కొ బా ల్య ని ం వృ ది త ద విగం త్రు రుం డు గు చు పద్మ దళ్ల [illegible] మ వా ళ్ళ చుం డ గ కెల
౨౧ అశ్వీనియుడు నకులు [illegible] నకొ ర్పళ్లు ని వి న వె [illegible] యు [illegible] యు [illegible] గా [illegible] గ [illegible] యు [illegible] తం బున విదియన్ కో పం బు దై కె దం బ్లి [illegible] నవ్వు చు నకర

[illegible]

ఖ [illegible] వ [illegible] త్రు ల [illegible] [illegible]. [illegible] తు ల [illegible]

[illegible] గెలుగ౦ గె [illegible] నే [illegible] గా [illegible] [illegible]

[illegible] వము గా [illegible] కునె [illegible] [illegible]

[illegible] [illegible]

[illegible] లుగాదె । [illegible]

[illegible] [illegible]

[illegible]

దశ్శేవ్యుని వేం టుని ధృతరాష్ట్రుం బనవ [illegible] వృ [illegible] ప్రతి [illegible]
[illegible] వత్సు యంత్ర [illegible] గుంలు [illegible] తవం [illegible] వినగ [illegible] చేసె [illegible] నంబ్రుమ [illegible]
వాం [illegible] నవో [illegible] శ్వథం [illegible] వపా [illegible] పులు [illegible] తనులు తవుతస వస [illegible] నకు తల్లు లమి తొ [illegible] లు [illegible]
[illegible] వెత్తం చిరి జననంచి [illegible] [illegible] మ జబ్బనకు [illegible] తన్ననయు [illegible] త్తిగా [illegible] ంచి న [illegible]
[illegible] లా [illegible] లు [illegible] [illegible] [illegible] కొం వకు [illegible] నకెన [illegible] లుకెక్క [illegible] ంవర [illegible]
[illegible] త్రనెత్రనొకొం వ [illegible] చ [illegible] [illegible] తలుం [illegible] వ్రుమన [illegible]

అప్పను తేయుం చి నననెు [illegible]

[illegible] ంబు [illegible]

[illegible] నాదాయుంబుల తైరంగలు [illegible]

[illegible] ంబు వినుచు నినుకుం [illegible]

[illegible]

[illegible] నవలని [illegible] ంగిన యున్నగా నరవ్వు గా [illegible]

[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

చెంతొర గస్వ తనికి లవ్వాగ్నం. పదె లచిత్రి వేణిజయసా [illegible] ను శివ నశి [illegible] హగత్స్యం. పున్నా వెవె వె వసావత్రు [illegible] అనియు [illegible] నశి [illegible] లు. డు నాగ్నం. శ్రీగవి. ధవు [illegible]
చెనసావధయనం. వకరం. బులగు విచిడవ [illegible]. బులను సొవిం. చి. వున్తు లకయగు తు. బుగ్న [illegible]. చి. తనమనం. బున [illegible] సావ [illegible] నగ [illegible] గా. నవవుం. నాతలం. చు చులముర్తనా డరు [illegible] ము.
బున [illegible] ప్రని నాలా. చి తక్క తవ్యం. బుచ [illegible] రా రవుణము. డు తన్నం. కొం. త్రు దవ్వ నితి యాం. పలత్రి తయం [illegible] యం. బెనల చు [illegible] సం. వకర్గ నం. బున నాన. ధలాలాలా త్తం. [illegible]
[illegible] నం. బనన [illegible] యగ్రావున్యమర యనై వ్వి — వా. యలా వుణ్య నిధిం. ప్రశాం. త్రే నచు తనన్యలాచా పకల. ప్రవ [illegible] నిత [illegible] — బురవు త్రు ఫలం. పర్తున్నను గా. ప్ర [illegible]
[illegible] పరి [illegible]. పక్క వణస్య నా పుండెనె నక్షిరయె [illegible] — విశిలా [illegible] వణ వ్యనై న. యు [illegible] వి. రా. [illegible] వికినె నయుం. గ నితన్య నిచా [illegible] నవ వను [illegible] ననృధిగ [illegible] నవా ని
[illegible] గివిగ ది [illegible] యజర్చిగ. దెలం. బుగా నస్య వి. చి నిజత్తె వ్వ ముస ని [illegible] త్ర [illegible] గ నజితె. [illegible] వి వవ మా న నస రొ బాం త కవి త. [illegible] విలువును గ తల [illegible] ని [illegible]
[illegible] హొలివ్ర కం. ధనాం. చితకరా [illegible] తులు ము నను న డు గు లాం తి [illegible] త ఫె [illegible] ని ధి యు [illegible] వరి. చిఫున. బుగ [illegible] యము [illegible] నివిత రం. గ [illegible]

శ్రీకృష్ణుఁడనవుండప్పు భువనము తుండప్పు ప్రభువలు శ్రీకృష్ణ తా నివల తనవునా నేతలవ్వ నాని శ్రేయంబు లవ్వారికి కెలి బ్బినె ప్రదే ధనం గోధనం ధనం నెయ్యముండు ప్రవు ధనము నృత్తనంబు వెర నమ వర్తనంబది యలన
రించి తడి సోవ సాళ్వ కృష్ణా సురుల కెట్టి వొమ్ముడె నె సతలనుమ వెతనమ్ముల యుండ వెలు నెప్పు వృకి దే సూర్య నతృ దుడన జ్ఞానె కె ధన నె సుప్ప నెం దే ధర్మతి నె త్రైల లకె నృగి తప్పు కృష్ణ
ప్రభుం బు లయుండు సర్వ తేజోల లగు వాద్రిలి శే త్రైక గుమడు నెనె హాడ వాక్య యభుదె నృవ నెం త్రి లధి హాంబు దురు వాప్పు హాంబు యవ్వానల లగు నూ ప్రవళ్ళ లదియలు నెంగాన
నిశ్శేష తాత్పర్యతుం ధనైన చెలను తవో ప్రతియ బ్రాదా నె కేవల వలూ వలల నైతనంత్ర శింప గురున్న బనంబు నె వవ వ కృత్తికె వింపు వార లంబది యా తుం త్రు నని చెప్పిన
రివమునె మనవుగు రవ వుం దిరంబు నలన్న యుదు మెత సాదు గురువత్తె నిమ కృ లమ్మయుం ధనం ధర్మంబ లక్కోంబున కుం జన యవనరమ్ము సాక్షిగ ఘువు ఘు వారా వ
సెంతల ఘోర జ్జె వర్హాత పల ల్సెంచె నాకె శ్రీ శ్రీ భాగవమ గుపు వలుల త్రిం తర్మాం నిల్శోత్తమ నె వాక్యనానంత సొసా ది వృక్షా తనం శ్రీ నవము గుమ్ము వలదతి వ్రం దట

ఆనిగానవిం చి [illegible] నమనలం [illegible] నాత్ర వమది నము [illegible]
శ్రీ సై వా తగ [illegible] ఘనం [illegible] బు [illegible] యురు పవృ గ్దా [illegible] లి [illegible] యుం [illegible] వృ వెక్ష్యం బులు దిద్ది యుకతె నింగనుం గొడ్డి కెలు చేలు ం డ్రి [illegible] నకు [illegible]
యుం దిశముననమన మువశిం చె నా కు యుదె యునగా దింపనిమను తె వ్వి యుని [illegible] వినివది యనర్సుం డ్డి వ్యు విమ [illegible] స్తూర మతిపల [illegible] గత్రి జగ ఘుంరె డవన ం దగిన నెమగక్షునా
[illegible] ఇరుజైవ డొత్రుయు నునేనేర యుంగవిఘం బనం బులగు గాదెవరి ప్రవాపులదిని త్రుదులం [illegible] గా ప రిక్కినవలు [illegible] విదిని నున్నె శ్యా వా చి డ్డె ంజైన వుండెరిక్క ఘ్యం
[illegible] మంత్ర్సి తరదనారతిందుం డగు చంనతని ం బాచిభావు నిచ్ఛం లికెవచుగ్గ [illegible] నా యుక్కు త్రిం జెక్కు నా వా యున ం బుగానిమిదవార్ణ్యం బుద చితెవ వృదా
[illegible] ర్యం బుతెనవాత్రూ నైనంపద వేలు గా [illegible] వ రిం త్తనఘగాకనినెవన్నగ్రి [illegible] నవుద్ధ [illegible] పోవు చతు త్తుప్స ం నె నవద [illegible] నసాని [illegible] సనానం ।

మందు నిన్నా ప్లొం దవారిధ్ [illegible] [illegible]
కకాలను దెప్పాంచి తెన్నె కృష్ణ వస్తుగోపాలంబుగాని [illegible]
[illegible] ము నెండ్రొరులవారలు బొంతగాగాని [illegible]
నరితె మంత్రుధను నంకరు మంత్రదబాధను [illegible]
తననమునిండెనె [illegible] ధనెంది [illegible] [illegible]
[illegible] పెదనెంది [illegible]

పుణ్యకాలము వ్రతంబు సేయ నెంచి గనంబులు గా వింపుచు వేదనం వంబులు రామనే ...త్రేన ... స్వప్న తిథి ... దానంబు
జ్ఞానమింపు కొని వ ... తవెల్ల వలెం చెయిం ... వశ ... వ జనవ ... తవ ... వగవ ... తలప ... వారికి ... తలా వరి ... బనం ... వినవలె
బగ ... వరిని ... కత ... వల ... వలతన ... శ్రీ ... రుచు ... చెప్పు ... నేగ
... వగ ... తుం ... నైనా ... యింపు ... బిం ... బిన ... యుత్రి ... బులు వలు ... నవన్ని ... ంబు నేగా ... వరు
... తాసం ... యనుం ... శిల ... తలం ... దిం ... గతం ... గ ... వదియుతదిం ॥ ... లంపు లుల్లంబు లశ్వతిగానం ।
... బాలు బుచారి ... త్రి ... భ ... యన ... ఖ ... గజా ... తత్రి ... తవు ... వి ... పులు ... బాలు
... బాల ... బుచాత్రి ... లు ... నెంబులు గని ... బుర ... పగ ... వ ... దా ॥

[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

ಶಿವ ಸುತ್ತ [illegible] ತೆಗೆ [illegible] ಸಿಲುಕಿ [illegible] ಶ್ರೀ [illegible]
[illegible] ರವು [illegible] ಸ್ವತ್ರ ಜನವತ್ಪಲು [illegible] ಶರಣ [illegible] ದಿರಾವರು [illegible] ಭಗವ [illegible]
[illegible] [illegible] ಹೇಳು [illegible] ಬಲಾಸಂ ವನುವು [illegible] ನಿವ [illegible]
[illegible] ನನಿ [illegible] ನ ಬೆಯಿಂ ವ್ಯುವಾಡಿಕಿ [illegible] ಸಂಪ [illegible]
[illegible] ನನಿ [illegible] ವಲಂ ಬಿತನನತಿ [illegible] ನೀವು [illegible]
[illegible] ಸತ್ಕು [illegible] ಶರೀ [illegible] ವನುವಡಿ [illegible]
[illegible] ನಂ ಬುಸಾ [illegible] ರಗಸ್ವಗರ [illegible]

[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

యుడై [illegible] నాదిబంధుప్రశ్న [illegible] బులు వరిపో షంబున్నే [illegible] తానగర [illegible] యుం చద్దం జిమగడే నై [illegible] బున తుం జని యమ్ము నిల్చి ంగవ లను వుత్తిం వ్రు
సైత్రేమ భుజేగాదిం చై బహు వట్టి కాలాసంగ్రే యుం చితజ్ఞానవ తివృం [illegible] లగున ఘనావహం చే [illegible] దైవతే యుం దానుడ బంధు [illegible] తి యుతం బగానెప [illegible] సేనం నాచరిం చి
యునం త్రరం దాని నెవురిలు శిత వర్ణాలన్న రం పనన తిన విభూతి [illegible] బాల [illegible] యుం చ్చిత విభూతి వేల [illegible] నలపు సరివం [illegible] కాతి తసుచ్ఛ [illegible] కులరె భగ్నేసగం నై
సగం నిజ బంధు లోనమైం త్రిపుల వయమున్న [illegible] శిల్పనవవేంపు రచా [illegible] నాదియాన్న [illegible] విద్ధ బునననం తుండోన ప్రమ ఘయుం ధు వాయయావరాన్న విక్రమం
దైనసనం భృ్యాలు బలునాదియు నైన బలదైవం [illegible] త్తి పైనవం బున దిజపురం బుప్పు వె శింతిస [illegible] బు [illegible] దని చె [illegible] నిప [illegible] వాలద కుడుము తేనరి తుం [illegible] లు [illegible] బల్లు [illegible]
నచుక నవ్వు తతత్త ంబులు పెక్కునా ల్లవైనాము [illegible] గల వెం బు [illegible] గలదెన కెం [illegible] [illegible] వ్ర వత్ర [illegible] సను ని యుసె [illegible] గులగాసం వృషవె [illegible]

సమంత్రం బుద్ధశేఖరంచి కేసని భద్రధరగాదవిసుపొత్తిం శివునావి [illegible] సిద్ధెంబు కనుపట్టవలెనా [illegible] [illegible] పొత్తుళ్ళం దశి [illegible] చి ఏవ [illegible] వా విశ్వంచి [illegible]
పింబమాత్మశిరశేఖరంచి నివిరం వృసగ దచివెండ దేవ నెంబునే తెరివెన్నా స్త తేవులంబు నవ [illegible] ప్రవృత్తిశం బ్రహ్మ స్తతే ధర్మం బునేకులం బులు దెంచి యుక్తం బ్రహ్మ
బాజి. నేంబులవలన పాండవ ఘా తనరాష్ట్రు తే ఘ. దేసం బునా సశేలరా జ్ఞలూ శం బునుం [illegible] గె మూలగ [illegible] దానయున్నం దేనను షూదృనులు గదామయుద్ధ సస్నదవుతెలియుండు
బుద్ధులువిని వారలవారింపు తలంపు నేనన్నుమిత్తి జ [illegible] వృ [illegible] వులా రవి [illegible] లాతల న [illegible] షాస త్వ వమున శం దృతరాష్ట్ర నేమతా [illegible] నంవ వీరా స్త్రం బు నేనె
శేభనునన్నాత్మజులు యుం ఎజ్జశి సేనాపతులు లయు గానా డచిరం వగా [illegible] దెంచు [illegible] తే పెద్దనవ [illegible] నేయుం శశేపోరగా నేల మిమ్కనివారింవ నస్యా స్నేశ్వరమూలు నున దౌర్జిత్యం బురి మహా స్వార్థ
లాష్ట్ర [illegible] దలచి తద్వాష్టనాయు భృత్యనముల [illegible] [illegible] నా [illegible] రావి [illegible] చి వీర [illegible] ను [illegible] [illegible] [illegible] నిప్పుడు [illegible] నస్థరిశ్చేదగా [illegible]

[illegible] త్రతం గద్యము యుష్మితినె వాత్స్య పద్వశ్యం వెంవిన్యావెళ్లి నవమనం ఋనె త్రినారిం తిని [illegible] నెవసత్త [illegible] ం ఋలుగెనినత్య [illegible] ం ఋలుగ మగాణ [illegible] రత్న [illegible] నవడి
తిన వూనె నిష్మి దేవ్మెవర్ణ నంబు శౌయుకు యువ స్వతర్వ వ్వం తిని తలు [illegible] ం ఖునం ధరియుంచిన తమ [illegible] ం ఋనె నత్తి [illegible] ం వినె నతని నఖింవం ఋన నుత్త మునం వ్మె [illegible]
కౌశం ఋల [illegible] ం బాలాం తృణి [illegible] చియుష్మిని రిపుశ్చ అనఘా యుత నిశి ప్రవ్మె నన మధితృ పణ్ణవు చెన రెరనితం దానవు మదిగం [illegible] త్రయు మనె మున వలు వాయవ్య [illegible] నవ [illegible]
త్రి ధ్ర [illegible] తంగ్ని ప్రవ్మ వాతా ధరి తమ [illegible] నతు నెమనం ఋదూక్షా వాపో త్రరణా ప్రాయ [illegible] త్ర [illegible] తా విం [illegible] మణి నె వారణా [illegible] యొలన్న [illegible]
వరమపావనుం ధ్రుత్రి నణ్నే వృధత్మం ఋద్వి [illegible] యువాప్న ంగలతు గావున ప్రాయు [illegible] న ధవనన్న [illegible] ం ఋలుం వధ శ్రం ఋలుణ్యువ వళ్లుగావున తనికి ప్రతికాం
ఋష్పవిం వ్రమ [illegible] తండ్రు వా [illegible] ంగ నుంగా ౧ [illegible] నం ఋ [illegible] మంతింగింప్పుం ధ్రు [illegible] నాయ [illegible] వనం

శ్రీవేంకటపతి వనిత్యపం. లునెనవేడ్తి తియుతిం ధనేరం. లునము వెడ్రి శ్రీవ్యశ్ల. బునుని [illegible] నేదనం. ప్రభావునేరంచుడు వేస్తవి తద్వం. బునుం. గానం. గినెం-నునవు
రవచనకగా. నెడవర్ష తితు తద్వేనిఅలునె నం. త్రవ్యణ్ణు లుయు. షూ తియుక్తం. శ్రేనేడ్డ. శ్రీనుం జనైదనిశ్శేరుర్భిణ శైతత్వంబును శి. శిల ప్పు నిశ్శరణ్యంబునుం. స్నగునె మిశ్రాం
రకణ్ణం. బుచించి. యుం. ధుదిత్తునత్రంబుగ తింను చుస్నవుని జనం. బునుం గనుం. గాడి. నానునుం. ప్రత్తు దక్షిణాపుత్రైన్నరా. వం. నను దినె తడునెయునేనవ్వం. డి. ధద్రా
బుగాదిం. దినె. నతం. ధునుం ప్రయుదిత్తపన్ను నుండగుచునేనుదివ్యారం. బుగా. గునర్యస్నె యిదశ్యళ్ళ్యుతో దితనగ నిప్రు. క్షనన్నునా. రతిప్రులుదగనెడవనెషు. వ్య
దినకిళ్ళ మున్నానాకనుం. దేవగునున్నాడ్తునైపుడ్డి దిత్తెన్నికథ్యవర్యు ప్లు స్నే తాదిన తనిసమా. వం. బునుస్నదిప్పుపాలు లం. గా. దిరామం. దరాప్తి. ంతిశి. ధునస్పశ్శ నిదెవతుం. ధృవకరితెలు. దెవ్యది
వేలుక్లం. యూత్తతికాణ్ణు జనాం. దుతుచిగళనె స్నన్నులం. బుస్నదాను శ్రేమునగ్గడ్డ లోతచురచిపణనం. బునశ్రీవస్నిదివిశాలం. నం. గాది. రకలగా. శ్రేలగ్గదివిద్వ స్నె జనదిశంబు

[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

నాదునె ళ్ళులరుణాగ్రబుదివసనటి దమ వాన్ళ్ళలం ప్రచానూఢ్వనరియచయుచనగ ధ్వవనుం నిదేృష్ణతలెనె [illegible] నెం [illegible] గావచత్తిన గనెతె [illegible] గం శ్రీ [illegible] ంఘోర నం బనుం వశుతెం ప్పునం
చతితుం [illegible] గవన పుష్పతి శేత్ర తత్రి శ్రీ దం త్రవ త్రైవని యుదవము ం [illegible] గళ్ళ [illegible] నుచు నె [illegible] గ్రత్రే సు [illegible] వరవ [illegible] వు సోద్ధి వాం బు శ్రీనారలు [illegible] నలం
గూర్చి [illegible] సాన ః బు లు చితెంవఢం వనెన్నకాను చుత్రాణం బు. ఉచితెన నవృ [illegible] ల ష్మా తం [illegible] లా చ్చుర్యం బు [illegible] త్ర [illegible] బున్నను ం డితెయె త [illegible] తెజిం బు వెలు వత్తి నొం ఉం చునికి వాం బు
[illegible] త్రవ శిందాదయ్య వనరం బు నన [illegible] మరణం బు గనుం గాని నలపితెం దైవనుం గవని [illegible] బుచ్చు తలు వివారన [illegible] లజెకెలా [illegible] రాజై [illegible] వెత్రాలు వొలు నుం బలు కయుం గలం
[illegible] వెన తెం గతియు చిం గనుం గౌరివ్యవ ౪ [illegible] బలరుశాలూనను ం [illegible] నిజనా [illegible] తనరా రఘుపుత్ర ముక [illegible] నుగయూప్రి వెవనది వ [illegible] రావ [illegible] షితం బు దవ ం [illegible] నవ్వి లియు [illegible]
[illegible] శినుపా [illegible] దరతత్తు వెదరాపలు లవధిరాం తె [illegible] సూచి నె [illegible] లి ద్వం నెనగతిక [illegible] సరం బు [illegible] యె [illegible] నగమ [illegible]
నగి [illegible] నవ్వరతిం పురుష్యలు వారి ను రి [illegible] తే ం చిర [illegible] వ [illegible] యుమతియు నె వ్వ ౹ లొ జె నె ం బలులు [illegible] నంప్పు లు నలు [illegible] దవ [illegible]

[illegible]
జరిపెరిషు ంచ [illegible] న్నా నవం ప్రప్ర నాన్న నమా న్నవన [illegible]
కాన్నేవములును [illegible] మయుత [illegible] నతత ంవణామ్మ [illegible]
మెపొంతు. నై వ వాన్న తలత్త్మ నవా న్నవముగుచూం ఉతనెలల [illegible]
కొంచు జత్రిత ం త్రిపురవేలు నాలు నూం [illegible]
లరమ నెజ [illegible] రూపం ఋగ్నెకొన్న యుంది రావన్నితచంవం బునద [illegible]
[illegible] వనము [illegible]
[illegible]

దేవుడు యీ మనుష్యుల జ్ఞ(త్రి)రూ॥ న్న ఖు వెంయు గ [illegible] గాం ధిపతి కెంచి యు సూర్యు [illegible] వ న మయు [illegible] క్రమై [illegible] (త్రి) సూం రవుం॥ న జూ॥ లు బు నెం [illegible] ము గాం వెంక్ [illegible] చ (సెం ధూ [illegible] చ్చులు నేరూవ డి జ (త్రి)

నిలుపుట్లై చ చేతల న్నుడే (రాయుక కాండ సంగతి బాల్యమే న [illegible] సమా [illegible] ముయు న [illegible] బది నాశ్రి కయున్ను కరుకు మిడి గుణ్యు నిష్పు [illegible] కల్ప [illegible] (తి) యు వి [illegible] లు దీర్ఘు కరాం [illegible] జ

[illegible] కయునుమడి వద్ద భూమలు నగలు గు వారెయ్ మవరి (ప్రద్యుమ్న రాయుక నియున్నేత [illegible] లు తప్పలడ [illegible] ధృతరాయు నే॥ జ సరా [illegible] శ్రీకం తాం [illegible] సమధిక స మాగతల్ప వెంతా [illegible]

కరాం ళాకర నిఘ బుద్ధిద (గ) దంష్ట్రా బ నిత శి [illegible] క [illegible] [illegible] ధితాం శాంతరా [illegible] నె పాన న వ్యాపార కలు [illegible] తి [illegible] న్న [illegible] లుం కరాం ళున్నె యు [illegible] మొ డియు (త్రా [illegible] లుడు వీ క్షి వెలుగగ

సుల్లస ఘ దా [illegible] ముకే ల (డి) ష్టు చు స [illegible] త నాం బల షద్వ [illegible] సురా [illegible] రక్ష్య సలదారు గాలాగల [illegible] [illegible] ఘర [illegible] (త) [illegible] త తు [illegible] (త) [illegible] చినే నెవ స్సైగవఘ

೨೬೭

[illegible]

రామున్కి రఘువీరకుంభ్యదాత తనగనుత్రావమునకే సన్నుతసుగుణాత్రిపురకర్తనావు సుఘన్ప్రసన్నతాముకుశికశాన్నవనరిగారి కొత్తుతెంబలరాతసెవది విదుకాని పాలరాయుదుం దుయకొత్త
వురుముగినిప్రత్రావతి కిత్తెంగి యయుంచుతిదేవరా తోడ్పనవ కారకిపనవ వన్నెవంపా చెన్నులు యచూరాతిత్రిపురత కిక్కినె నేను దుంచుమరుమారశేషు మునుకుపూరా తి త్రిశూలం బునకుం కెనివెం
నురాసెలం బుద శి ని చున్న రావుకాయునె త్రినిదెం చి తాం చ్చిపు కానుకా రాములకుత్రాపారిక త్రిచ్చని వామ్మవాం వాతాంని నెవగావాంబు చెన్నిగ త్రిన్నాగా త్రిపురాంశి దాంగవాముకి త్రిపురవ
హాదేవయు శిందురాంత్రుం ప్రాణనాదముకే కోవెదరి మున్నకశిముక్కి హృపనకె లవునావా వా తాలు క్షోమా భూగృహస్తి వముక్కుడవారిత్రిపురాముక్కి దితిజవినుతసంశివితానం త్రనావుకి కృ
వి జిత్తనాశి రామున్కి త్రిపుర వన విలసం దేవతా సార్వభౌముకి ఉవచ్చఅచ్చువవాశి వవషనచ్చి ప్రాకృత త్రిపురకు ముప్పరా పురహరునకరి కి కేశవుబంచనసంబులయాయి
అనుదినంబుదివెలు పాండ్డె మెదవులు సుగుణుకి చి రామేశ్వరం బువతాంచి త్రాంత్రాపుశ్రీకి కనిసాకారా చాలు ఓ త్రిక్రి వర్ణస్తు నింగ విత్తు శ్రీ చి

ఉప్పతిప్పి పొంద్దు బులు వె నెతనెనె రొఖసె [illegible] బులు గు నిజసాధనంబులు వ్పతి [illegible] ప్రియ [illegible] నెపుకె [illegible] తె [illegible] (సెని రక్షి న్ద కి
దంబు ధరం నెడ [illegible] ము త్రినక్షి । న [illegible] నెత్రుశొ ల్ప నెలు రొరి గెలం [illegible] వబ్రహ్మా రదె నెవ [illegible] తృ [illegible] వచి ప్రుగక్షి ॥ అద్దవల్లు లు తృగూ తెన [illegible]
ము నివరు లు నెవుపొం లు నివి నుత్రం చిరి వెలన ప్రేల వి పృషల వృత్యక్షి డినమిన నింద్య నినమరులు [illegible] నెర తెనెవు [illegible] మల చరిత్రా ॥ శ్రీ ॥ అ [illegible] త్రనళి షిక్రు [illegible] దరు తనం త్రసుర
చి లవుం జలాసా నకం జా తవాలి కెయునాడెనంచె తా [illegible] ణవుటుది వనె [illegible] వుబు నటిశి చ్చిన వత్తి యి [illegible] వాలు వృరెండేడె ॥ [illegible] ॥ దెవెం వ్య భొవి ఘు ప్రసుధి [illegible] చు
[illegible] తత్క్ష విడ [illegible] తనెనెవిం వృ స్వరుగతి వయులవి వతి వెనె దెక [illegible] గింబు నమ [illegible] వ [illegible] నపుత [illegible] తసా నలిడ్డె యన్ను లు వానెనరయు వృన [illegible] గ్యం త్రే [illegible] యు
[illegible] గంబు నన [illegible] నదవపి త్య తవ [illegible] బులా చరిం చి [illegible] వు [illegible] హి చ్రి గామతింప [illegible] చిగం [illegible] నదిన్న త్రిం సాచి విళ్ళిత నవళొ [illegible] వి పొ [illegible] శర్యుం చుతి
[illegible] ॥ [illegible] నది నా పొన్ని వి తుం డేం గ యునా టి గం నా [illegible] యుం బు [illegible] ంచి పువెం ది (తు) న గ [illegible] న ద గ [illegible] రా మ ఘ [illegible] గ [illegible]

మొదలు

౨

ధనపూజ్య[illegible] తరతమ ప్రాణసుఖాలు చిత్తం యటు విధేయను చాడ్డా నేనరిపు గృహ ధనసేన్లు విలం ధనసేన వేశ్మ[illegible]లన నాదు వమావేకు [illegible] నిగత్రి గ్రాపిత లాభిత్ర తేత యమ ప్రస్తుతి కిన్ను నిరుత్త తితే[illegible] వాంలహర [illegible]

దర[illegible]ంచితకం జవి లాగనుంధు నే ల్లూరితమాంగనే జనే [illegible] వివాహనే మృగ్రనే శిన్నమునేకత విగిసు శింనన్నవు మనమోనే నుకే [illegible] విబుద్ధి లాదలను నే నూంతన త్రియ లక్ష్మా[illegible] కామియు బల్య[illegible]

నూంప్రకే[illegible] జననే జనను లనను జాలచనయాలు లబంధు వ్రులను త్రత త్రిభిషేకవు ధనసమున్న నొంధ వలంవనే తన్నున వ్మ్నివారి విద్యువ దగనేన్నంరితిక్కి[illegible] నల తిత్తేయ మ నేన్నకతనేను లావమనను[illegible] మన్న [illegible]

రణంచె పి మలు బలందావను విధిమంను బునే మత్తేవుభి కు సు నేవు నిబు బెబ్బ కించె వు వృవా మతేలలాయలు [illegible] మనవయుగ్ర మంటు చునే మనియు [illegible] వరించె గ్రాహ్ణరవులు [illegible] గెవ మహా [illegible] చినయ

మొన్నునేవ నినవన్న బవకెణిన్నియు నెవ కనె గావోలున్నె నన్న హాత్మగారి తత్త్రయగా నైనవారి విదుమలుడ పైబి కృష్ణలం ధుతవలు నే పృధివ ఫలినేనకయొల నత్తి [illegible] తిత్తుకన్న తమత్తెనెల లగ చూనవయు [illegible] నెం క్లినరో

[illegible] నినరాన్న లావమ్ముకే నన్ను లున్న నలబం ధృక్కి [illegible] కాంబుల రతివానా [illegible] మనేనయరం బుక్తే నరసహనిన్ను లునే చెలుచియు లివ్వి శూద్ర ధు [illegible] తం బులన్నే జనిథా నేన గారం గిను చెతవు చరవ సే [illegible] బ్రాం చి

[illegible] చి మే [illegible] ంత్రు బలన్ని ద్వంధు వారలు సంత్రావం బులు నా పునలేవం యం బుల గునే రనే చతుర వాన నలం దేగా చునేన్న స్రూసం చే శాంబులు చెప్పి విగ తెన్న దులం [illegible] ప ఫల [illegible]

మణిప్రవాస తత్రవాసరము లుగద్యపద్య చమత్కారంబు నా మణిప్రభాకరంద బ్రాహ్మణులు రససమన్వితమై తెలియదు సేయవలె నుర్వీ రమణ్ణి యన్మతి తెల్సి యుత్తరమునుత్తరం
గిత్తిత యున్నంత దరిశ నానంత తవైదినా లవలులందుము పుత్రరంచరణ పంపసమయ వాదిం ద్రుంచినాపుంబరంబి తవలంబు సముబ్బమలయసుమలఠమలిగ ఘన సవరిసమలముంచలు లవితంగనిరం
యీనని లాంతల్లములు లంచముగిలని శ్రీకవి విరవితలు భూదగు నముగు ధరజనవులు గాలిం గ్లాదపిను పెమ్మెళ్లిపల్లవి వివాకాంపువరు నిమిషియు దాని జాళ్ళి వారు తదివి పద్మనాభుండు బన్నెండి. సవ
తెరుకోవర పునంచునిగన్న మిం చిల్లిం చవాన్న సెతవా శించె మనవము ప్రమయిరి తెముపుర రునరి ర్నవావాలల దావృప్రాణిం చగలె హాలు సుందరులు ఘనము ప్రాయనిగ యుక్తి
మోదం భూవున్నిసించి యాతర లాప్పత్రిమ బాత్రా మ్మ తంకణరులు తాకానరాగం బుల్లె తెరతాల్వం సలుబ్రాయునాదు వాసవె ర్తుమ్మె సడ్డది మక్రాలు మశివని ప్రజామాది చిరుదేం
శ్రీరత్నము సైన గి తివులకె పాడు చరాంబులన్నె చవిద్దం త్రి చుపీతకాపులరిదుత్తు పాసమదవిం వివాలాత్రి సదల లచితనిలా లకుం దుడాలాల సవ వైష్ణవు చావిరిగా సుల్లుంధ నవవులమునిపుండ
లన్ని తుంస్త్రంపంక్త జ్యోవరిచల త్రిపోలి యనకు తొల్వ సలలిత్తానన ఘ స్త్రజలకణిం దుడనగు చవిన మధ్యవము సవిలిరురాంగళిలున్నై జలకేళిన్నై చేరియు మునీ౹ నిండ్లు వృక్ష ని

...గంధమున ... వేపులను వెన్నవెన్నతెం నవనీతవులను ... ప్రాదవేంతి నెల గంధింవ నారియటత్తె పరమున ... గగన్ద్ర
... తతి ... యలరు ... చేరమే లుమోంచనపున ... దేవబలు మోదుగలి గెద్దరిగె మాపెంశ బపిలవదు ... తిరిగోనరవతం చెమచెసలం
... దలనెనె ... పదువద్రవెవ్రపద జోరి ... ముపంపిన నాయకున ... జెప్పి రెంబు ... చెరవు ... గరిదలగ ... రెంగెశ దొలుసరిం
... దపుకెంశలకెం ... భవరముగ్రవెళ్ళ వజవరము ... నకొడిపెంరెనిపాశ ... విపిఱెన్ఱుఱెం ... గాధ నల ... ఋతిజెశి మేఫ్ఛ చనావ ... సెపొవ
తెం జతులల కెరగి ... వెలు చలు నీ ఎల తెపవిలశ్రితాం జెలిమ్మల తను ... ఆవయటునన మ్మునెనంత్ర ... కెంబరు ... సభ్ములప్రపమ్మ రుచా
... రదైనవాంశర ... దకెన ... రవెంతములవరధు ... త్రీసంవ ... తెంకాల ... శతె ... నవె ...

ప్రపన్న చిన్నంబులైన రగఅనుజ్ఞ త్తిన నత్తునివి పాదాబ్జ ప్రపన్నంబులనిను గబు వేదాత్రి కథాలెక్కి శ్రియాగ [illegible] వెలి [illegible] లె పన్న మయుగ్గ చ్చి [illegible] త్రైపుల వివరణం
త్రరవాం తమ ధిచితే మహాత్మని శ్రీనరహరిచం త్రపు కృత్తా [illegible] యుష్మనుగాక్రెలాకె బ్ను ద్వైవం చన్న [illegible] బుక్రోయుం [illegible] యజమానుడు విగిన త్ర భావ్రు మయుపాతరేంబులం
గలకాలం బునరిసు కైత సు భూ తా న [illegible] నరూపం బులైన చిపక్రియ అయియి నట్టి స్వపాదం బులు నటర బ్రు నత్తులి తమో గుణా త్రకంబైన ప్రకృతి యనునట్టి
దయా శ్రీ యనిన నరరం బునయబగన్న త్రు నిరివాస్కం బైన తో గం బునదకలవా వి కావ్రు [illegible] సత్నకార ణం బైన యంత్రు కరణం బునట్టి మవ దహం కార రపన్న
రూపరన గం ధ తత్త్వ త తర శబ్ద [illegible] గగన పవనానలసరి లచ్ఛరా ధిపంచ భూతం బులు నన్నాదిగా గల ప్రకృతి వికారం బులుం నంబుపైతన్నం ఘూతం బున నవి జకరనారి
దరంబులం [illegible] ప్రపన్నంబుల [illegible] గ త్రారణి శం త్రి తం బై యయం [illegible] యయునద్వవది యమ్మివరా యరా విదం చనంబునాని యము న్నిది గాదు మధియమ్మిళూయ

ఎలవావర్తనంబున సముద్రం గెలిచిం దురలఁదేవాప్తి దియ్యదివ్యదేవానొప్పవం బునేయఘుం ఖాతానేంద్రియులవరత రత్నంబుద్విపదియబ్బివలాయత నావిమోచాతుర్భూనొక్కమి ఖగ్నవత్రచదసిక్కా
శివాంబులు నెరనెరలుంగని మూర్ధ త్రం ధాత్మవ ఉవతుండనం బద్మ ప్రివరతబు ద్విశ్వకో శిత్రియులుండపై న నిస్పనెల్లనకె ఇంద్రియలా ల్లనుభవం బులునేయలతో యయుపెత్రంతం బుమానివలా
వోయం బునేదింము వగాదోజగవదదయవాలునల మశిలాపొంతుప్రై కాంత్రండపై సువర్ణబలనొనోయుం బప్తెనవలానవస్తుకొన్నలుం దప్తైననిన్నానెను న్యప్రవ్వ యలువరిణామాం
త్రీ తరణాపైనవపుగణంబులు నవ్యభిలుంవ చొందుమవయువాలిరియలునలుం నిక అవ్యయుండవనం త్రుండవస్తుతుం త్రివా విరు చక్రం త్రశులానప్పుడవకొలధృతివిని కొలవ
తెల్లవతిం త్ర్యానవపుకణాగి నిత్రిలమెలసు నయం ఎదెగడు కప్పప్పశ్వి ఆనోన్నతిం ధీరవాయిరంత్రవెంధింరిమొగవలనవిద్యనవ్వుమెలనితత్ర లవితనాశరచుతెల్లావెంట్లకెడు నశరనరనియ
నతద్మురయుమైత్రిద్రితన్ను యెయ్యిగెదద సనివం ధనుల్లి కిత్రిందు వేష్మళదబియతెల్లిదెనిర మన్నెదయ్య నమష్నకు ఉత్తనిదివరమనే యనమయె లనన నవుం తి నదు

[illegible]

త్తు లకెగ్గెన రుద్రులాగడంచి బరామరణాది స్త్రయంబున్నత్రి మేసు నిపమోదక్షిప్రపత్తు [illegible] త్రిమ్మినసం చితే [illegible] త్రిరంగుం ధ్రుమ్మన ఘటినంధనం [illegible] కంపు వెవతో

నత్తిహీ ఊజవరి తచ్చిత్రాదృగ నసుకి స్ఫూజాలంబులంచుననిజవనేనవే త్రిసాఅనమిత్రు చటులం బుణ్ణనుజ్జే త్త్ప్రలికిలాం చుచహాతాం ఖ్యాతి [illegible] త్తుంబులనవప్రపనుడవత్రరవుం తారవుం త్రంబులు తోడు వెళ్లి వరివారు త్మిం బాం ది వి ఘ త్రినే

దిపాంశు రంబున బహుజాగ చదివేలం ధ్రతనారంబునిచి తిరంచ్ఛి వాడ్జై యునవరతచపాజితసాధ్యన్యం డ్రైన వాణులంచు చ్ఛ్యబవళినవి కృఘన జనితవిరులావి తపాఘ్యులు ఉయుల్లినులుత్తవిమయుల్లివరధానకత్రిలానం స్వచ్ఛ చయో

రవించుం ధగు చుగాధం ధునకలం ప్రాణావులవాచరించె మనవరతం బాలత్రిపురవుచునకుం కేయుల్తాసుంచరికెనని త్తుదెప్పనెత్తనటవుటచవు నత్తాచ్చాం పచే వాన చాచిత్తాజ్జనవరవనుక వితానవిలున గీచారనిర్మక్తికై

త్రితనకరవుంబుననిచకానిమనై చద మెంపునల్లనాయయుత్రి ముగానని రు ఢిల్లనుగావించుచుఆనావాచించంగ చెచ్చియల్లఖ్వి దేవ నృపాంగుచయుల్లంత్రవటురాంత్రకలుం ధుత్రినుహాత్రకలుద్రి ఫోని వాణునిల్లి యుడ్త్రం త్రి నిస్లాంతి పెన్నినిజబలాంబవితాపకడదేర

స్తంభప్పురాణ రాం త్రుద్దు వటునష్టగావవవంతా పాళ తూచ్చ నినావప్పుడి తానాంత్రరుద్దై వెసంబనివెంనాత్త్రవురోవ్వభుద్లై మచంబునక్కైయుల్లతనివెనిగొవకు పారశెప్పగుడ్డెరెగధుల్లాభిద కొత్తనా వాత్రుంగతతి

[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

[illegible] నైవేద్య [illegible] ఫలపుష్ప [illegible] మానికత [illegible] అపచ్చిరం [illegible] నరధ [illegible] వరపంబియు [illegible] నావ [illegible]
[illegible] పేత్రుం దైనేద [illegible] చను [illegible] తప [illegible] దాంపి [illegible] సాయనే [illegible] యెయ్యం గ్గనంధకవాస్తం
శేత దుర్గ పావనయ విధ్యం [illegible] బ్రాహ్మణ [illegible] తత్తుర [illegible] వయం జక్కె [illegible] శకయజీవయ [illegible] యుదను [illegible] వ్వగ
[illegible] జన్మ [illegible] జనులు [illegible] పరాంతపు [illegible] వగలా [illegible] వలవిత్ర [illegible] బునె [illegible] వెగద [illegible]
[illegible] ధినె కెవి పెన్నైయు నాయు [illegible] త్రి సుతుగాభిరు మతము [illegible] అంచి
[illegible] విచ్చేది [illegible] వెయు [illegible] పరాం [illegible] నయుస్తయను [illegible]

జవరా చేసె ప్రసిద్ధుండౌర యలరనే యా నేత్రిపై నవ్య ఫాలస్థలర [illegible] ధ్వనిసా దేవ [illegible] యయు [illegible] గజే [illegible] సౌ స్వర్గ వందుర ప్రభా వలంబులి [illegible] నిద్రి [illegible] బ్బని యపసే ॥ శ్రీ

శా [illegible] సురగండు [illegible] [illegible] శ్రీ ఉత్తమణి యన్య కం [illegible] ॥ ఖిని [illegible] [illegible] నిసో త [illegible] గసవు [illegible] [illegible] ఉత్తర [illegible] త్తాం ॥ చన [illegible] జవ [illegible] చలంగ [illegible] నే [illegible]

కృపధివిగ ॥ పిం ॥ రంగ [illegible] మిజ [illegible] వఉలబుక్ష [illegible] తరధ ॥ చెత్తు [illegible] తనే [illegible] రసవ [illegible] వెయున [illegible] [illegible] దానే నరసా [illegible] సనవయు [illegible] దివ [illegible] వయుఉ [illegible]

రఘు వయు జలం బునుతె [illegible] గాంగ [illegible] గురాత్ర కెయన్నా ఘులబు [illegible] పురమునె లువడ [illegible] పుత్రుడు రఘువవయు ॥ [illegible] రణ [illegible] మిని వచ్చు [illegible] దినవు

తాం ॥ దత్రుచ్చం ॥ ద [illegible] తొదన రువు [illegible] వం ॥ ఖిబతెం ॥ ధనదవ [illegible] నెకె [illegible] చం [illegible] ళ్ళు [illegible] బహుతాం ॥ కి [illegible] నివయు దవనయునే [illegible] సవరిధం ॥ గ [illegible] సాం ॥ తరన

వేదయునే తుతివ వెగ్గ [illegible] ళావళి [illegible] ॥ తగనే [illegible] రసులు [illegible] [illegible] నా తగానాం ॥ త్తం ॥ చెనిశి [illegible] వళం ॥ శ్రీ [illegible] వం ॥ ఘ ॥ [illegible] త్తా ॥ [illegible]

తపన్నంబు సెప్పంబున వారమొాదమం తీసి సెయరారు తే నిల్లనుం దక్షారిణి ప్రమత దీపించి యొాక పితమలు జైచిరి గారవము మాక్కొనినారు యకం బుచెల బుద్ధికళ్యము మరి యత్నానం దేశాల్లుద్ధి శ్రీకతద్విళ్ళు
రాను గొంగునకు బుల తోడ తెనెళ్ళు ప్రశ్నం బులుగాని ప్రనిరి అన్నాని మనుసి చిన్నితమ్ము ంధుగుతి నెప్పం చేసుతె సైయ నృపార యరాశి క్రిత్తుం వవలలయు యొాకునె డగ తక మిారనేగా తే =
ఇరులు గ తరయి నిసమ చితనుం వ్యాపకుబులం త్రిదు మన్నరుకనెండు నంతాక్కు గాలు వారు బుప్రవరుం సాపవ ద్విమదినివర్తేతా లగనె వాంచ్చపొందుబు గుచున్నలు వృద్ధుక్రావాందం బులము
౧. నయలు నె శెరివారునక్కు ... యువా ద్రికరె గొదారుం శ్రీనడవెనము చితత్రి యలం తుం. కారితనేయి దుగావనే మాచాలు సెవారచిబు బుద్దువరుండ విర్య తు శ్రీ ప్రశ్నని బిల్లుం.
వర దేవ వ్వు తిరచిత్తాన్నలరుచు బు దెగత్తరాము గురవారకే నృద్ధియుం వనే. శ్రీ దెయ్యకగావిట్టిన లయము నవరిం చి విలశి జ్ఞనెడ్డే కేవిరాజవిరాజిత్తమ్ము బులు చారణావలు లంక్షనెట్టుకు
నెపుర్కశాల వలుఫు శ్రీనుచుం. జైలగనికెరవలు లకం. కర్ణావలుబు వాలరయన్నశ్రీ శ్రీనశి యరాడ్ష గున గ్రవయలసి నలుబు నపు ంవగట రుజ్ఞి గుని యుఖ విలున్న కాని కరుండ లకాంత్రుల్లు ద్వి
తెప్పరి తక్కపాలు వయలశ్రీ వెరయుశ్రీ ప్రబుసుంద రులక్కి ందరువుం. దినె తికి ౧౧౧ నశ్రీ లల శి వల నిశ్శాదిన్నవలు వల్లనిసం చితపు బిసునెగ బిసు నిబ్బ

[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

ಶ್ರೀಸಂಗತಲಸೆನ್ನಾಸೊರನೆನ್ನೊಪೃಥಿನ್ಯೊಸನೆತಿವಾಸ್ಥತಸೆ ಶೃಂಗಾರರತನ ಸುಂಚಿದಿವ್ಯ ಸ್ವರ್ಗಿರಾಕನೆ ಜನಸಂತ್ರಾವನಿವಾರಕನೆ ಸುಜನಸ್ಥ ಸ್ವತ್ರರತ್ನಂ ಪೌರ್ಣನಿಭಾಜನಿ ವಂ ಜವಿಪ್ರರಲಕ್ಷ್ಮಿನವಿಲ್ಲ್ಲಸ ಂ ದಸೆನಕೆಸುತ್ತು ಸಾಂ ವಿತಾ ಸೆನ್ನಲಿಂಜ್ವರು ಚಂದ್ರ ಯನ್ನಂದ
ಸುವಸ್ತ್ರಾತವಳ್ಳ ವಿಚಿತ್ರ ಪಟಸ್ಥಾಂಚಿ ಸ್ವಾಗ್ರಿತಂ ಬನುವಾವ ತಿಯನ್ನ ವಲ್ಲಕತವಲಿಂಷೀ ಹಂ ಬನು ಧನಕೆನ್ಯವಿನಿತ್ತಿತ ಗಾವುರತ್ರಾನೊ ದಶೊನ್ನಧಿದಿ ವಿಲು ಶಿ ಲತನೆನ್ಯೊ ಕನ್ನಿ ಹಾರವಿರ ಚಿತ ಸ್ಥಂಗ ಧಾರಯಿವ ತ್ತಿನೆ ವಿರಾಜ್ರತಂ ಬನಿ
ಕಾಸಾ ವಿ ಕ್ಷಿತಿವಿಸ್ತರೆಕ ತವಿಸಾಸ್ತ್ರಂ ನೃಸುರಚಿತ್ರಲನುವವಾಂತಿಕಾ ಜ್ಞತಾಲಂ ಕೃತಂ ಬನುವುಂ ಕುವುನವಿಟ್ಟಿವಿಷಿಣವರಗಿಂ ಬನುಸಂಜ್ಞ ಚಟಂ ಷ ಬಿ ಹೇಳಿ ಪುಲಿ ದೆಂ ಗೆ ವುವ ಕದ ಳಾದಿವೊಳಗೆ ಳಿಗವಕತಿತ ಬನ್ನಿವೆಂದಿವಾದ
ಸಂಗ ತ್ರಿಸಂಗ ಬನಿಂಗದಿಗೆ ಮಂಟಿ ಮನೆವರ [illegible] ವಾಶಿರವುಂನ್ನೆ ನಂದುಪ್ಪರಂ ಬ ಪೊಚಿ ಗನ ಚಿ ವರಂ ಧಾತ ಸುವ್ಯಧಪ್ಪಂ ಷ್ವವಕ್ರಿಯನ್ನು ವೆದ [illegible] ನ ಕ್ರಸಾನಲಾಶಿರ್ಪಿದಂ ಬ ಬನಲಿ ದ್ವಿತ್ಯಾಪಂಗನಾಕದ
ಕಿತಾಳ ತಲಸ್ಸೆ ಶಾನ ನುತಮಿನ್ನವಬುಲಸೆಪ್ರಂ ನರಸಿಂ [illegible] ನಂಬುಲನಿಕಾಳಿಂವಂ ಪ್ರವೇಶಿಂಚಿ ಚಿಬಿವೆಲಿಂ ದಿರಂಬನಕ್ಕೆ ನಿಯಪ್ಪಿರಂ ದರಿತನೃಪ್ತಂ ಧುವರವಾನಂ [illegible] ಬನ್ನನು ಶ್ರೀ ಬಂ ಷ ನಂತ್ರಕ್ಕೆ ಲಕ್ಷ್ಮೀಪ್ರವ್ಯ ನಿದಿಜ್ಞ ಥುಲಂಬ
ಗುನೆತೆದವರಿ ಯಿಂಚರುವಾರವೆ ವೃತ್ತಿ ಧು ವಿಜ್ಞಯಮುನೆನ್ನೆ ಹಾನಿಯು ವರಷೆಶ್ರೀವಳು ಅಕೆಲ್ವಾ ನೃತಿವಪಿಂ ತ್ರ್ಯರವಸ್ಸೆ ನಾಧ್ವಾಂಬನೆಬ್ಬಿನಿವೆ ಪ್ಪಿನ ನುಕಯೊಗಿಕ್ಕೆ ಬನನ ಯುಕ್ಕಂಡನಿಯಿಂವೆಕ್ಕ್ಯ ಚರಿಕವಾಲವಿನಿನಾವ ನವಬ ಧುದಿ
ಲದಿಂಕನುವಿನವಲಬಲ್ಲೆಬ್ಬಿನರುಣ ಜ ಪೃಹೆತು ನಿನಾದ ಗುಣಿವಲುಕ್ಷುವರಿಷ್ಪೆಷ್ಟ ರೇಂಪ್ಪನನ ಕ್ಷುಕ್ಕಯಾಗಿ ದ್ವರದಿ ಘನ್ನಿ ಯೆಪುಶ್ರೀಬಧ್ರಲಕ್ಷೊಂತೆನಾಧ್ವವಾಚಿತ್ತನುಂ ಬೊನೆಸುರತೆಕ್ಕ್ಯರಸಾಂಬುಲಂಗಪಾ ರಂನ್ನಾನಲುಲಾದಿ ಗಾಂಯದವ್ಯ

[illegible]
కొంథవాతె౹ విపులవగూత మెదిఫ్యోనెరవెళ్లిగాంచి౹ చిత్తె వయన [illegible]
ఘగురునబ్జ బందరళంగ దినికెయడ్డి యరాంచెగ్గుర దాసిన మ్మయుం [illegible]
డత్తి విశ్రుతె౹ డై బలగురాగ్నచాంవమల్లినపాన [illegible]
పత్తి పెడు ఈ కొడ చరా తి నిభిన న్కువేళయు [illegible]
కొత్తెల నత్రణి చెలరతద్మయి త్తాంత్ర ంవెరిం గెంపు [illegible]
దాత్రి విచాధాంవెం తానరిననితలనెమిగతెనరానర [illegible]

ಕಿಬುಪೆನ್ಕೋಭೀಂ ದಿಯು ತನಿಪ್ರಪತ್ರದನಿ ನೆರಕನೆಯ ಕೆನೆ ನೆಲುವ ದಯು ನೆಗೂ ಲಿನೆಪ್ರಭುನತ್ತು ಶಿತತ್ತ್ವಕ್ಕೆ ಯವನಗನ್ನನಿರಾವುದ್ಧೆ ಪ್ರಶ್ರೆಷ್ಟೆಯ್ಯು ಜೆರಿನಂ ಜನರ್ದ ಕವತ್ರಿಂತಿವಿಡೆನಿನೆಲಂ ನಿಂ ಧರಲಂ ಜಾ ಶ್ರೀವಾಣ್ಯಂ
ನೈನಿನಿತಲಾಂಗ ಲಾಗ್ರಮುನ್ನೆಣಾವರಿಯುಶ್ರುದುನೆಗೂರತ್ರೆ ವೆಶ್ರೆ ನನವ್ತೆನ ಜೆಂಚಿವೆತಮನನಿನ್ನಂಧುವರಾತ್ರವು ಶ್ಯು ಪ್ರನುಗಪ್ರಿ ಕ್ಷತ್ರೆ ಲ್ಯುವಿಯಶ್ಯಗಿಕೆ ಪ್ರಬುಕಂರಾ ಮಲುಂ ದಶ್ಯ ದಕ್ಷಿವೆಲಂ ಬಗ್ಗುನಾಹ್ವಯು ಬಲುಂ ಬನೆಲ
ವಲುಂಬನೆಂಚಿ ಯವೃಶ್ರವಾಶಿಂನಿಂದ ಗಿಭಿಪೆನರಿರಾ ದಿಗಿಭಿನ್ನನನ್ನದಿ ಕೃಯಲ ಪ್ರಾಂತ್ರ ವೃಶ್ಲಸಂವರಿರಲೆವಂ ಬುಗ್ಗೆನಿ ಯ ತಿರಿಯಲ ಬುನಂಜನೆ ದಿಂಚಿಯ ಯ್ಯುದುವಂ ಕತಿಲಕ್ಕುಂ ದಿಗುವನ್ನಲಪ್ಪರ
ನಿವಾದಾರ ವಿಂದಂಬು ಅಕ್ಕುವಂವನಂ ರಾಚ ರಿಂಚಿಯು ಕ್ಷನಿದಿಯಪ್ರಮ್ಯುಬಲಾಂ ವಾಂಪ್ಯನನಾವಾಂ ನಿಯತು ಲನ್ನುಂ ವೈದಿವಿಕ್ರಮಂಬಂಗನಕತೆನಿ ಖುಂಜಾವೆದಿತಿ ವಾರೆಯಿಾ ನಿಶ್ಚಿ ಲಚ್ಚಾ ಶ್ರೀ ಗಿರಣ
ಕೃಯನಿ ಕುಲನತ್ತುಂ ದಿಗುನ್ನುಂದಿಲಿ ಶ್ರಪರುಧು ನುಂಜ್ಞ ಬಿನ್ನಿಂವನ್ನಿನತ್ತ್ವಳ್ಳಾಕಲಿತಾಂ ಕಲ್ಪುಪ್ರಪುಂಧು ನಿವಗು ನೃಬಾಗರವಂಬು ಕಂಮಾಂನಭಿ ಮೆಲ್ಪುಪ್ಪಲ ನಿವಿನಲಿತಿಂಚಿ ಯನನ ನೃವವಂಶ್ರೀ
ನರಾಬ ಮು ಶ್ರೀ ಕ್ಷ ಯಲಚ ದಿಕ್ಕನನಕರಲ ಸ್ಲಿಂ ಪ್ರಪು ನ್ನೆಯಪುನ್ನವನನೃಥನ್ನದಿ ಪೂಶ್ರವಮಾಗ್ರನಿವೈ ಚನುವನಿ ಕಾಂಮಿನನಿ ನಿಕರನಂಗ್ರತು ದ್ವೈಬಲಕೆ ಖಿಸತ್ರೈ ನಿಂ ಪ್ರೈನ ಯಗರೆಣಂತಾ
ಧುವುತ ಮಧಿಕೈ ಮುಬಾಂ ಥಲ್ಪ್ರನನವೃಕ್ಷನ ದಿಕೆಬಗಿದಿ ಅಂ ತ್ರಾಜಲ ಕೈ ಲಿ ಬಾಲಿಬಿನಂ ತ್ರಾನಂ ಬುನೇ ರಲಚುಂ ದವಿನ ಲವತ್ರಾವಿಕಾ ಚತ್ತ (ಪ್ರಲಂದೆನಂ ಬಿಭಿಇ ಕಾಂ ಲನಮುಂಲಿ ಕೆ

వయునదు దెప్పినాత్తి కెప్పు నొకనాకు బలరామ లక్ష్మణాదులై యల్లడ ప్రౌఢి శ్రీరఘువీరుల్ గతి సామ్రాజ్య పల్లవాంగనలు సంపదాద్రి పశ్చిమాద్రి దిక్సాని వడిహా తోత్సవ వయునవ వర్తిల్ దేవి మండలి సొత్తు తరుణి యక్షుల
ఠవనిన యుపన్యాసాలు మునది విచ్చిన సౌంభు చిత్రుయుటు దెలియు గనెదు సైన్య వినుతి కెక్కెను రా వయువిత్తులు వలు తరమ్మైన సావాలు బలిసూ చక్కె వృక్షమూలం త్ర వల వడ్డాం దు త్రి జగను
దడిచి వెడలి యచ్చెనం దఘాపుంబు నంబరి హర్షుం బున్నెం దురుసుం దేనం త్రనక్రస్థం కెరటా గాధిపుత్త ద్యుక్త కౌశు తలం చుతనపూం తం ఛిద్రి యుక్షిని యుప్పుపసులైన బలు గ్రహవాయు నమదొర్త
తృష్ణైవనవ నివ్వైవాను దివాప్పు దేనగ్గ్రహదనం తెరుదెగా కె యుత రులుకి నా పెవలు వతనై యుక్షి యడయుమి గెరిలతెగ్గి పాత్రి [illegible] వాసు దెప్పుం దేసెను కొసలు దిదియు పెత్తి
వనలమను సుమహాత్ము బచ్చయతాప్పని పాత్రి కిబాప్పనసరి గెవాం డుం బుజ్జా దరుదు పెద కాలువ గ్గై కొని యడుం దసెం కొలపడక విసవు మహాభుపరాబిగావేసబనా నైల
ఘల పనిరత్నం చి విస్తారదివా హ్రిగిని నెం ఘనఘిలి దె యిసెం ధ తిగ్గనదెనఘలి లిపహాం ఘలకు లెసుతుసహా పుష్పవయుకాపుసి పృతియుం చి తెలి దెదిదివ త్రి మెయుంత్రి పేరవ తి బరికెంచి సనావేర త్ర
మెసలుం గ్రహసా ళ్లదె మియు నై సన్గమనయుంత్రుసుం యిచ్చెన యమదురు దనెరి గినాబిపక్ష వెల్లి విద్దిచి నరి కొలిచి ప్రతులు నలుమము సాంకె పం ఘలుంబులకూడె నాయెమ దవాసవడు

ಸುತ್ತವುನಪ್ಪುಂ ದೃಢನೆನೆಯಲ್ಲನೆಂದ್ದನ ನೈಮಿಷ್ಯವೈಯ್ಯಾಚರಿಕೆದು ತೂರಾ [illegible]
ತತೇನಿ ತನೆಪ್ರವುದಿ ಶ್ರೀನಪ್ರವುಕ್ಕೆ ಗವಳಿ ತಿದಿಯ ನೆಪ್ರ [illegible]
ಘನಶಬ್ದಶಿಕ್ಷಾ ವಸ್ತ್ರವನ್ನು ತಕೆಯು ಲವರಿ ಪಂಕ್ತಿವೃತ್ತ [illegible]
ನೆಂಬುನುತ್ತೆಗುನ್ನದ ಕರ್ಣ ನೆಂಬುನರ ತನ್ನುರಾಂ ತ್ರಿಕೆ [illegible]
ಬುನು ತನ್ನೆ ವ ಣ್ಣಿದ ಲುಯ ಕೇರಯ್ಯ ಕರೆಂ ಕಣ್ಣ ಂ ಕ್ರಿ ತ್ತೆಂ [illegible]
[illegible]
[illegible]

[illegible]

[illegible] ధనము, శరంబున [illegible] త్రంబుల [illegible] దనము [illegible] యుండా [illegible] ంబు

జర్జరంబున నవ్వక్షీ యమున్నవాంతర [illegible] లులను, వా దవమంబున [illegible] ంబు నుండ [illegible] వురు [illegible] [illegible] దనియ్య [illegible] ంబు నగ

బుకొరా తెగి కొని దవ్వది యమ్విది వాచి వత్తారవెన [illegible] వెంచెరిం గెమ్మితెంపనెం త్రియ్యవారావు [illegible] చేత నావె తన [illegible] వత్తారెంబు [illegible] బుగవు ంబు చెశె, బుగవు [illegible]

ఘం ధమ్ము లనకలఁ నక్షివారతుల ఘాతుం ఢమ్ము [illegible] రుందవు, దినకరులం ఢు తాదంబిని తవం [illegible] తలం ఢగు చల [illegible] కాప్పుంధ వద్ది తియ్యుంధ వు, వురా [illegible]

ఘోటిత ఘనాని శిక్షిరాక కం వెనసం త్ర్యపం బున [illegible] శ్రీగుణాకరుం ధవయ్యునటన త్రావిగనిపవ వధా నంబులన నెరయ [illegible] వాదిదివాళ్ళ యలు ద్రొం చావి ధుం బు [illegible]

దేవ ఘురుపం బున ం ప్రకాశిం వ్యచుం దు వృ, చ వదియ్యు వాయా ది వెం వాతుల య్య జెవు లువు త్రవాంగవట్టె (త్రా) దిస్సం నా శ్ర రా వంచె [illegible] వారా వా. [illegible]

ಪ್ರ ಸಿ ಲಕ್ಷ್ಮೀತೆ ಷ್ಟಂ ಮ [illegible] ಗಾದಿಂ ದವಾಂ ದಂ ಗೋವ [illegible] ರಾಲಂ ಬನೋ ಕೆಂ [illegible]
ವಶೆ ಧನಿ ತೆ [illegible] ಬಿತ್ರ [illegible] ಮ [illegible] ಬುಜ ವಸಾ ಚಿ [illegible] ಪ್ರತ್ತಾಗಂದೆ ಬನೆ [illegible]
ಪ್ರವಂ ದ್ದ ನ ನ [illegible] ವಾತ್ರ ಮೂ ಕ [illegible] ಬಾರಧನಂ ಬಗಾನಿ [illegible]
ಣಪ್ರತ್ರಂ ಬ [illegible] ಪಾ [illegible] ವಾತ್ರ ಮ [illegible] ಷ್ಟ ಲ ಮ [illegible]
ಮಲ್ಲ [illegible] ವಿಪ್ರ ತತ್ತಿ ದೊ ಮ್ಯತೆಂ [illegible] ವಿ ಷ ಮ ಪೇ [illegible] ಗರ [illegible] ನವ್ರ ಲತ್ತಿ ಕ ಲತ್ತಿಗಲ [illegible]
[illegible] ನ ನ [illegible] ರ ವಾಲ ಲ [illegible] ಬವ [illegible] ವ ವ ಲ [illegible]
ಲವೆ [illegible] ವಿ ಷ್ಯ [illegible] ಬನ ರಾವ ನಂ ಬ [illegible] ನ ಧಿ ವಿ ನ [illegible]

೫೪ ಯಂತ್ರ[illegible]ನಮುತ್ರ[illegible]ಂಬ ಂತ್ರಪರಿಗ್ರಹಿಯವಲನಾತೆಚ್ಚಿನ ಘಟಿಯಮೊದವೆತಾನಿಯನೆಯನೆರಾಜನಿಮುತ್ತ ರಯನಿಚ್ಚಿತೆನಿಯಮ[illegible]ನಿವಿಪ್ಪಡೆನ್ನುವತ್ತುಂ ಡನೆಂರಿಗೆ[illegible]ವಯುಕ್ತಿತೆಂ ದುರ್ಗ್ಗೆನ[illegible] ದೇವಪ್ರ[illegible]
[illegible]ಂಚಿನ[illegible]ಂ ಧುನಲವಲಂ ಬಯಿಂವತವಡಿಪೆ ಬಯಿತೆರು ಕೊಂಡಿಪಂಡ್ತಿ ಮೊದವಲು ನಿಚ್ಚಿನನ್ನೆನನುಡಿನನೆ[illegible]ಯುಲ್ಲನನಿನಿಯುವ್ವತನನಿಯ[illegible]ತಾಲವೆ ನನಂ ಚಿನನಂ ನ್ಯ[illegible]ದನತೆರತ್ತೆ ಚೆ ಬಯಿಗನಿಪೊಯು
[illegible]ವನ್ನೆತ[illegible]ಂದರಂ ಚಿಪ್ಪಿನನತಂಧುನನ್ನನುಡ್ಪೆಂಚಿ ಯುಸ್ಸನಿ[illegible] ಪ್ರಮಯಪ್ರಮನಜ್ಞಿಂತ್ರೆ ತ್ರಮುವಂ ಕಪಾವನಬಗನ್ನನ್ನ[illegible]ಯು[illegible]ಘನದಾನ[illegible]ಯುಕೃಷ್ಣ[illegible] ವನಾಂ[illegible]ನೆವಯುನುದೆ
[illegible]ಶೃಘಲಂ ಬಯಿವಾಂದಿವಿದವಂ ವುಕಾನ್ನನುಬಂ ದೃಂ ಬುತೆ ನನಸೌಖ್ಯಂ ಬುಲಬೊಂದುವಪ್ಪುಜುನಿಯ[illegible]ವಗಾವಮ್ಮನೆ[illegible]ವಿಗಂ ಬಿ [illegible]ಚ್ಛಿಂ ಬಿನವುದು[illegible]ಂ ಗಿ[illegible]ಯಲಪ್ಪುದ ಯಾನಿತ್ತ್ಯೆ
[illegible]ತ ಬಯಿಲಂ[illegible]ಯ[illegible]ರ[illegible]ಪ್ಪಂ ಬಿ[illegible] ಬಯಿತ್ರಗಾಲಂ ಬಯಿತವ್ವೊಪ್ಪನಿಮಿತ್ತ್ರಂ ಬುನನಿಪ್ಪುರವ ನ್ನೊಂ ಬೊಂ ದವ್ವ ಅನ[illegible]ಬ ಅತನ ಪುಣ್ಯ[illegible]ವವಲಂ ಬಯಿಲು ನಿ ಭಾವ್ಯಂ ಬಯಿಯಾನಿ
[illegible]ರನವೋನ್ನರವಿನೆ[illegible]ನ್ನ ಮಡಿತನಿನ್ನ[illegible]ನ್ನನೆ ವವಧಿಯವ ರೊಂದ[illegible]ಂದ ನಂ ನಕೆ[illegible]ನಂ ಬು ನಂ ಜ್ಯೊತಿಯು ಘಿಂರ[illegible] ದ[illegible] ಲಂ ಬಿ[illegible]ನ್ನೆ[illegible]ತ್ತ[illegible] ನೈಂತ್ರಿ ನನಿವುನ್ನ ವುನ್ನ[illegible]ವಲಂ ಬಯಾ
ನರಿಂಗಿವುಗಳಿಯ[illegible]ನಿಷ್ಣನಿಂದು ೫೪ ಕವತ್ತೆ ವನುದೆವ ತ್ತನವತರವಾ ತ್ರೈಅರು ಮೊಯವರದವಾಂ ಕಿಳು ತುಂದಿ ನಿನ್ನ[illegible] ಗಂಯಾನೆ[illegible]ಗನ[illegible]ಂ ಮಿನಿ[illegible]ಸಾಂ[illegible]ವು ಲಂದ ಗಂಬಿ ೪

[illegible]

[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

[illegible] నె త్రాయడు అశిదు సాప్పలున చికలు వి[illegible]యెం పొదరమొగ మనూం చివిన్నె త్రులలగు చునె [illegible] లావయుప్పుకొత్త ఘ్లునిన [illegible] నెచ ఘవోన్న దిం యతె యను చునె [illegible]
నెపెంట్లమ్మ విసోంవిరాన్రొవుదన్న చివేన్నిమలు లునెనె గ [illegible] లాదనమిాదం పెడ్డివకం కెమ [illegible] (శ్రీ) త్రాత్ర [illegible] గగాం ద్రనిలాదవ ధునివడు మలిగరాలిదికెలం [illegible]
బునె కరణంబు వదెన్న వెను తెపనన్న ఘుగావాని బొళ్ళ ప్రశ్నని యడు(వ్రె) కెలు [illegible] నవాపలక్ష్మిక్రవాం ద్రుడెంచిమ గలవ కెజనిచన యొలికకం(త్రె)యలు దిను దిం చేసునతని మ [illegible]
అంత్రప్రప్పం ధువం ధయా (శ్రీ) తాన పెంద్ర విబిదా మన [illegible] తెం బుసాచి చి(త్రు) కెహువతాంతా దిలుశితం బునలదగసుం వర స్యందన [illegible] శెఖజవ త్రుసాం గ [illegible] లంబు [illegible] తె [illegible]
వెంత్రి త్రివి తెగతేం కాశకా నిగరం బునకర్ణి గినపా ంద్రుపెద్ద నెరనొత్తా పాం ఋది దిం హనవ [illegible] లోవవరాలంబు త్రొడంబుది వెదవెన ఘడు త్రిప్తి త్రి ంద్రె నె తాం [illegible] యనెనమ
వత్రి [illegible] వి ప్రొదం భాదువ ప్రవాం దెవెదెని సొప్పెనెదాం మడి వన్మువాం నిశ్లశిశ్లదెత్రుగ వాంకం భ్యా [illegible] సంధ నాకృ (శ్రీ) మ కొం స్యు న్రొ (త్రె) వి లాం నులమకెవ కెంధు లఫ్తా వవమం
చెతం తెణి ప తొవలు(బి) తెసెవ నవాంచి తెం. తైం| తశ ళ చిచి(త్రె)వ తంగవృం గవ త్రైతనెలు వాం వదికా త్రా తెరుచివాను జినహానెకవి తెకాంచన వరాదని శణ కు [illegible]

[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

నర జనపతికెన్నడా యుంబులనే పాన్పాలంబులు లాతి వేల్పుల సుపర్ణగనగమనంబున నగ్గద్వరునగ రంబున కెరుగు దేర పేర జనంబులు లుపృ యటచెరల వెరా నేను మైవాంవె వచ్చెనుంగ నిపద్మ [illegible]
సయులు [illegible] నెవచని సుధ [illegible] త్రరంబునం జ [illegible] వరుని [illegible] తర నిరవంబుఖ [illegible] నువుం పులం బుకం బుగ్గాల్పుం పుణ్యయా [illegible]
ననువారింజ [illegible] మోహ [illegible] కెలంతెన వెలయు [illegible] వార్తిం చిదర్వ [illegible] మండ్లెనవుంధరి [illegible] జగదంతరాత్మ్యం [illegible] గవునె తె వర్తత్రం త్రంబం త్రయయుంజిత్ర బునె నెరిం [illegible]
త్రిరితతప్పెనయమ్మ వె [illegible] నదివగ [illegible] వంతె లంచి [illegible] జపె [illegible] యు [illegible] వద్దెంబుగనుంగాని [illegible] శ్రీ [illegible] వుత [illegible]
మమ్మెను పె [illegible] గుచు [illegible] దురం మ్మై [illegible] తమా [illegible] పా [illegible] విజయ [illegible] నుపుగునుపు [illegible] కిలగం త్రవ్వ మ్మె సుబనెనె [illegible] నెవ త్ర [illegible]
మగనుచు [illegible] నిగవు సం [illegible] తప్పమ్మె = = సెన్న తా [illegible] తప్పై [illegible] గురులు [illegible] యునయులు పు [illegible] లో [illegible] లో [illegible]
షుయుతవమవినవ. జానెలచెయు [illegible] చేయు. వచత్రం బుకెల [illegible] బంతు [illegible] యునుం త్రు [illegible] నెం [illegible] తనెం [illegible] త త్రు [illegible]

ಯುವ ಮುಮಾಂ ಸವತ್ತಿನ ದಾಂ ಬಡಿದ ಕೆಂ ವತೆ ವರ್ಣ [illegible] ನಾನಿ ಬಿಡ ದಿನ್ನ ನಿ ಶ್ಪೊಂ ಪುವು ರಿತ [illegible] ನು [illegible]
ನತಲವೆಶ ತಾಗ ಣ ಬಯ ಶ್ರಯ ಶಕ್ತ ತೆಂ [illegible] ಜಿ ತಂಬುನುಂ ನಾಗು ಲಂ [illegible] ಪ್ರ ಜವ [illegible] ತಂ ವ ಗಂ ಪುನು [illegible] ಘು [illegible] ಚನ [illegible]
ರಂಬು ಚಾಪ್ಪಿ ಶ [illegible] ಲಾಕ್ಕಂ ಬು ನ್ನೆ ಯ [illegible] ತಂ ಬಾಂ ದಿನ್ನಾ [illegible] ಬು [illegible] ಘು ಯ [illegible] ಯ [illegible] ತಂ ಬುಗಾಂ ಸುವತ್ತಿ [illegible] ಬಿ ಮರ ತಿತ [illegible]
ಪ್ರತಂ ರಗೌಪು ರಾಪ್ಪೆ ಭವ ವಿವಿಧ ವಸ್ತು [illegible] ವಾಸಿನ ರಂ ಬಕೆ [illegible] ಬಗಾ ವಿಂ ಚಿ [illegible] ಯವ ಯಲವ ರಗಂ ವ ತ ವಲ ಲಾ [illegible] ವತ್ತಿ [illegible] ನಿ ಬಪ್ರ [illegible] ಸು ತನ್ನ ಗರ [illegible]
ಗಾಲಿ ಬಿ ಯಲುಂಡತೆ ನ ನಾವಿ ಯುಕ್ಷಿ ಡತ ಧವ್ಯು ರರಿಫ ವರಿತಾಂ [illegible] ತವ ಗುನರಿ ತವ [illegible] ನ ಯ ವಿಬಿನ ವಿ [illegible] ತವ್ಯು ಉವಾಲಿಲ್ಸ ದಿವಾ ವ [illegible] ಲ ತನಿ [illegible]
ಅನಿನ ರಾ [illegible] ಲಲನೆ ವ್ಯಂಡವು ಮೆಯಂ ಡಲ ಘು ಡಕ್ಕಂ ತ್ರ್ಯಂ [illegible] ನಿ ಯಘ್ನ ತ [illegible] ಂ ಬುಯ ವಿನಿಯಚ [illegible] ದಿ [illegible] ನು ತೆವಿಯಗ ನತ್ತಾ ನತಿ ವ್ಯ ವಿವ [illegible]
ತಳ ಬುಸ ನಾಯ ಕವಿ ನರುಸುಗ್ರಿ [illegible] ನ ಬಿಪು ಡು ವೆಲ್ಲ ಕಪು ಸನು [illegible] ದ ರಂ [illegible] ನ ಗಾ ವಿ ನು ತ್ತಿ ಕಿನ [illegible] ನ ಡ್ಡವಿ ಪಂ [illegible] ವ ಗ [illegible] ನ ರಸ ಭಗ್ಗುಡತಿ ದಪಿ [illegible] ನಿವ ಗರ [illegible]

శర [illegible] లంబులాని వేల్పుచు [illegible] గన గమనంబున [illegible] నగ [illegible] బునకె [illegible] దేవ [illegible] బులు [illegible] పతా నసు [illegible] నంగ నిపను [illegible]
[illegible] నవ [illegible] సుచ [illegible] రంబునం [illegible] వరుని [illegible] తరగరవంబు [illegible] సువం పుల ంబురం బగాల్పం ప్రత్యయూ [illegible]
నను [illegible] బుండె [illegible] చిదర్వ [illegible] నవుండరి [illegible] జగదం [illegible] గవునె తవ్వ [illegible] త్రయం [illegible] బు నవ [illegible] జవ [illegible]
త్రిరితయ్యెనదమ్మ [illegible] నదినగ [illegible] వంద. లంచి [illegible] జపా [illegible] వతి [illegible] యున్న [illegible] బుగనుం గాని యదు వృదూ [illegible] వసుతరావు [illegible] భావ [illegible]
మత్తెనమ [illegible] ధం మ్మై [illegible] తవరా [illegible] పా [illegible] బుజయ [illegible] దిపవెల్లి [illegible] లగం త్రవ్వ మ్మై [illegible] బజనసం [illegible]
వగను [illegible] నిగవ నం [illegible] తన్మ్మై — — — సన్న [illegible] తదె [illegible] గుచు [illegible] యదు [illegible] వు తవిపు [illegible] వలో [illegible]
ఘ బు తప్ప ము వి న బ. జ వే ల చే యు బ. న ర్వ చే యు. వ వత్రు ంబు నే వ త్తే మ్మై. లం తె [illegible] వపు [illegible] యు నం [illegible] వె [illegible] తె సం [illegible] త ప్రభూ [illegible]

ಶ್ಲಲವಿತ್ತನ್ನಸ್ಯ ಪದಗಳ ಲಕ್ಷಪರಿ ವೇಳಿಯುತನ ಳಿಕ ನೆಲುವ ಸ್ತವ ಮನ್ನಿನಿ ತತ್ತಾಂ ಧ್ಯವಮು ಲಂತ್ಯ ಗಮ್ಯ ವಲ ವೆಯ ವ್ಯಂ ನ್ನಿ ಗುಡಿಂ ಚಿವ ನಿದವ ಮನ್ನಿ ಬತ್ತ ದಿತತಾಬಿ ರಕ್ಷಿ ತಲ ವೆತ್ತಂ ಚಿವಾ ಯರಂ ಬಲ ಸ್ತಂ ನಿಕ್ಕಿ ಯುತ್ತ
ಡತ್ರು ತಾ ಕಲ್ಲಿ ಯ ನೆತ್ರ ಳಯಾ ಕನ್ರಪ್ರತಿವಾ ರ ತ್ರಿ ವಲನ ವಶ್ವಾಂ ಧ್ಯ ವಿಶ್ವಸ ದ್ವಂವವಾಂ ಪ್ರೈತಿ ಗಾ ವೆನೆ ಲ್ತಿ ನ್ನ ರಗ ಶ್ವೆಂ ಧ್ವ ಸ್ವತಿರಂ ಸ್ಯಾ ವರಾ ಚಳವೆ ಡವೆತಕಾ ಶಿಕಾವಿ ಧನಿ ಮನ್ನ ಕ್ಷಯ ದ್ವೈತಿ ದ್ವಂ
ಬಂ ಶ್ರೀ ತ್ರೈವ ಕ್ಷಿ ನ ದಿಪಿಂ ಬಿಪಿಂ ಜಗರು ವ ನೈವಿ ಶಿಭಾ ಕ್ಷಿನಿ ಗ ಶ್ರೀವಾನಿಯವೆ ಕ್ಷೇಪುರಿ ಲೋನ ಕಿಚೆನವ ವಿಲವಮು ರಾ ತ್ತೆ ಮಡಿ ಫ್ಲವೆರುಲ ನೆಚೆದಂ ಗೆಭಾಯುಂ ಚಿಚಿ ತ್ರಿವಲನ ಕ್ಷಾ ಹನೆ ವಯನ್ನಿ ಗು ಕ್ರೊ ತ್ರಿನ ತ್ಯ ರಿಕ್ಕೆ ಗಳ
ಸುರಗಂ ಶೃಶೃತ್ನನ್ನ ಶುರ ಗರು ಶಾರಗ ಶಿಪ್ಪ ಸಾ ಶ್ಯಗಣವುನ ಶಿಷ್ಯನ ವುಶ ರಿನಸಾ ಡಂ ಚಿವಾ ರಿನಿಜ ಪುರವುನೆ ನು ಶ್ವಮುಂ ಡಿ ನ ಶಿವಿ ಪು ತಿವರಿಪ್ಪನ್ನ ಚತ್ರ ವನ ಜ್ಞೆ ದವ ಚಿವಸ್ತ್ರಂ ಬುಲು ಗಾ ಕ್ಕಾನಿದೆ ರಿಯುಂ ಚಿಷಾಂ ಶ್ರೀ ನ್ನಂ
ವುತಸ್ರಕ್ಷೆ ಯಸ್ತರ್ತ ತವು ವಾ ರಿತನ ತ್ತಲವುನದಲಚು ಪಜ್ಞನಿ ವುಚಿ ಶ್ರೀ ವಿನ ಶೀಂದ್ರಾ ಗ್ರಹಿಅತ್ರ ಡತ್ತ ಲೋನಾ ಜ್ಞಾವಂ ದಿರಾಂ ಗಣ್ಣ ವುನ ಕ ಲಂಧ ಲಕ್ಷತ್ರಿ ತವು ಗುಮ್ಮು ಬಡಿಯುನ್ನ ತಲನಾ ತ್ರಿಶಾ ರಲುವಂ ತ್ವ ಲುತವಾ ಭೃತ ಲುಯ
ಕಾಂಡಗಸೆ ರಿಂ ನೆ ಕ್ಷಿನಾ ನಾವು ಜಿ ತಿ ತೆ ಕ್ಷ ರಲು ಲು ನಲುನ್ನಂ ವರು ಲು ಬಂ ಫ್ಲ ಲುನ ಪೊಂತುಲುಗಾಂ ಡಿ ವೆಯನ ಶಿವ ವಾತ್ತಾರ ವುನ್ನೆನೆ ಮಿರವಾ ರಿಂ ತತ್ತ ನಾ ನವು ದನ್ನು ದಚ್ಚಿ ಧಾಂ ದ್ವಂ ವೆಲಯದ ಶ್ರೀ ಭಾಲಕ ವಿ ಪ್ರಲಾನ ಚಿ
ಚಾತನ ನಿ ವೆಕ್ಷಿ ಯುಂ ಚಿನ ಚ ತ್ರಂ ಫಾಂ ಕ್ಷೈನ ದರಿವದಿಂ ನ ನ ಗುನು ಪಾಯಂ ಬುದಲ ರಿ ವ ತಾರನದ ಗ್ರನ ಖ ಚಿತನ ವಿನಾ ತನನಿ ಚಿ ಲಿ ಶಿ ೪ ಅ ತ ಧುನ ಧಾ ನ ಜಾ ನಿವ ನ ವತ್ತಿವ ದ ನ ಶಿ ಬ

ములకెరవ్రమాణముతోనాన తమకై పరస్త్రీ పుని పత్తు గలుగు లభ్యంబా జేంపనతప్పుడు మన్నానేవ తమకై ఘన్న మ చ్చితకై వెరి పెన్నానని కైదెనెనా దుమని నన నెన్నర నెన్నకై నన్నెన రత్నం మ్మెపెన్న వారి తా చ్చకరర పలకె నార
నవ పెనవ్వు రవారయల నవా ఘృత దేవామ బ్జనల వసుదెవా త్రె జగద్జ్జి లోవదిం నెనెనె నాజ్జాలిందు నినవ్వి లాన్వె లనె విధ్యె మునెన లుతనానాత్రి వెమ్మారాదె ఘృత అనినకె న్నతదతని క్షెనని దెనన పు
నెవు తత్వన్నలను వాసురా వలి యును త్రితిన్ని సారమెనారింపు షాంత యుత్తం ఆహా నన లుం దుది పునిది మబ్బిమ తంబాఘృత అనినానాచం బ్రహ్మోత్తి వాన్నె పలుల న్నం గీ పాలిద్దెం
వమ త్రి నచ్చిపారపామ్మమునరగావింప్పు నగ్ని . యజ్ఞ చితముగ చెలగెదత్తి గొ వలమాన శిఖలు వెలిగె ప్రవల అంచుల త్తాం ప్రత్యక్ష . సాకెన తెలాపంబునను నానిపంబు వెన
నిడపకొర లునునిష్పు లుప్పతిల్ల నూడ్పుగ్రలు . నుమత్తి వత్తి నబావలు నలు జెవురించిన పువ్వుననుం గలిగె యతికె త్రిం బి నం బ్రజవిల్లుమ చెలుండం బువె లువ త్తైలు
యునుదిన నివాన్నమానప్రాణి రత్న రుణావత్తు కెరనాట . బుర్రిల్లంబు వప్పిలినాలుకై కలమెలు నాక్షు చెలు గ్గి కిలాన్నె ల్లంబగు గాలం బునే లంవాపి న్నవన కొలావాలంబు గానాపుల్గుల
. నత్తేలం తెలుక్రమాణావవప్పు యువా త్తలం దెరాలి పెత్త్రా లిని నినిపి ంగా ఘాతం ప్పులుకొవింవ నగ్నిపిప్పు ల్లనిజివిలోవ నసం జూతసవిళ దెవ్వా తని కె లుసాయలం

[illegible] ఆంతరము నెన్నె తెప్పుర దేవ [illegible] త్రసంధను జుప్పటి వుప్పటి యతి శృంధదిశాత సాయకె చెయంబు లమొంచి రధం బునగ్రపలి [illegible] వయచల్లం బునధ త్రిం తివం యం తిజ్జం వె [illegible] త్రుదేగె [illegible]
త్రవిశద [illegible] దిగ లదు [illegible] వె నె [illegible] ప్పి వపిలిన కైపు గెపు వాలికెడు [illegible] యునదివెతె వప్పువె తి యొటికౌ శవులువవువు నెవుయ అతె [illegible] యనె [illegible] నృకె యుకెత్తు వియగనువుర యునసుదెవిర తుటి
[illegible] తీవ మె ర [illegible] త్ర వె బెరకె గెశం బునె [illegible] యువాతెను [illegible] యాంగి నెవుస్త్రం బునటిన్న [illegible] తిగ్గటి త్రం బునకె [illegible] యుకదం బిపుసెటు [illegible]
సుక్ష్ణ టె కొవంబునెనగ్రనె నబనె [illegible] నెపు బె [illegible] ననస్నెన్న [illegible] గి కెటిదినే వంగగ తివారి తొద [illegible] యుసనెనెంత్రు యుయునెవాన్నిన పుటి బంధు లు
[illegible] వన్నెటి ప్పటియయులుకె నై త్తి నను చుం తనదినెత్తి [illegible] తలం తప్పు పవపుటి వాచల వారి [illegible] బునబంధ [illegible] యుంత్త [illegible] గెం సులనలాంతె [illegible] బగు కాం చెకల [illegible]
[illegible] యనెవకపు తెనె చ్చెసు రలు లు నెయుపయ వాపునై నవ్యపద్ద్యలునెనెనవిం వంగరి వపు [illegible] బుని తే తప్పి రొవకెంకె [illegible] నువవుల చ్చటిత తరయ [illegible] లు [illegible] తవం
తనసంత్తె శిలాతలం బు నెం ధువెవి యుల్లచి వు [illegible] త గ్రవ మవధ్నగ లతెం డ్డె [illegible] నెనలు కలిగ్రియుం డెనంత్ర ంత [illegible] యొంధబు నె యప్పుల్కి కె రవులు యలు [illegible] బు

[illegible] ಫಲ ಮಹ್ವ ಮೃತ್ಯುಂ ಬಂಚಿ ನಂ ಬಿನಿ ಮುತ್ತೆಂದ್ರೆ [illegible] ಕೆ ಮ [illegible] ನಸುಧನುರ ಂ [illegible] ವಗಾಂ ತನ [illegible]
[illegible] ನಸು [illegible] ಚಿನಗ ರೋವತೆ ನವು ನಂದು ಪ್ರಸನ್ನವಾಂ [illegible] ವಿನವಾಂ ತುತ್ತಾವಾ ವುನ ಬಲು ಬಾಧ [illegible] ಗನು [illegible] ತಿ ತೀಂ ವ [illegible] ತಾ [illegible]
ಬಿಚ್ಚಿನ ಸ್ತ್ಯ ನಿಂ ಚಿ ಮುಂ ಚ ರು ನಂ ವಂ ಧ ವಂ ಧನಂ ಬಾಂಚ [illegible] ಯು ಬಿತ [illegible] ಗೆ ದಿ ಯು ಚವಿ ಗಾಂ [illegible] ಕುವಾಂ ಕು ನ ಕು [illegible] ಷು ತು ಕು ರು ನ ಶ ತ್ರಾ ಲು ಬ್ಬುಂ [illegible] ಜ ನ ಹ ಯು ದಿನ
ಗನಿ [illegible] ದೆ ದಿ ಯಾಂ ಭುಜ ಭುಮಂ ಶರನಾಂ ಧ್ಯಾನಾಬ್ಜಾ ಶಿ [illegible] ಕ ವ [illegible] ರಿಯುಂ ಬಿತ್ತಾರ [illegible] ಯು [illegible] ಸ ವಂ [illegible] ನಿನ ಲಾಂ ವುಮ್ಮೆ ನೆ ದಿ ರಿ ರೊರ ಜಯುಂ ಘುವ ಮಾಂ ಧಿತ
ಪ್ಪ ತ ಪ್ಪ ನ ನ ಗಾಂ ಚ ಬಾಂ ಷ ವ ಶಿಂ ತ ತ್ತ [illegible] ನ ಬ್ಬಾ [illegible] ಮಾಂ ಲು ಬಿ ನಿ ಕಾಂ ರ ವ ಬ್ಬ ನಾ [illegible] ಕು ಬಾ ತ್ತ [illegible] ಲು ಬು [illegible] ಮು ನ ಗ ಲ [illegible] ಧು ಕಾಲ ಗ ತೆ ನ [illegible] ಧು ಗು ಪಾದು ಕ ಲು ತ
ಲಕ್ತ್ಯೈ [illegible] ವ ನ ವ ಬಂ ಧುವ ರು ನಿ ಮೆ [illegible] ವು ಮನ್ನನೆ ಗಾಂ [illegible] ಗ ರಿ ಮ ಕಾ ಧ ತಿ ವ ಸು ಧ [illegible] ಗ ರಿ ಗೆ ವಾ ನಿ [illegible] ತಾ ಮ ಕು ನ [illegible] ವಗೆ ನ ಯ ಫುತಿ ಭುವ ಭುಜಿ ತ [illegible] ಗಾಂ ಮ ರ ಸ್ಯಂ ಭ್ಯ ಕೆ ರ ತೆ.
ಬಿ ತ್ರ [illegible] ಯಾಂ [illegible] ವ ಬೆ ನ ನಂ ಬುಲು ಗ್ರ [illegible] ನ ಮಂ ಡಿ ಮ ಲಂ ಬಿ ನ ತಾ ದೇ ಯು ಷ್ಟ ರಿ ಬೊ ನ ರಿ ವಾಂ [illegible] ರ ಕೆ ಗ [illegible] ರು ಯ ಧ ರು ಕು ಲು ಲ [illegible] ಬಂ ಧ ನ [illegible] ಬುರು

[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

బనస్వరతన్నిరూప్యత్రై వరిణి యమయెప్పనా విని స్వరసృష్టితి హద్రి వృహం బుహా ద్గనైవయమ్మి కలం చిత్ర కృష్ణ వరి [illegible] నవాపరనె న గరం బుద్ధాయుం బునిమయం ద్వవా [illegible] నేవి న [illegible]
జితప్రసవాం చిత్రావ్యస వశ్యామ్మ ములసు కల వాం సనా రసకవలత్రై రవకలవారశా చిత్రకవలా కరవలు [illegible] సం [illegible] పూరిలస్వ స్వది త్రివములసుగెరినా సువతితె
విత్యకరగాసె ంబావాసం త్రాత పాం మంత్రాసె వ్యవశా బుసె చమలస్సం వ్యవరాం చస్తకర చితి చిరతె [illegible] వాద్వెసగర బుద్ధికిశా చిద్దు పుమతెస [illegible] త్స మయ వైరావ [illegible] నగ సౌ బస్తు బురా రిన
[illegible] బూరి శైరా నైలువవలస్ యముసుస్వవు త్రీంస్వె సౌర్ద వబ్బెగవా స్వరంత్ర పుసనా రశం వస్సా గరల పరా [illegible] వుపవలవిలొగ్నెనసం జనితవయొా ధ్యరరం త్రాం గకలతత్తాం ఉవత్యశ
విబూలుపు రశా మినెజ సె లాపితనె లకెం వ్యసవబా రయంబుసల చంత్ర తాంత్ర మర్మె [illegible] స్వెసం [illegible] తవకకతవప్రరా గఘుపంత సపలత్తె తాం చనత్రా సాం వశిగ్రాగ్నవిన్వప్రవవా
నాస్వవిన్నవస్వవం చితశా తత్తుగ్ని తుం వ్యనివయుంబుసు సుపకె [illegible] సమస్వవ [illegible] శవ్య నచిగా కవధిపి ధితా కతెం బునె [illegible] తా [illegible] వా కళ తవ [illegible] చిత్రకత మాంవి శిరాం త్రిబద్దెం బు సుస [illegible] బనా
[illegible] నుత్రవా రాణోధినా తన విబయరాంతె కలి శి తస్వవణాన వణాం నివభివిషా రితగొవు గవబిలాం త్ర్వ ప్రదె సం బుసు [illegible] వవౌధు [illegible] వోస్త్యా యలమాం ననవాం గతస [illegible]

[illegible]
[illegible]
రావత్తి[illegible]ం. ఋషం. భా[illegible]వసనివ[illegible]
[illegible]ం. ఋషం. [illegible]
ఋషం. [illegible]
[illegible]ం. ఋషం. [illegible]
ప్రవేశించి[illegible]

[illegible] తొర్లిపెం. చినవిష్ణుంగు [illegible]
[illegible] పాణినివులపెం. [illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

[illegible] నుబిపెమ్ముదుష్టనిదుపరవందు [illegible] ముతుం దుందుష్టపంపు [illegible] గనెవ్వ [illegible] నియుదియ [illegible] నదివ తయావె [illegible]

ఆది [illegible] నిపది [illegible] [illegible] పరాధి క్షితికి [illegible] విధిత ముదిర్ఘ [illegible] ముపెవిత్రము [illegible] చిప్ప [illegible]

దగరాధవి [illegible] పతలంపగవ [illegible] పాపకలవ [illegible] వమునని [illegible] నవమునం

[illegible] మగ [illegible] నుయనెన గతి [illegible]

[illegible] బున [illegible] తర [illegible] వనవిస్తారం [illegible] ప్రవాహం బునం [illegible] ధవరతెంబున

[illegible] బగు నావనం [illegible] బునసన్నగరంబు [illegible] తదుప [illegible] గె [illegible]

ನೆಲ್ಲಾ ಸ್ತೆ ನೆ ವರಿತನ್ನ ಮಿಂವ ಸಿವ ಸ್ವಸ್ಥ ಪಶರ ಶೆಷ ವಸ್ತ್ರ ನೆತ ಪಾದಿಸ್ವಸ್ತ್ರವ ಪಿಂ ಯುಕ್ತ ವ್ಯಗ ಕಪ್ಪು ಪಾಸ್ತ್ರ ತಪ ನಿಶ್ಚಿ ಲ [illegible] ವಯುನ ನಂ ತತ್ತ್ವೆ ಪ್ರಸ್ಥ ಪರವು ಗವತುಂ ದ್ವವರ ಮೆಷ್ಟ ತೆನ ಯಿಂ ದ್ವವ ಸು ಬ್ರ

ಲ ಜಿಂ ದಿಮ ದೀ ತತ್ತ್ವ ಚಿತ್ತ ಡಿನ ದಾ ನ ಲಿ ಕ್ಷ ತೆ ಲ ಘು ಗ ವ ಯ ಪ್ರ ವಾ ವ ವ ಯುನ ತೆ ಸಾಂ ತ್ರ ವ ಲ ಕ ಲ ತೆ [illegible] ದಿಯು ರ ವಾಂ ತಿ ವಾಂ ತಿ ಶ್ರೆ ಯ ಮೆ ಲ ಗಸು ನಾ ಯ ನ ನು ಪ ಲ ನಾ ತ್ರ ಮೆ ಪ್ರಿ ವಟು ನಿ ಪ

ಜ್ಯೋ ಮ ನಾ ಯ ಯುನ ಜ್ಞ ನ ವಿ ಡಿ ಯುನ ಕೆ ನಿ ಶೃ ದೆ ಶ್ರೀ ಜಗವುಲ ಚ ಸ್ತೆ ಪ್ರತೆ ನೆ ಮಾ ಯ ಲ್ಲೆ ಲಿ ಮ ಯು ವ ಶ ವೆ ತಾ ಮ ಲ ಸಾ ನ ನ ಸು ಚೆ ಪ್ರ ವ ಸು ಕ್ಷೆ ನೆ ಲ ಥಿ ಮಂ ತ್ರ ಯು ವಿ ಂ ಪೆ ಕ್ರಿ ಸು ಚ್ಛಾ ವು ರ

ಮ ಬೆಂ ಶಾ ದ ಲ ದ ಲ ದ ಪ್ರತೆ ಪ್ರ ನಿ ವ ಚ್ಪೆಂ ಮು ಚು ನಿ ನೆ ಬ ನಿ ವಿ ನಿ ತು ಪ ನಿ ಶ್ಚಿ ಲ [illegible] ವ ನ ಮು ವಿ ನ ಜ್ಞ ನ ಪಾ ತ ಶ ನೈ ವ ಮಿ ಂ ಕ್ಷ ತ ನ ಮ ಶ್ರಿ ಲ ಜ್ಞ ಗಂ ಯು ಲ ಂ ಚು ಶ ಗ ನೈ ರಿ ಸೆಂ ತ್ರ ನೆ ಪ್ರ ತೆ ಲ ಪ್ರ ನೆ ತ ಮ ಚ ನ ಸು

ನ ದ ನ ಯು ನ ವ ಲ ದಿ ತಾ ತ್ರ ದ ಗು ಚು ಸಾಂ ಯ ಪ್ರ ಮಿ ಚಿ ತ್ರ ಂ ಯು ನೆ ತ ನ್ಯಾ ತಿ ನೆ ಪ ನ ನಿ ಡಿ ಕೊ ನಿ ಚ ನಿ [illegible] ವಾ ರಿ ನೆ ತ್ರಿ ನೆ ಗು ನಾಂ ಯು ತ ಯು ಪ ಗು ಚು ನೆ ಪ್ರತೆ ಪ್ರ ವ ನಿ ದಿ ಲಾ ಕ್ತ ವಿ ತ ವ ಯು ಗ ನಾ ವ ರ ಮೆ ಶ್ವ ರ ಪ್ರ ವ

ಲ ತಿ ಶ್ರೀ ಜ ಗ ಕೆ ಶ್ರೀ ಪಾ ರಿ ತ್ರ ವ ದ್ವ ಪ ವ ಲ ವಾಂ ವ ಬ ಲ ಬಾಂ ದ್ವ ಸು ಂ ತ ಯು ಲ ನ ಸಾ ಧ್ಯಾ ಪ್ರ ತಿ ವ [illegible] ಯು ಮ್ಲಿ ಶ್ಯಾ ದ್ವ ತ್ರೆ ಸ ವಾ ಸ್ತ್ರ ವ ಧು ಲಾ ವ ಕ್ಕ ಮ ಲ ನೆ ಶ್ರೀ ಯಿಂ ಬ ನ ನೆ ಪ ನ ನಿ ಬ್ಬ ತ್ತ ಲಿ ಪ ಪ್ರಿ ನ

ಯುಮ [illegible] ಸ್ತ್ರ ಕ್ಷಿ ನ ವ ಸ್ವ ನ್ಯ ತ್ರಿ ತಾ ಪ್ರಿ ಸ್ಥಂ ಬ ಕ್ಷ ಂ ಚಿ ನ ನೆ ಗ ಲು ಗೆ ವಿ ಷ್ಣು ವ ವಾಂ ಬ ಜ ವ ಕೆ ಮ ಯು ನ್ನ ಹಾ ಧ್ವ ನ ಪ ನಾ ಪು ಪು ತ್ರ ಮಿ ಶ್ರೀ ನ ನಿ ಶ ವ ಯು ಶ್ರೆ ಸಾ ಶ್ರೀ ವ ಯು ಯು ನ್ನಾ ರ ಕ್ಷ ಧ್ಯಾ ಪ್ರ ತಿ ವೆ ಷ್ಣ ಯು ಷ್ಟಾ ನ ನ

[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

మణిగణావళులు ఘటిలుసద్వారాంగంబులమొగ దలుగాంత్ర లారయద [illegible] వలులునెల [illegible] లవి పంక్తేయులు [illegible] నరుచి [illegible] త్రవే.
తికలునౌవర లుడౌ [illegible] తకనవావిమలులును। ద్రువిమల [illegible] నెనయుయసాల [illegible] కలను। మిం. చుగల [illegible] గ్రి ద్దిం. చుమి [illegible] వృక్షదాలు [illegible] లగలి [illegible] కవ
[illegible] నదన్వరితం. బులుచిక [illegible] మచ్చికి [illegible] చూవ [illegible] తలునెుక్కె [illegible] నని [illegible] తలవ [illegible] నం [illegible] రకె
తిత [illegible] మరొ [illegible] తవమారుతచ [illegible] చి [illegible] వ [illegible] ఏకనిష్ఠం. బులు [illegible] వెలుం. గొం. దిలకం. చుకం.
[illegible] బులునం [illegible] నం. బులునలనెనకలం ధ లం [illegible] బులులు [illegible] నం. చరి [illegible] గ [illegible] విలాస [illegible] తిత [illegible] లులు
[illegible] కొలువన్నె యలప్ప [illegible] సంతా [illegible] నం. గాం. చ నవప్పం. [illegible] తచ్చు [illegible] నయప్పు [illegible] వాం. బు
[illegible] వ [illegible] నం [illegible] రు [illegible] ని [illegible] తే [illegible] వను. లు. తే [illegible]

[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

ಬುಡನಿಂಬು ದ[illegible] ಗಿಧ ಗ ರಾಂತವ ಡವ ಡವಣಾಂ[illegible] ಸಾಂತ್ವನವೆ ಕುಯ್ದು ಪಸ್ಪವುಳು ಯುಡದನ ವೃಷಭೇ ತಪ್ಪ ತರ[illegible] ತೊಡ ಮಿತ ವಿಂಬಿನ ವಯುವ[illegible] ಬುಗಾನಿಂ ಗೆ

ದಾನಿಕೆಂ ಪ್ರತಿತ[illegible] ಬುಡ ಮಿಸಿನ ಕವಳಂ ಬುನನ್ನಯಗಾನುಲವ[illegible] ಸನ್ನುವ ಪುತ್ರ ಮಿತ್ರ ಸುವಪ್ರಜಬೆ ನ[illegible] ತ್ತಸಮೆ ತಂ ಬುಗಾಂ [illegible] ಪುಳುವೆ ಗಂಬುನನ [illegible] ನರ ಣಾಂ ಬುಬುನಗಾಂ ಬು

ಸಾದಲಂಬಿನಂಬು ನಿಂ ತನ್ನ ತಾಬುಲುತ್ತೆ ಬುಗಾನ ನೆತವ [illegible] ಬಿವಿ ತ ಕೃತಿ ಷಣ [illegible] ಲದ್ಗಾನಿಶ ಖೆ ದಂಡ ಪ್ರ[illegible] ತಿಂ ಬಿತರಕತವ ಲಂಬುಲು ಮುಗಿ ತ್ರಿ ಯುಷ್ಣ ನಿರಳ ನೆ

ತ್ತಾ ಪನವಂಬಿ ತಮುಸ್ತ್ರಾವುಯ ಕ್ಷ ಸ್ಕಾ ಪಂಪುನಸುವಾ [illegible] ವ ಬಿಸ್ತ್ರೂಪ ಬ ಯ [illegible] ಜಗವನ್ನಿ [illegible] ಯ ಜಿ ಲಾ [illegible] ತಾವು ಮೆತ್ತಿಂ ಗ್ರೆ ಪೊಡಗನನೆ ವೆಂ ತ ಮವಾದಮ

ಶ್ವ ತಮ ತ್ರೆಡ ಗತ್ತ್ರೆ ಪೂಂತೆ ಹ ಡಪ್ಪನು ಪಲಿತ್ತೆವಿ ತಾವುಸ್ಯ [illegible] ವ ವ್ಯು ಸಾವ್ಯ ವಗವಾ [illegible] ವಲ್ಲ ದಾವ್ಪಿನ ಯಡ್ಡಾನ (ಶ್ರೀ) ಕೆರ ಧ್ವತ್ತಾ ಪತ್ತಾಂ ಶವಮ ಬುಲ ಧವಾ ಚಕ್ರಿ ಶನ (ಗ್ರ) ಜುಂಡ ವ

ನ ಚಕ್ರಿಯಲುಬ್ದ ವಜ್ಞೆನಿಶಜ ಶಾಲೆ ಳ್ನೆ ರಜ್ರೆಂ ಪು ವಯು ಶಜ್ರೆಂ ಪ್ರಪಾಬಿಜ್ರೆಂ ವಕನವ ಮುತ್ತನಿ ಶೀಲ ಬುಂದ [illegible] ವ ನಿಪಲಾವ್ಪ [illegible] ಲವಯ ವಿವ್ಯು ನರಯಬು ವ ನಂ ತ್ರಾ ವ

ಪುರಿ ನಮುನ [illegible] ರಾತ್ರಿ ಶಂಬು ವೈನ [illegible] ಗಂ ಬುದ್ಧಿ ಶಲ [illegible] ಸಾಂ ಬುಶ [illegible] ರಲ್ಪ [illegible]

సన్న భిరింకే మల్లా వట్నైం తినేతి త్రికాంరిశ్నివఘయ ఘ్నిగ నేం గానట సరవన సరాండ్ల నైంనేఘయ ధ్రువమ్ము నేం ధ్రువనమ్ము ఘుండు ధుపుత్రప చద్దునేం ఘుచె ధ్రువుడే ఘ్రువా నేం ప్రసన్నాడా మొమ్మైన మిమ్మునన్న
ఘాణ్ణా మొ లక్షైన మోమమోమిం బతి తల్లి ప్రిం శైయం గల వారమయ్యశ్వ దియ్యద వన్నా ఘునన జ్యోతిస్సనమునం జైం దేవమని ప్రియ ప్రాంశవతేం బుగా పతికైన యొ నం దవనం దసనం
శాఫ్రతాన్నం దమ్మ బభిత్త వామదయా రవిం దుం ధ్రు నైమమం వక్షి తవదనా రవిం చాం ధ్రువునబ్బనానా రాం ధ్రువెం ధ్రైయుం జశైభర్లు ఆన ధ్రువత్తుడు గనుజ్ఞానైత్తైనని తావుఘ్నావమచి రి
మునివన జ్యోతి నం జభిత్తాం నం రేఘనిన ఇభి పుభిన్మి తచరణా మొత్త్రారవిం దమ్మునుమం దమ్ము నైఘవాకే చేరావన చితన నం ధ్యానాం సానే త్తే సైకే చేవ పరాణా కెంకుత్త కేలి తుమెపారావం
కవమ్మిద్యోతి తనే రణ్ణాని సైకచేరావ నవభిత్తి వమైన గలం లయ్యనైకే చోవ మదిద్య నైం ద్రైసారాం రఘుసన్నని నైకే చాగువధి వన్ని చాణ్ణార్ప్రా జవకా ంగ లమైకే చాంవధైన దాసైంత గలితవత్తుని నై
కచోత్తని దైను తవ్రుక రాయుకైత్రు మైత్రే చోవసౌనల రౌరి యమవ్రత విషనామంనైత్రే చోవునవసన్నం చేకావయుకైత్రు మైత్రే చోవన్న ఖలనౌ త్రయు కసారిత లా ఘనిఘనకలంధ్రనా వేరిమచుకఘ్యంషి
లాఘవి సైలు నతిమయ్యత్నెచెప్పు మొండ్లు తిపులుయునజ్ఞానవ్రైలుం లంబలారోగ్యరశిజు నన్న మండ్చినరష్ణ మండుపంధరకతం గ్రాత్మెగ్ద బెంద్రిత్రైయుం గ్లిలాత్తారుని క్షివారవజ్జి ర్తులు గ్రైవెలి

[illegible]

అన్నవుడు వేదమున్వాడు జగత్త్రైకె (ప్ర)వేశించు వరిలుగా నన్నదే [illegible] పుత్ర ఘుము లనేక ప్రపంచమున్నదని వచ్చు [illegible] ప్రపంచ మునిన్ నిత్తవతిత్తె వర్తించ వగవేనే ప్రపంచ దైవిత్రము
సేవ దనాదిగ బ్రహ్మాసంధ్య ఫలమైన నిమిత్తమాయక రక్షితాలు వేసె వక్త్రయుద్ధతమైన వచ్చు గానము బవత్తం వక్త్ర శివసంబంధ యింత్ర వశం బలుసరి కేవల చంవేంబున (పూర్ణమూ. జై కలిపి రా
ధింపుచు సన్నయమై తాతత్త్వ నిత్య ప్రయిత్తారాగ వేదాన ఎచ్చెలుపుగు మానిబంధం [illegible] మంత్ర వగరి బులు గాల్పి యనేన్ని సారి గాలు లపై సర్వమహా పుత్రులు ర్వివృత్తి విన్న విడబి రని
ప్రపంచం దివిన్నవం బసేయున్నత్రు వసరం [illegible] వసంతచి [illegible] పవెజర చి నే పెగ్గి సేవాబు [illegible] పతి ఖణ్నారా యి నెల తా స్వామి రెంచనకేబ
సూత్రరివి పరి ద్రవి హృదయం నే ధర్మం [illegible] రితలం త్రై [illegible] వాళీగా ప్రత్త గత వుమ్యరుబ్బుబుతెలు [illegible] గేలన్నే సర్వహా విత్తెవవ (భోంచి కారణనవిలోనాం
మహానిమగుచుయిదే గురుత్వం ఢిల్లీ [illegible] [illegible] [illegible] విన్నమ [illegible] యి పుమ్యు [illegible] ంచెనప్పు వమ్య నిజాత్మను తేంత్ర అనిశ్శిలి విశ్వతానన
పలుకై ముగిసే (పేన జి రిపృకొలిం యమ్యమ జ నవములు త్యత్తు . ధర్మ వేదిన్ ప్రీతి వెలయి నైపునే [illegible] [illegible] సెనతెనే వమునే గమ్మం చెరిగి న్నమా రితవివి దార్చి నవములధనిక

[illegible]

తాం దేహే ఁ దను తిప్పు దైవజ్ఞి దినె చేయు నన్న వాళ వాలున్న దెబొరి గింపు హన్న [illegible] చెర సగొల్పు తేవలు [illegible]

తన్నైవా యుక్తి [illegible] లనోరా తెవ్వగా క్తి వలుక్తి ఁ డత్తె వనెఁ ఁ దుగ్గు వారేపు లం వగ్నంత్ర [illegible] యదు న్నవం దర్యు నవ [illegible] పు నన్న నదాల క్రూ మరత్వ యదుఁ బుత్తై వలా యూ

నలం బులంనెక్తు వారలు ళోత్త గోం దటి నది [illegible] నలానాకు నఘు తం బుగాడు [illegible] గాకనటి రదు కృన ఁ కౌంబు నెఁ జగ మశ్వ వంత్తె ఛవ తృరక్తె అత్రుం బుగునప్పటి

నకుని శృం బెనె వన్ను వునన దు త్రి రంబుగా [illegible] యు నెవ్వం డుస వఘ్నం [illegible] బుత్తు వలా ణిమూ లం బు కేం రాగ చల నతి యలు సుదలపె ణిం శ్రైన నరలా వం బు

మరి మలునే వయు శ్రీవలాగనం బునెరలంగనె నంశాం రవరవ గాత్తెనజి వులమెలుత్ర వలా [illegible] కొరం బుని చ్చతింపం జెయలునలు చర ఁ బన్నులు [illegible] వన్యతలా వ తాలం బులం గెలుం ఘుకత్తెయు

నుపుదివంబుగా ప్రబోతింపంత్తైని శ్రీవరాయన్న [illegible] నవునైదిం చెదన దిగావుని (నోప్రవచం బు నన దృరం [illegible] యుమకం బునంగ తైల దేయు [illegible] ప్పు నకు నారదు ఁ

[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

కివితిన నోవణ్ణిగవృగధలాంరనో [illegible] వమి లతిమింగె [illegible] రవనా [illegible] స్తూహ్య [illegible] నా[illegible] యింవ గక్కక్కక్కి శర్మహా లెను [illegible] యశోవిం వేము [illegible]
వస వము గనే కొ వర జనవ వశు రవ్వు ంచి రగో శ్రీవములకె [illegible] వివనో చు నా తర్నా విరవు చువెళం బుబు [illegible] వశి ంవళ్ళింవ్రుచు [illegible] దవతి సుత ౨ి ం
నర [illegible] న ధిచాంపవి పాంచాల వు తన్నవిషయం బలి లానగా [illegible] వని యంత్ర ప్రస్తి నగెరం బుధాయం జని । తత్తు [illegible] బునవి ద్విచి నా [illegible] వారి నా [illegible]
శ్రీజ [illegible] రవెవి వయు వంబు [illegible] నను బుల్ల బం వృత్తి గురుజన [illegible] వ మరోవి తవరి చాక నరి రథా నవ్వ [illegible] లను [illegible] చింవ వము త్రైాయి గగాం యు క బృం దం
లనతు బు శాలవెర యసవ త్రిస్రే ంచెం బున వెశ్రలబరవా [illegible] వమునవారి [illegible] కొ [illegible] ంజు న ధిం [illegible] వసధిం చి శబ్ద నంవసం [illegible] సమం [illegible]
నాంచ్ర వింవెవ్వ [illegible] వరం శ్రే వుచె [illegible] రోవేం [illegible] ంచున్ర [illegible] యానం వత్రి [illegible] యు నాం [illegible] తవ [illegible] యుం [illegible] చ
యుక్తి [illegible] ంచ [illegible] ంచు [illegible] ంరె [illegible] బులాంచరి [illegible] ంది [illegible] దరి [illegible]

[illegible] ష్ణజననం [illegible] గమగ [illegible] వికసించి విద్యా [illegible] కృష్ణ [illegible] విశ్వామిత్ర [illegible] తవ్వ [illegible] గెడ్డ [illegible]

యిలూనంగోగ [illegible] రాగ [illegible] వెర [illegible] వ్యక్తి [illegible] చిత్రాలంకృతం కృష్ణ [illegible] తవ్వ [illegible] నవ [illegible] వు [illegible] ప్రవేశం చిరాబి [illegible] గరం బునంజి

నరపుండరీకం పౌర కౌశి [illegible] కారనెల్లపైదోం చుని [illegible] నాజ్ఞై ఉవాం [illegible] గుకలు [illegible] మంపెనలు గురు [illegible] పోవిక మణి వయితాపం కొరొనలు

గం డ నగం బులుగంత్ర తి [illegible] మనినా [illegible] రుచి [illegible] నచం [illegible] నెల [illegible] తోరా యు నలుత్ర గనెను [illegible] వములు వెయుగం

[illegible] బుతెరను బువెలతె గమటి [illegible] నడు మటి ఉవణకుం [illegible] గుది [illegible] విడు [illegible] పట్లు మణి నలూపు రములు మెర [illegible] యు పాలునుకేచ [illegible] వములు [illegible]

లనయుంపు [illegible] వెడితుడు [illegible] తోడా [illegible] కృష్ణ సంద [illegible] నలతు [illegible] వరస్వా [illegible] బుపుమూన [illegible] తను తన [illegible] బులువారి [illegible] తనతి [illegible]

దిప్పని యెపు నై ప్రజలు నేను వినుపింతు [illegible] ధరిం ప్రలుత ద్వేష [illegible] తనాంగ్రాం [illegible] పారవె ప్రలు [illegible] నదాన పాత్రి యుత్రాం విం పు [illegible] సాయాను వాప్పరం బుత్తె [illegible] పెల్లొకవిదం బుస్తా [illegible]
పుస్తావలిశె ం వ చనాంత్రు వాం చ వృ [illegible] ప్పత్రె తవశ్వ బుంకెవెపశవు [illegible] దవుయు [illegible] నుం ధయుయు జ్ఞు శౌత్రు (వగు నీ వత్తె వ వాల దెన్నగంతివ ధ యు [illegible] నె తెవా దావ వర్గ [illegible]
తొధ వ వి యుబ్రాం బు రత్నెం వ నెం బు జ్ఞాద్రె పలుయు వి చ్చెయులు వనుతికి వలను [illegible] నపుడవి నృ సా వ ం యులు యు డౌ యగె [illegible] చా [illegible] జగ వెం వ [illegible] నెవుల [illegible]
[illegible] జ నలు [illegible] వవ నసు హ్ము తులు తె ప వలు [illegible] వి మొద్దు జిప లక్కి తెం వి గ్గిత తెలు లం [illegible] వి యయ్య [illegible] దొక్కు వెనె త్రుల్లు జులు [illegible] లు త్తుల్లి కె దా త్తాం త్తం బు నవి దాం [illegible] నా రు ను నం
వ న [illegible] రజ [illegible] గెం గాం నె జ [illegible] వ న్ను [illegible] వం [illegible] త్రిమిళ్ళ జగత్త్రయములు నం ధ వి ం [illegible] తనలుతా న ష [illegible] నెన్నెప్పాద దావ ం వ లి శల్లు వెయు [illegible] లు [illegible] నెక్కు వు బ్లు
[illegible] వరియు [illegible] తు వాం వ య [illegible] త్తె తాం ధ న్ వలు భాం ధ శె [illegible] లు శ న వెచ్చి నన వచ్చు [illegible] లును లను వ్రమువం బు నెం [illegible] జ్నె [illegible] ం డె ల నవ్వ వెను గె వయు న నెల చెల్లి [illegible] లు యు
[illegible] ం ఇచ్చి యులు [illegible] [illegible] పుల్ప వ్వ వ [illegible] ధాం లత విశేషనవి భ్వ వ నౌవిన్గె వత [illegible] [illegible] వ రాను వెం తత [illegible] గ [illegible] పృవులుగాంగ [illegible] పురం [illegible] ధా నాం [illegible]

సే దెంచినసమున్న తక్కనసేవా [illegible] శిష్యా గ్రం బుధతత్సర్వజ్ఞం [illegible] చిత్తవృత్తి [illegible] ధనవెలయుమే [illegible] చలనుప్రియుల [illegible] ప్రవృత్త [illegible] రలకు [illegible]
సేం బుగ్గాపాలన్నాలు ధయొప్పడె [illegible] వక్కా నగ తోనీ [illegible] క్కనదిస్తవడియెం దివిజా లకనవ్రాతం యుద్ధవిరి యుక్తిగ్రహిన సు లవ్యం ధనవర్ధిత చెలుడు [illegible] దనయకవమధా
సే తికినిత్ర మీాం శిపెళ్ళ గాల్లయుల్లాం శ్రుతిత్రమణి వల్లిపిం పేజ్జెగెలు [illegible] తెల్లాని [illegible] కథలు లనుగాండ్రితమలాడి వయత్సం ఆం తి రధిపాయ [illegible] పాలు రాలుకగ [illegible] యందృ
సాదృక్ష్మెవ త్రైలొకల నెపృరం గెచలం వృశారా దిసతులకాం గొలచేపిటుమెచగు చెత్రి [illegible] మీా ఖిమి వింటలకి క్యోపుదాకద్ర కాంగె పజ్జెచిగినవూరాం దోను చెమలుపృత్తి
రిమ్మ లనికి [illegible] యనుత్రేదాయ్లో [illegible] యుక్తి [illegible] రసన్గా రథం చానయటానియుత్రు [illegible] గా [illegible] గయుక్తితైన [illegible] గెన్త్వరులుగద్దనప్రిం [illegible]
నవనలు వల్లిదాం [illegible] సెరగ్ల [illegible] వల్ల [illegible] యున్నం [illegible] లుం [illegible] మెయవ్వనబ్రాంతి [illegible] నిదివ్యామహా [illegible]
దేను రాజు [illegible] గెరి [illegible] గుల్లలగుచుకె [illegible] ను [illegible] వహలు [illegible] దారి [illegible] వల్లు [illegible]

తదనంతరము [illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

శ్రీ దెంపిన మున్న తననననే వాణ్య్న కాశ్యా గ్రం బుచెత్రన్న జ్ఞాం . భూ చిత వాలిశి ఘనతతను కిను వేదపగ న్నీ . దేవ వెలయు మే ఉల యశో వా . ఎలను పరి పులను నమో యపు ప్రవృత్త విను రల తెచ్చి వి . ఇదేగో హానిప్ర
మం బుగ్రాహం లనాలు దే యప్పుడే కనాత్రం వశినా నగ తేనిఘుపు ప్రపంచత్రాతెం జ్ఞానక్షా వడియు . దివిజా లకే పూతం . ఇ దివిరి యుక్త్నన్న తేను లవ్వ . ఉనవర్త త చారుడ దెప్పానయకవుదా
న తిని చిత్ర భీం . శి వేళ్ళు గ్రాల్లు యుల్లా . శ్రీ చిత్ర వుణే వల్లి వి . వేజ్ఞ దెలుగు క్షా విఘుకులు తా . వశి ర్త కథులు లను గాడ్జితవులాడే వుయు తన ఆ ఆంది రధి పాయ శిల్పి భాపాలు రా బురగు . ద్రి యాద్రు
న ప్రేవ జైలోకవల . నెవ్వరం . గీ చలం . మ భూరాం తిని తులకా గులంవే ఘటిమెరగు చెక్రి . ర్త మాం . పుమి పుంతకవి శిక్షి యప్పు ముదాడత్రే కాంశి వజ్ఞ చిన్న నేమూం . రాగా దేవు చెవులు ఆప్తా
వ ఆని కివాయనియను తెద . యత్న దెయాత్రే లుప్త రసాధా రక్షు . చానియలూ . ని . యము దూ నది వరా ప్రం . గ వాసా గయుక్తా త్రై న దాం . నే స్వరులు గజన పురి ఘుపురి . రజ్ఞ వి భూ
వవ లు వశి దాం . యెన్నా నెరు చేనూరా జ్ఞాన నే సం . ఇవు వేం గ్రహు బుచ్చు వుయ్యు ఆనియుప్త్నం . ని సరిపి లో నే స్నాయుపే ఘాం గ్రం . బులుం చేం . దీ యావేక నభాం లాత్త్యై నిదివాయ . దాం
దము బ్రావప్పం . చు గిరి . బ్లి బుచ్చు దాం . వ నె కలు గుల్ల లగునన్ను . రు స్తంభిత్తే . లా చెప్పు . శి కేత్రా నెవెప్పి . ఇ న వృత్తి యులు లుమెం దారి వృత్తాంత . నా వసులు తేవుం

శ్రీ ... నిత్యము ... [illegible] ... వినుతించి ... లనసెల్ల ... వచ్చి ... జుంబరరత్నవాంజ్జినసు ... కోయు ... గొల్వం జనవచ్చి ...
సంజ్ఞనేపొమ్మని దెంచత్త్రి నారాజయించ్చిన్నై గ్రక్కు త్రుకేనేతు కివ్వ ... నాత్రుతరంబులు గొల్లుడె వచ్చి ... నులుకే ధవళ తెదివు వ్యాపకులు ... గాఖమెల ... శివాధికి వవు ... పుటనీ సంజ్ఞ
శౌర్యాం పాచ్చిగతే విబుయుపుత్రాం డెం నావాంవనివృత్త అబ్బెగ నుమతింతె యుక్కావిగ్నవాజ్జి నుమత్తరవృదినెను నెనెరెం త్రాంగ్లముపాంత నౌరుకునివప్పీఘు ము తెన్నిరెకె యువుత్ర వ్యాంతె తెం ... సమ తె
వుగను దెవర్ణ వెలువ్వ బింపెత్తలావ్యదితేన్నన నుదాఛ్ఛమనివాంత్తైరిద్యావు చ్రియూండుచుపని చిన్నవాంశ్రెంగి ఘనవాంపాండునాత్రివు దిత్రపెంబు లన్ని అనువ్వ ము ... త్తైన నతల
రంత్ర్తు వు దాం నౌ అనేరాం చ్చిగనే వృవుతే కేనే దినా త్తరత్తతుర గత్రు వుత్ర్యాంళిల వస్త్రు జాల్లవుక గాని కనుడెంచి వృత్తబునతెనిప్రణి మల్లి యంటదాత్ర చిత్తత్తై చుచుతచెతవపో
యువచ్చిన విచ్చెంబు బున్నాం వెతుల జయుం చెం విశ్రీ త్రెపవటు నజ్జ ఫ్లినంచుబులాశాత్తన యుండరి దెళ్లు డయెన్న నంచ్చ వుకెవర్ణ్ణాన్నం చన డవాంశ్రతి దనే గతిన్న ది రాబినయియపున
... సంపై విమలాంత్తెరుచై దిని ... త్రునృ ... యుత్తవిశతోడ బలికెపు గ ఘ ... జయుం వ్వంగ నుపెరుబ మొక్కవంగ లశెలుగజె త్రుపనుశ్లేవుం పుస్నాకలజె క్లినచం చ్చం బు

శ్రీకృష్ణత్వేమోవ విశ్వాదివమ్మ గసా(దిసాచవరప్రగాల్త్ తేశరణా (శ్రీశ్రీపు ష్ణనిపార్శ్వ దెవ స్తమవలరి తావ్యగెల్లు అనమ్మాన అత్రుసాహెనాదము ఃహ్యా సొఖెనెమ్మిగాతిం వేనెదూర నెమ్మిసమను నెనయు సమ్మదింయు దిననిప్పదిం వ
నప్పు కానెమాశాత్త్రిబంషామృ ద్దెలతముశు లుకాయ్యుయు ప్రార్థ పాశ్శ్రయులన్నె వట్టరుఠ్యత్రి నిప్పవెయువ్వరనెన్న త్రెమను తెయుంత్రెరయు నెకెశ్యులు సెయుత్తిమలంత్యులందు మరుశం చిత్రాపాన్నన
నిత్తశాస్త్రమునె నిశ్వలులంశ్రశవ్యష్ణ నిసన పని(శ్వజింవినరితే తాశ్రసా అవిసం వెవ్వ్యుంత్రుస్తె శ్రస్రెం వెస్త గసలంగానియుల్లనిమొ ఘ్రఘ్రయుశా గాగా తిపొండ్ల ప్యవనం వసనెతలపొవ్యుహెర్ష త్రు త్రియుమునిదె వతాతితర్లు
పుత్రుమునె నిశాలరాగ్ర గాత్రవత్స్రు యమన సొం ధవత్రియుమునం చిత్తవ్య గావమలని తన్వకె తెసయున్నట ఉవలనుని చ్ఛదినిగరు నె త్రమవేశావులవర్త్రియుంపృవెశ్యమసచరిత
నినసెపదర లసవ్వమదివచ్ఛ్ప్రవదలానవన్నం మిసజైసకైన తైరినృపాలుర చునవుగబాలుధం నవ్యస్థోవ్రదిదనెవన్యాంగెసెఘ్రవ్యనెలువ్వ మువైరినృపాలుర వెలుచుమయు వృదిసుతమన
విశ్వతశేశిగానియుప్రముని శ్యలిపొపెంధవినిఖవసాసెనె వరాప్ప శ్వంబుగజిల్లెస్మ్రనవనవమ్మన శ్యమెు తల్లుంబూనశె తెన్నయు నిన్నంబుత్పసవ్రెలంబుపగసుప [illegible] నసలపాంవతులన నెసుమై పర్యాంనిదిగల పె ఘ్రయ్య
నల్పవివంనపతీనిప్పలివె (రాజ్వయున సెద్ద షిసంతుహేలం నెడగు సంగుగారం బుత్తెనమకు కమ్మనివు [illegible] సమధిగతిం బెంప్పనిరిశి లక్ష్మలగెలువె నె ప్రశిశ్వానాంత్రి బుదిత్రిత్రెయం తెత్రే

త్రీ నగ విను వగ ధైర్య రుం డప్పుడు వెలిగి జూ వతిసం ... యు వు గళ్ళి వెు ద్వింయు నవే జేన చోవ్య థ నే యు క్కిన్ను గావ్య నవ నే ... నం డు బవ నైరా ధ్య వ్య దే నును ప్రవర్తా
తేని జనిరణ చెప్పే వేం డినవ శం వ ధ్య దై యు త ద్విము గాలికరైలెకు అవ్వని యు డాలు తవిని యు వ్వ దు వ ల్లయు వ్య వు న వా నిడి ం చె వ నాడి ం వ వేచ్చి నిచి ము చె త . నే నిన వర్ణ జూ డి చి
వేసేం యు నినవి ప్రు . వెష్ణవు లు దాశ్రీ యు రిగెరి విశవ యు నులూ కవేకు అష్ణునే ప్య చ్ వూ జ్జనా లు ప్రవర్తా గా వా ష్ణం ... చా ప్రి త్రైతా గ్నలుం . బోవె . తే వుక్క అశలు జం
బు లు నెలుం . గెన తి తర్వి రితగతిం జనికి త్రవు జవు శం బహా ప్రియుంచు యుల తి నిమ . జ లు ప్రాప్తునరి ఘుం త్రి తావిం వృ యుమ్మ బూరాం ప్పండు ంగ నలం గౌ ప్రియుప్న నిక ల
వకు ధ రణి చెన తి ద్విస్తా జూ వరు ధ్యమ నవన నుది శలు బలూ నగవి నిమె వూరు వెంచి తే మి ముడ్డ చ్యు త వూర కైయు త ని వ్యున్సాలు తాహా రవి చిరు నే . అతి వి జనం బు లు వ్య క్తినే తత వు
బూ జేం చి యుం . చి తసే త్యార ఘులు లన్న తి నథ వ్యు సబిఙ నులు నార్యే తకే తహ్న లెవ్వర్ణ ణి బ డు యు జా లు చ ర స ఘూ ల్టకెవ రికెం వగ నైవూం బ శ్రీశవు ని బుజ్జిం వలం . చి చి ర త రకెత్తిక్షు రణ ... సృతి కైకె చి వృ
సన్నుథ బర వ స్త్ర తం . డ . ఘ క్కి విఫ్లా . ప్రకు థాయు కెలుగ నవగ ... సాని వా సర్ణం మెు న్న వేని యుగ లచే కి ... ... కరుండ్లైయు ప్రెయునా దక్షి చ న వి నె చే ప్రకు అద్విగీ నవ్య ధ్సే నేమ త తన యుబు డిలాం . తల అగ్ని వెు తకు

[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

ప్రాసన్నం బుచునా [illegible] నాకే నేమ వప్ర [illegible] మంత్రి [illegible] పారద [illegible] వతు [illegible] మంత్రి [illegible] వచ్చి [illegible]
వస్తున [illegible] భూతర [illegible] శారి [illegible] మంత్రి [illegible] ఉడు వ [illegible] సంబ యదు [illegible] వరు [illegible] విరా [illegible] వృవది [illegible]
పలి కొన్న [illegible] దిలియుచు [illegible] నైన నారశ్త్ర [illegible] త్రు నావిన్నేము లుపోరిడె బగా గలయునైన లలను [illegible] సాధి యుద్ధ వే ప్రకరం బులు పంచె లం తక్క [illegible] తంత్ర [illegible]
పరి తాత్మ [illegible] బాబుగా [illegible] బనారి యుతులు గుచున గనా వరిద [illegible] డారం [illegible] వచ్చి [illegible] విరాతయసాదం [illegible] యుయు [illegible] దేవుం డు
సులల [illegible] తెపు బాడి [illegible] పరం బు [illegible] వరి [illegible] బుగ [illegible] పుత్ర యుద్ధ సాధి యుదువ్వ [illegible] మం గవ
లంబు [illegible] వారల తో నారాజు వరు లమాధ హృందావి నని [illegible] బులు [illegible] సుత్రు ర మాది నని [illegible] తెప్పవవ [illegible]
సత్యయం బులు నేను పాత్రు నివవా భూసుతం [illegible] తే ములు లం [illegible] గృహ [illegible]

[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

నియోగంబునఁ బ్రకృతి ప్రవృత్తిగ్రహం బె ప్పుడు యౌను మా
న్నొ కార్యత్మలం చెప్పుబడియును కను కర్షావమాత్రం త్రుం బ
వృత్తిగానె శతద రామచంద్రా శ్రుతి కాలా సంగ్రహ
ము నను తాలనాథ నిష్ఠ్నా ను. పు యత్నిగా రావ
ర్కృతం వహతం కృపణ్యావిలాన్యత. తిగ్రితం యును

చెలువొనర్చు [illegible] త్రు రిప్పాం డప్పు పద్మనిబద్ధాయ యా బలం బులోనద్రోంగ నక్తు [illegible] విప్రుం పాడుతనెం [illegible] ం యుక్తాని తెచ్చి పుండు [illegible]
చెనితలం [illegible] త్రు నెవ్వరికిం గాపుణి దొంద వు కావం గరిగెన శక్తిగల దేవి యుద్ధంగా [illegible] బుకాల [illegible] ం బుల [illegible] వుత్తన్న [illegible] నొకొం
మునవచ్చె యూవను దేవు నిశిరం బుడుసుద్ధిం తెన్నె త్రకం బుగ్గనివియ త్రె లంక [illegible] నం జైరి [illegible] యుంచుకొం నృక విపకొనం బు నొచ్చు గావించుటం [illegible]
నం బుభాం దుకుపుం డియా త్తూ నికలు దెట వెం దెలివిసైం [illegible] యుద్ధివహా వి తం వైనసాలుపమాంరవాశాంయుక్ వని ఘురిం శియుం [illegible]
నవొం తెయునతనితెనవునెనన్నె [illegible] ం బునవి చిత్రుం [illegible] గానొం యుమె [illegible] యునం [illegible] రం [illegible] నుల వృద్ధగాం వరలు [illegible]
త్రజీన్ [illegible] తనగానిసవం ధిక చ శ్రీ [illegible] వినయుం బుసనె చవిశిరం త్రవిష్ణు [illegible] జేప్పున్నను [illegible] కవ [illegible] నెరవలొకయుం [illegible] డునరణమాంనవృ యుక్తం [illegible]
జెరనెరక [illegible] నల తప ఘున [illegible] వై [illegible] విన్న దలచిదు శ్చ ంగు లలొతరియు [illegible] నిరిళై దెవ [illegible] గురు [illegible]

తలచెడి పోరకే [illegible] బలమైలవు గ [illegible] ప్రీనమును [illegible] తిచిన నిత్యార వి [illegible] లమ్మరు [illegible] ద [illegible] పుత్ర [illegible] మ్మా
గేలిం వ సాల్పూనిగని వారి ఖావుబ లమునగ ల హ ధరి వా [illegible] నసినసుతా. [illegible] నిత్తావ [illegible] రంగ వ్వమూ [illegible] త్ర పామ్మ నిశదవే [illegible] ల [illegible]
ప్రేశి నారిశ్ర్య తెనుమూర్న నైంది వెన్న మత్రుల నహాతేను [illegible] త్ర [illegible] కొ [illegible] దబ్య కొంయ్యేనదితి చిని అ [illegible] రింపన్న [illegible] పుర దన్య [illegible] దుడు చుసా
సగనతు న్నసంస్థి యొక తాతున్ [illegible] గుచువచ్చినంవు నంవ్వసు పాడాలా వ్రింప్ప మూలకు (వేం వన మచె [illegible] లునా సెచెం పా చిచివిఖ వాస్తు [illegible]
౹౹ దింశ్రీంవ్ఫదివిరి యువేతుధవకే వేవీఖ త్రింప్పైన నిన్నా. దినిన రోరు [illegible] నాంను. డు పూనె [illegible] దవ్వు గన్న [illegible] రుమి దివ్వమల్లం [illegible] కుతపి నడా [illegible]
వుబలుం [illegible] రి. వినాన బలుని చోత్తనే (వది కిల్లవగనిష్లు వఘువడ్లన కొంచుల [illegible] వరిరులు [illegible] వేన్న లుగలుం వనే వా. వ [illegible] తెంనివ్వి దిక్కి [illegible] వ [illegible]

బగసెం శక్తి స్తు [illegible] న్ననాయు నౌం త్తన్న నె దిత్తిమా [illegible] మెం దిం [illegible] వత్రిక్కె [illegible] తి దిత్త [illegible] వ్వి దా క్రిపా ప్పైసాం తిం చి గుణ దివ్వనిక్కె మహా పత్రి ప్రాకారం బును ప్రతిమయం చి దిశా లం చెరవ్వ ఇబ్బు
సెది నెన పస గనవుతు పెం విమాం వనె వృనన్ను అల్లు దన్ని [illegible] అతి తనవె [illegible] వనె వత్తి [illegible] గెశ్రీ సాలి పం వుత గవము లక్నెవ భోంచియు క [illegible] పురసాంత దివ్యంచి రెండు ని శ్రీ కత్తర
శర పావవుపు ఋ చూనన్నము వె నె మొ కవ్వు న్నన్న రయం ప్రాసా తివ్వ ంచె నవ్వ పుణి కం [illegible] ముక్కు ంధి తత్త్ర [illegible] నన్ని ఏవు నెనిసాం పత్రి వు [illegible] ప్రవరాలు త్రాం త్ర్యు విశాం నై తను నగ్గె
చి సువర్ణ వుం శ్రీని శితా ప్రక్రొ ఋక్కుం ధిం చి సా [illegible] ల్లుని [illegible] వు [illegible] వుల్లె వెరవులా వ్రసనె వర్ణ ధ నెక్కు మొత్తు నవెత్తుం చి [illegible] డివం ళ్ళు ద్ద [illegible] రాలు చెం తం బు
న్నెపుత పలియద్దా ప్రక్ష రాకూలుం గురుం బు తెనం [illegible] గుళుశ్వర గద్దయం నెవ్వ [illegible] త్రైవాలుం దెరుత్రై తం నైవెద్యము నవిత్రా తవ్యుక్కు [illegible] తం బు [illegible] లుక్కె మూం సం ళ్ళు నతుక్కె గా
రుత్తనునె మునెక్కె గు [illegible] యాదు చుక్కె తాళ్ళతు [illegible] ధచూ త్తె తన్న పు [illegible] తై [illegible] ఘుక్కె వ వుడి యాం ద్దక్కె మతియు నై త్రైయ [illegible] తె [illegible] లు తుం ద్దం బు మునె
న శ్రీమ ఋ [illegible] ము క్కె [illegible] గె నె [illegible] తలం ఋలం [illegible] పాదం [illegible] క్కు [illegible] వెతా కై [illegible] నె నరా [illegible] యు [illegible] వ్వాలి వుల్లు

[illegible]
ముని శ్రేయు [illegible] శ్రీ [illegible]
[illegible]
శరము ధరముగ [illegible]
రు [illegible]
3 [illegible]
[illegible]
[illegible]

దేవల్లనుప్రమదమానన్న కం. నకి కారానే కాని బ్రాంచం యుశా శిల్లస్తె లు రామకతతితె [illegible] తనో ఎటన్నం యునానె నవనె నెళ్లి. కె తి. నిన్నా నెనదద సునదవమునగని వమ లు గొ బువ
నెం [illegible] కుననశిష్యం ధృత్రైవడ్డి పెనశ్మై. యుషె. ధృదల ద్రవరలక్రీయనన్నా యుత్ర రిస్తునకి వస్త [illegible] తి దవల. తృ రక్వశ్నసు భునుయక్తా క్షణుండుహూ [illegible] చనరత్న నాం శ్రృ నిత్రా యునేయు వాళ్లిన
ముఖ్యలప్రశోధం తితేమూ తెన్నౌ స్తుకొనివారలయువాలుం వపుస్తుం దానాయ వారి 9 వసర వాది దానేన [illegible] యు వా ఆవ్వగి వములం. శ్రబెం. యన్నేతాం బె నరాబినింయునేయు ధిక్కీరుపాలికీ జై న్నవం. బునకేధ్రవ
ఆ శ్లిస పద దెం. తి వమయువహా యూ పెూ విం తం తె నన్న [illegible] ఛాన్సులం. బునా [illegible] లమ్మ లు నే ని కాస్తునవల [illegible] యు ధెనన్నె గయ త్రీ తి వారక తాదులంబు లుగ [illegible] లం చె లం లు లు ద ద్రి యలు చి దాం
క్రిజవినతృ వమువరగళ్లై క్వేళ్లి తి క్షమంత్ర యుగేనగ్గా. [illegible] నిరావ [illegible] యుపయున్నె [illegible] తామె వతి యుసు రువుతనయుపవారిధి. జి [illegible] ప్రవారిం. వం గె [illegible] వామా
[illegible] మాంది తం శ్రై తునహరావం. బులుహావరితేవ్వు బులు యువేళి [illegible] వవతన్న [illegible] నవీతవ [illegible] సుంద గు వర నయ్య [illegible] ఖవ త్రి నిత్యు [illegible] ని గు నేనుత్న.
వన రెం. బున ధి వి రా లు తైవ నశ్నా నను లశు బునం. [illegible] తె నస్వం. [illegible] రి తం. బున విన్న త్రై [illegible] ం దురి [illegible] ర వి [illegible]

నాకెంతయుం గాఢతరత్తలవరి మేయుం బాలకృష్ణమత్తే చే [illegible] నంబు [illegible] ఉక్తులు [illegible] వె [illegible] నాపుత్తం [illegible] బుబు తోన [illegible] స్తు
నాం [illegible] బులుకోల్లు బుగానియుచ్చిరామంబుదై [illegible] బులు గోవు రత్న [illegible] ప్రతి [illegible] బుబు తెరయ [illegible] క
దంబులును, రత్నమలయు కేంపుల [illegible] యక్కరావివిధనా [illegible] వచ్చుతేరిచెయ [illegible] ఉక్తకెక్కె [illegible] బులునుమ [illegible] వస్తునస్తా [illegible] ంపనాగే [illegible] ంబుల
గానసకంబులను వాసనయు నాత్మకెరాకంత్రు ంబులకుమవెక్కెనం [illegible] బుకెతాల [illegible] గోనెరక [illegible] ంబు [illegible] కక్కవు ఛాత్య్వలరిస్థ [illegible] గగకెవు [illegible] లంబునిర్గమింగిచెప్పు [illegible] లుబున
సంవరి చేతు చంత్రకొళ్ళల చెలువున, శృంగారరసంబు [illegible] త్రంబిబగంబు [illegible] వెంచ [illegible] తెపొతా [illegible] వతలచెందె, బున విలాసి [illegible] మాధవ వపు సహంత్రుబులు నంగతిసోవామనిల
హతమునం రోవిమున్న ధవవతాబ్జనం దశవినవంబును, పాబ్జనారా [illegible] వత్సలరంబునుం [illegible] వి [illegible] లినెంత్రాపానలం బుల్లెం [illegible] అయ [illegible] నెన్న నాధుధృశ్యనందనుం [illegible] నిత్త
లంబునూనవ [illegible] వనంబున వెంబ [illegible] తసవె వా వర [illegible] మాహాత్మ్య వది [illegible] నిన్న [illegible] లిం కొల్లుగ [illegible] రంబు గా [illegible] నంబు [illegible] గప్షద

ం. ధావన వనస్థలపురమునందు.
రూక్షిని జితృయుత్త్రైన నవ్మతిగ్రీ
ము దాశరథి గుణాఢ్యావారా నారంబునా ఘనమ:
సాల్కువ్దిచ్చగణాశెగుణిమాదేవ ద్విశ్చ నె
రాసురవరులకునిచిరంజీవ నిరా.
ంరాహ్మిల్లిన్దైనసలనని కొల్లి ముత్తి

[illegible] ం తుజ[illegible]జ్ఞ ఘన్మ దున్న వృగ్గారః [illegible]
నవరత్నాలు ఛుక్క లుం బూడిదయ్యితి శింత్రి
[illegible]ప్రొ చ్చ వల్లం గటనేమునా[illegible]
[illegible]దాసు దేవ్రుం డుడు వశము వెత్త నననెత్తి
ం చెన్నకు దెం తి ధి నెమో పాయెన బెంగ్ల
వి డైత్నె చెం న్నా ఛి వెగ్ళి తతుడ
ప్రశ్నే ఇతి భ్రాగ దానం [illegible] ॥

[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

కుడు డాక్కోహ్నవిఘ్నయో తస్య స్తుతి సాపాపభ్యం యుక్తాశ్వ విశ్వ త్రనే [illegible] తిమానెన [illegible] సార [illegible] మ్మ గది శి [illegible] లలుసం చలింప
ళాన్సర మెలర్చ కుంత్ర నరకత్రి గదాభ్యరి కాలి పోతు లకు। వాచకవాడిదే ధంత్రి రథవ గమవు [illegible] నువాం [illegible] వరము తొడ బ [illegible] బవు [illegible] తాప్పర [illegible] యూతిన [illegible]
[illegible] తదను ఋష్ట నవ త్రపరా [illegible] మవలమెరశిపైరుల [illegible] విత [illegible] మునవధియుం చిరి [illegible] విధి [illegible] లనెన [illegible] తి సాయ [illegible] త్రమ తా విచి [illegible]
[illegible] బుల చించి పెను లుకతప్పి త్రంబు గాపించెన [illegible] తకత్వంబిని [illegible] నగవ [illegible] ఖంబు వలలిదానెర [illegible]
రంబున కోపాప్ప పితుం [illegible] మాయావిదర చకే [illegible] ఉన్నమునం ప్రకెఫంబు [illegible] ఉద్ధర [illegible]
మస్స [illegible] నావ తీరంపుమె కవరి వరియుం [illegible]
[illegible] యునడిగె త్రం చెప [illegible]

శతు ఉపోద్ఘాతనివిష్ఠయాతే ప్రవృత్తి నాపబళిం యుక్తోద్ధతి శిష్ట్ర ప్రశోక [illegible] దసూనా నొప్పైను [illegible] విచెప్పి [illegible] తిమానెన్నడ్యు సొరను దెప్పు మ్మెగది శిస్తే త్రశిరులు సం వలింవ
త్రాస్పర మెలచ్చకతుం త్రునరశస్త్రగదాస్యరి కాడిపోతు లక్ష్మి వానశ్యాడే దంతి రవ గమలు త్రిమ సువాంశ్రీ కొల్పుగ వరము తోడ వజ్ఞ్య జవము శమ్మిశితా పృన యుగ్రయూ తర్న యిట్టె యక్షుత్రస్యాయ
ఇత్తదను బూడ్వ నవ త్రుని రాత్ర్య మువలు మెరశి శైలు ల శ్రా విద్రా సుమునవళియుం చిరి త్రైప్రాన్తి వివిధసాధ్వనయుల నెన్న యెశ్ర్పతా వృక్తి తి నాయకులం స్తుతి నిశత్రిణం త్రిమ త్తా విచిన్త తవ
దేవం బులచిం చి మెను లుశతప్రి త్రేం బుగాచింపన మ్రు తకత్త్వం బని నైని కుక్షి వాగదం శత్రువమారు కానం గదటే త్రివక్షం బు వలంచితానెర శికౌత్రుల్యుం డసానూ వహా యుద్ధమయు నవసే
రంబున కౌపోడ్వ తితుం త్రైన మాయావిధర వశే ఖగవుక్త్యం శతంబ వృక్షోపా యస్త్రితతా యునవ్వ మునం ప్రకేశంబు స్తా దాం ము నెుశవ్రా ఖద్వర వ్రై పై నెమ్మిల్లి లు పరుష్తై తవరాయు నెల
పుస్త్రకేముసావతింనున్నె కవరి చరియింపులను దక్షిణ త్రోమునెక్క జీవంబున నెవ్వరిగల దయ్యనమెశిగ తనగు గినం చెక్కు గులు నె నెమ్మ యుశాల్గునం త్యుత్త మ్మె పాద వాపు స్నె శ
తాదను మాత్రి యుమ దశిశితోం చెల నెశే త్రీపరా కసిను స్తంగ తిర్పిన కనశి పరాత్రీ నేకైవ తమ్మితన యుమె తకగత స్త్ర నరి వెరుకి గలి గెగ తిరి గె కాంబకం బమువరము

వన జెడి దనె [illegible] పొందె [illegible] నం వత్త [illegible] పొందె [illegible] త్రి వృశం బులు [illegible] =
న త్రి [illegible] నం [illegible] లము [illegible] ము [illegible] శం వృచణ మాను [illegible] గాని [illegible] లరితా [illegible] మి [illegible] నం త్రి
బం బుతది [illegible] బం [illegible] నం [illegible] తం బుయు [illegible] లు [illegible] వన [illegible] బులు [illegible] పు [illegible] బులు [illegible] వం బులు
[illegible] వం [illegible] త్రి [illegible] మం [illegible] ళం బులు [illegible] శం బులునుు [illegible]
[illegible] త్రి [illegible] మం వ [illegible] మితం బు [illegible] మతి [illegible] లం [illegible] లం
[illegible] ళం బులం [illegible] బులు [illegible] లు [illegible] వం [illegible] యలం బు [illegible] సని వనగ [illegible]
[illegible] తం గు లు [illegible] నం [illegible] బు [illegible] గు [illegible] రు [illegible] బు [illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible] కృష్ణార్పణమస్తు [illegible]

యుద్ధము యుక్తి రణంబున [illegible] రణము దివ్యంబున [illegible] ఖలులు దివ్యంబుల [illegible] బ్రహ్మ యిటు [illegible] దిగ్విజయ [illegible] పుత్రుడవు

[illegible] ప్రియము [illegible] తనయుడు [illegible] తంబు [illegible] పురంబున [illegible] యిటు విధి [illegible] వచ్చి యిటు [illegible]

[illegible] నిడుకొని తారు ఎయ్యను [illegible] దివ్యంబు [illegible] పురంబుల కలిం చల [illegible] చేష్టలు [illegible] తనంబు ఎంచిమదాపాలకుడు

[illegible] సంపద [illegible] రం బలు [illegible] లు వేదయమునుబలు [illegible] మ నం బు [illegible]

మ [illegible] బు [illegible] లు నృపయానంబున [illegible] తనయు [illegible] యును [illegible] యంత్రము

[illegible] నంద [illegible] రాజనంబులను [illegible] లు [illegible] గను [illegible] యిను [illegible]

[illegible] దేనా [illegible] తె [illegible] నె [illegible] యు. నొప్ప తినె [illegible] తొ [illegible] తపవ [illegible] ర [illegible] వీసు [illegible] తే [illegible]
నరుడు సంకూర్ప యు [illegible] నేసు [illegible] వమ [illegible] సా [illegible] చనావళి యము నె [illegible] ము న [illegible] తవాసా [illegible] యు వరవీ [illegible]
[illegible] వారుం [illegible] కె [illegible] రావం నైవరం. ఖని [illegible] వమయనకవ [illegible] చి [illegible] నతం [illegible] ఖన [illegible] వనుతి విస్మిత [illegible] వాం. ఖనని [illegible] చిశాం. భేశం. ఘనసారం. చిడి [illegible]
[illegible] వాండ్ల నుం భారమా [illegible] ఖనం [illegible] తచ్చి [illegible] దై [illegible] పూర్వ వైరంబు దలంచి [illegible] తను [illegible] నగరంబు వె. జనిని [illegible]
[illegible] గాత [illegible] ఖని రొం. చినా [illegible] వ [illegible] లలుమా [illegible] లంచి [illegible] లు [illegible] కోపిలు [illegible] పం [illegible] చి వరి [illegible] లు [illegible]
[illegible] యంత్ర [illegible] మధుల [illegible] వాల [illegible] లు [illegible] లు [illegible]

[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

సత్య కృత్తు [illegible] ప్రగాంరెన్ తృష్ణ భావ [illegible] తత్తా [illegible] ఘుమె౦ [illegible] వు [illegible] ంబు గానస్న [illegible] వతిరింగ్వా [illegible] వభ [illegible]

సత్య పవద వాక్య [illegible] సాంద [illegible] తమునే రఘు [illegible] ఘ పల ప్రసూ౦ తని [illegible] ప౦ [illegible] ప్రతి [illegible] తా౦ [illegible] గ [illegible] తిరు చు లాజా [illegible] బు [illegible] తిమిచు మిపు [illegible]

రాజ్యానేతా౦ యో [illegible] గన్నె [illegible] తల తా నిశ్శై [illegible] గవని తా కాని విలా౦ కాని [illegible] యు౦ [illegible] గానకి [illegible] తదైత [illegible] నలు [illegible] తి [illegible] న౦బు [illegible] ౦బు [illegible]

కలనే౦దలులులులా౦ వేము [illegible] గవా౦ పాతిసె౦ చెకలు౦ [illegible] కనేలు [illegible] వన [illegible] ౦బు [illegible] ప్రవుల [illegible] ౦ [illegible] అ౦గానలుబుల [illegible] యు౦ బుశగ [illegible] చి [illegible] ౦ [illegible] తిమా౦ [illegible] చ [illegible] నవ [illegible]

ని కాత దివ్య మవి [illegible] చె [illegible] ఘ౦ బు న [illegible] [illegible] తిన [illegible] నవులు [illegible] ౦ వ [illegible] యు౦ [illegible] నవన [illegible] రు [illegible] త్రవమ్ను [illegible] ము [illegible] రి౦చు చె౦ దె౦ బున [illegible]

పులితి దల్ని కోత్రము౦ దిననుద౦ చితకా౦చనమున [illegible] తి [illegible] ౦ [illegible] త౦ [illegible] కొ [illegible] కొ [illegible] ని [illegible] తిమ్ము [illegible] వి౦ చి [illegible] వతికను

[illegible] ఘనె౦ చిరుల చైత్ర రవసైనద్ది చెరి [illegible] ౦ద్ది [illegible] వది [illegible] ౦ [illegible] కి [illegible] తమ [illegible] రాకొ౦ దు [illegible]

...పుచ్చి ప్రబల్లాకరవత్తి వొకోల నుసంగ వెళ్ళి తరవిధియు [illegible]
...వులం విత్తె ను తిరిబంధుర [illegible] నీరవ రాగకా [illegible]
నర్పుటి శవనము. త్రయు [illegible] ఏ చేడుం క్షేంది వగల సు [illegible] గా వర్ణన యుక్త [illegible]
[illegible] నికకద. ఇమునా ల్వనన [illegible] తను విన్రాలన [illegible] తరవర్ణ [illegible] నవం ఖునా [illegible] ధర్మ [illegible]
[illegible] చారణ చారుదేవా సాం బమునరక్షితనా [illegible] తరుప్రవు [illegible] త్రాముశివిముత [illegible] జను [illegible] తవ [illegible]
తావల్లులు నగిరి కర్ణములు వనకన్న [illegible] తిది విఘాము ధ [illegible] తులకనం. [illegible] వలకద [illegible] బలం [illegible]
[illegible] నెరయుచ [illegible] దేవ [illegible] వసం [illegible] లం ఖుని [illegible] వి [illegible] తరం [illegible] తులు [illegible] =

ನೆಹೂಪ್ರಷ್ಟುಳಂ ಬುಲಿಸಿತ್ಯೋ ಪೈನು ... ತನ್ನ ಕ್ರೆನಂ ಬು ಶಿತ ... [illegible]
ನಂ ... ಯಣ್ಣವಶ್ಶ ... ವಮ ... ನಿಂ ಬರ ... [illegible]
ವೆಲುವ ... ಪನ ... ದೆವಾ ವ ಂ ಧು ವ ಶ ಯ ಂ ವನ ... ಪಾ ... ನಿನ ... [illegible]
ಶಾಂತ ... ಮುನು ... ಗತಿ ... ನ ಂ ವ ... [illegible]
[illegible]
[illegible]
[illegible]
ವ ಠ ... [illegible]

[illegible]

నక్షత్ర న.ఢిన దేవయువేసు శ్రీ [illegible] గ్రా [illegible] కేశ ం. ఏడి ఏడి యేష్ఠ ఉదా [illegible] [illegible] తా [illegible] గేవ వదిం చెనప్పుడయు
యాదే వుం ల [illegible] బ జాల ము రెమె నే శ్రీ [illegible] శరణ [illegible] దవ [illegible] బాలు నలం. [illegible] మా పాం [illegible] రెబ్రయు గ్రము సోన్న శిఖత్తే మా మృ
వయు. ఖు. లం. ఫు నిత్యా దిత వ్ర త్రి వై. వకేతి [illegible] తనుప్పో యమెరుం గ బఱు ధే మహా వక్షత్రపుణ్య వవ యతో నిచితా రణి స్మృతి [illegible] తనే శరణి
ముతెం. ఢినః బనసాపు లవలను బ్రాంత్రి నే దేవ లశ్రీత్రా వనవతి తుఃదు (వం. వ్ర బ్ర లోబ నటి ఢిపినా వాత్రి తోడనే వ యాత్రే కు త్రైగ చగ బనపతు [illegible] వేలు కు
నత్యవయు రాజసీమ పాంధ్ర చి. త్రై [illegible] నవు గ విత్యలసైత్ర బ లాం తీయదా పూరు జై శ్రీ [illegible] [illegible] నవు [illegible] నాలు నా [illegible] వయు బాం ది తిగాన వ్ర త్న పాలన [illegible]
నగానీ ళ్ళ నే కలం ఖ వలం ఖ చిరాయురో [illegible] తదశ్చ [illegible] అదిగాము న [illegible] సం. ఖ లం [illegible] తుఖ అతిత్యం ఖుగాదల [illegible] [illegible] మా రను వ్రత్ర వయుం. [illegible] గవు [illegible] నఖ్యద [illegible]
శ్రీ రాజనావలి తెంపారు చు సౌజ్ఞ సేం వ వళ్ళ సంద్యగ త్రోచు చు పూం తి మే బ్రాయుక్తే (గౌరవ [illegible]) [illegible] వు త్రే ర మహుస్తానె న. తి. [illegible] వు మే [illegible] రాం [illegible] = = =

[illegible]

నే ప్రభూ [illegible] యువనిత [illegible]
గ [illegible] దేవకి [illegible]
జ [illegible]
[illegible] విచారమ [illegible]
[illegible] ముల [illegible]
[illegible]
[illegible]

సాధకసాధకగుణవినివాంఛ్యనవిభవరూపంబేవినవింత్రులువృషనావజ్ఞానాభినిమునసాంచ్చబాలవనృయుంబునరితనేకమాల్గనవంచనేమష్టారాంఘ్రిరినవిడిచినసాగ్రమధ్యమునం ఘుఘాంగశేవనరుపశాంచ్చక్షభిరుధువాజ్ఞితనంబులుప్రా
మవిఘాతయతకకయిన్నెలవపృవూయులుయన్నినభాదిధువగొవచాలకబలసాంవేన్లనితూగశ్చిప్రాపరలనన్నెలగవెతాల్లినం దసంధనపొరకైక్షుణుకాశాలన్నోల్గవినెన్నెవు రకెష్ణవుగానకణంగనాత్రుచ్చితన్సూనుధృన్మారి సా
సుబులవరణవుధైననుచిన్నయూవుధృత్ర్యూనుధృవూపు తెత్రుబలకాలు(లశక్తిసుష్మూర్తితుల్య వరావినిన్నెషుతర్గనవుచెతెంచెజ్ఞాసుతుఢేగ్రమైయూతి కొవ్వెక్షత్రక్షత్రరుపనిసుత్నన్నైకెత్ర్షికళగవయుష్మంచి
కగదతనకెలణవరియ౦చినలుప్రరునాత్ముగ్రమ్మశబురి వెత్తికెంగివుచనవతెగ్నవుమికఖలువర్వత దృంధ్వంబుపావొశ్ఫయుగశ్శంబువుగవత్తి ద్విత్వయంబువృష్టిన్యుయగవుయపావకవ్యదువు
౧౫౫ వేంత్యావళ్ళవుప్నెంబువలవద్ధరితనద్నంధవేల గవత్రియనాంపైకెళగవాంతలసెగ్రంప్పుగవిన్నితింగవులుబువధర(గెరలుచునై వచ్చిపెద్దెనవుండలనృవుణావులనుశిం కృష్ణ
వం త్రెనవుణవుస్సినుకవశిపాంఘ్రుచుపాశదగ్నసు చుమింయి కెగశిన్నాంగుచుదేవంకివేదుగళిష్నామికష్టిలనలికనవిచ్చకునాంచ్చఘమశెశ్రుఘనష్నశ్రమష్టినఘవనిగగనవుగలాంబమ్యగవశాంతించిజరాతన
నృపఘమంత్రవత్రఘశాన్నికుతునినవలల్లాశిగవచిచ్చశ్రీపైవులన్నెనుప్త్యంపసవసాగెరవుకగాశలనెన్నయుత్తనూన్మబృత్యుత్తోయప్పినతడగ్రుకొధఢెత్త్వాన్నపృవైయదిదవశ్మించివిరోధిమన్నకముపైయునప్పం

పుణ్యపుణ్యమున... [illegible] ...వధురలనెంత్తె... [illegible] ...ప్రకరంబులునిమ్మత్రయన్నగాచిడుగులు
లేపనెవల నెవ్వుగత్రము నవరాయుమునెనకై పులయవినాతి... [illegible] ...పావమునాలకైముదుకుసుబుచిందినవమతరివారిదంత్రములవె
జలఘుకగలనె... [illegible] ...మునతడబడగనెత్రిమునునె... [illegible] ...మనుసుత్రివతకతాంచిచలమువుగతెయు
ప్రాలువతీచడత ... [illegible] ... నంబారు ... [illegible] ...నెంత్తరులగవాపుంధుంబులుతమునైనం... [illegible] ...ఘంతపుచుంధుంబుల... [illegible]
లపుట్టించిరు ... [illegible] ...తాలవెనె... [illegible] ...లత్రిచియునుదాలవులు... [illegible] ...యుగ్రాలవులుగత్తమలుదాలుపులువత్తె
కలానముకకైతె... [illegible] ...రాలవిపులకుత్తవి... [illegible] ...తాళముల... [illegible] ...లునుదాళములు... [illegible]
పుక్కిలుపుక్కిలున్నె... [illegible] ...తెలంబులతెపుక్కిల్లి... [illegible] ...పులుముక్తిపాతి... [illegible] ...గవాదాత్రి... [illegible]

౩౧౨

[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

ప్రత్యేక స్వర్గ సాధ్యము శ్రీ ఆవేశించిన దేవాసం భవసాల శ్రీ కృష్ణ సాధ్య కెన్న రెట్టి దిగ్దర గావదేవ [illegible] పుసుచు ముండి [illegible] దివ్య నీదు వాదు రుపని చెయువ్య రనసు తాత్తె యుపువ శ్రీ రుసు నిశాస్త్ర యా
పున నిక ఏ ఆదిగాన యుండి నాడి వ్రతములు చేసెదిం చున ప్రకాశ్యము [illegible] తుదికృత్య దారుం [illegible] సీపెడ చెప్పియుగ లవే. యను వేం శ్రీ సుతి తై యుని ఆవ్వ॥ దూ ఏ వస్త =
ఆవల నస వాసలై తననుయూ జన వగ్గ ములాతి రాజి [illegible] యము శాతి ధానము. శ్రీ పులన [illegible] ముగ జెశ్రీ కృష్ణ జన్మ త్రి వలు వలు సెలుకుం. పుత్రతుశా జన వా ప్రి దినం బున
స్వర్గోత్రములు పొంగణెం గేయూజకేసదస్వ. గురుతి దివజకి [illegible] పెంపు తనకి ఏవఏపూర్తిం చునకు [illegible] మున త్రి వూజా వాపు తెవ [illegible] రని యుజీ గెన నే దనుపు లు తము కర్మం
చిన విధం బున్నంబలు చేవారి పోషణం. పంట్లు వారిం చి విదేశశ లుం తునను జపతు కవు సన కాల వం. తదే నె సవా దవ [illegible] వం దూ॥ వగవం. త్రు. దూను యమ కత్తైసం.
స్వేం తనసు సేన తాండు కృష్ణుడింబి [illegible] తీ, యు వ్య వ తత్త్వనిసం త్రి కృష్ణ నిం జె శిన కృపవ సం. బల్లు గిన్ని యుయు ం వతి. తాక కృష్ణ కోంధను నని కె పి దత్త బుం ఝా త్రియుల్లని ధర్మేశ ల
కాలమున దేశముక్తి త్రిపుప్ర కర్మ శలునే ఢ యు జ్ఞకి త్రి యుక్త జగ్గ జెసె ల మున్దైవ ముక్తి శరణుసం. త్రి. వటు వం. త్రి యునన [illegible] త్రి వ్యోలు ఏ వ్వ జుకి =

పాటు శాస్త్రోక్త తత్ప్రణి కెల్ప జైమిని శామ్యపా [illegible]
[illegible] కు నుమాన పం వే కులు లవృక్ష పారు [illegible]
లిప్పు [illegible] యతు శ్రే వా మనవాలు [illegible]
సనకలుంచి తత్తి యొలుం కలాప యలు లనవత్పు చుం [illegible]
ఖం వెన్ [illegible] జాతవయుకొరి నళ్లి వన్నవ [illegible]
కల [illegible] కన్నత [illegible] గాదిం [illegible]
[illegible]
లజ్జనలు [illegible] లు చు [illegible] ములనలు తప్పు [illegible]

[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

తంత్రోపవన్నిపన [illegible] విజ్ఞిలుగుం బుష్పంబులుగా వర్ణ్యంబు లుపవనంబు లన్నిదినాన [illegible] తులసీగ్రతి [illegible] వప్పవడంగులు గూర్పునకను రెమ్మలడం [illegible] బుస్వసోయంబు [illegible]
లగ్నోపమతతానేత్రుం బుత్రైనయుంత్రరంగేం యుం ప [illegible] నుం బునం [illegible] తుం [illegible] చుము చుపు [illegible] త్రపుల [illegible] రత్నభూనత [illegible] విపూనారుంత్రై నఘు త్రిపురం ద్రిబసం బు లక్ష్మీం [illegible]
[illegible] ం బులెత్రి నిజవ జ్ఞానంజనం బులకోటిం పుర [illegible] తెం చుక్షుస్వాంత్రైస్వాంత్రా జెనం బు [illegible] కుస్వరసం బులసేవ్వాణం బుల్లిన [illegible] హృద్గ్రాపాలు విశ్వాం [illegible] బుల్లాద ది [illegible]
చెలులపయుం తపస్సరిజనం బులం బులకోవిద చక్షిం పుచుస్సావత్తిత్రితే యులుగువారి చేతస్సరి పాశ్చల [illegible] [illegible] లు మయ్యురక్ష [illegible] శిలాదిరాసలక్ష్మి
శ్రీతికేయుం బనిరి విష్ణుం బునరి నిజసాం ప్రాబిన్న విశ్వషంబు మోదుం బుగానంద తన్నత్తుం దుస్సాహత్తసాస్వాం బునసేరి గెయుం మ [illegible] నిజతత్వాయుత్తేం ద్వైశా త్రిత్రత్ర తుసాస్తేం [illegible]
ననాపుపసస్త్రనంబావరిం వెనాసవయుం బునామ్ముకళ అనిమిషరుండ్లు [illegible] నిమ్మననపుయు [illegible] తెం [illegible] సుగుణాసక్త యునిదేవపిత్రృవ్యుణూసుకవినుతు లరావమునఁగెనవుననిమలచర [illegible]

ధక్షతేనస్తక్షే కొండొరుల దాక్షిణ్య పెకొన్ని హరితురగ్రతేన్నే॥ అప్వపాం మన్నెత్రాగ్రముకొని వెలు రవమణ్యేతు తి మృనుపాపాశిదాశి కొవ్వమను పుక్షే మెడుళ్లగ తెగులులత్రితే ఆగావధం ఆఅత్తి గ్రెవమ్మునుమొక్షేమ పొన్నె అగ్నే
క్షేమనుమాప్వ్ల లుఘనం వడేం పదాలగ్నుం మ్ము ల దొవ్వనుంతి విడు మెన్నతి జెవయులావు బూావు చుక్షే ఛవే యుప్పేధ పునెవ శ్రీ సెన్నిపుం ఆ అగుని తరాథ రవుక్షే ఘప్పనే అభిన్నం గొశ్లెర త్రి పిచ్చనెశ్రె
రఃఆ లుత్రి ధ్వంత్వుష్మి తాష్కోరం ఆల కంకను టక్షే గురు కొండ్రెవం దం ఆఅం బూవ ఘని టొరు చేం త్తం జరం షు జన్నె పుకరంతాశికొరం ఆ విళం గువం జెతి శొయుతనూ న్యేష నెశ్ల
యకవిరా వునా స్తావయుం గ లుగునఘుగాంత వ్వాత్రం ఆనం వ్యేతనచివ్వత్తె బం ఆ నిశిపివిరొద్ధి నిరశనెంపండుం ఆపదిం బిసే మొాకనండవనుం త్వదు చూచుచుం ధ్వనెత్రె
గాశ్రాత్రం ఆకంధ్వగా చెరి ప్పెచి వానిన ష్లెరిరి నేం ప్పమనినెం భాగచుంతినె నతం దృను నాకిలు దెల్లక్షి యవత్రు విత్రభవాం రాత్రె: మెుక్షై మెగాత్వం బ స్తద్రొచి చాని వెత్తం ఆఆ॥
తదం ఆనం త్రొత్రి వెవమయుగళం ఆనె రెండవప వం ఘ్రునవ అతుంత్వం బప్పి పుత్రె కవ దృం త్రం ఆ వె శ పెశె మునుచె చప్పుడు దృశ్లి తొన్గిమ త్రుదంత్ర వె ళ్లం ఆ తాక్షె పొత్మెం ఆఆ॥
రెదుపండం ఆప్పపావ్య బ్రంఘొ రవు క్షేం వె ద్పాందరాం సెనయున తన్నేం ఆఅ ప్రెరు వొన సగులం గ్రేత్రయ న్శెప్పి పాపిక యుర బిక్షెనం శాశ జనం ఆఅ ప్పగనం గొరి శ్వయం తులులత్రైవ నావ

[illegible] ముకె స్మరింపుమనేకి త్రిషుశై చేరియుంపుడిమ్ములి కైవల్య అత్మన విశాల బ్రహ్మ [illegible] జన్మస్రావ్య లయమ్మ వరు ప్రమది యవ్వపాండవ వింత ం బలయుద్ధం [illegible] వనిన్నత్తె యయుం గలు కృష్ణ [illegible]
[illegible] వరులమంగళ సన్నం బు చేయుంచి ఉవిష మగని స్వర్ణ [illegible] వమ [illegible] బ్రహ్మణ్ణి పూజన తాం [illegible] బుధం వరి [illegible] యును స్మత [illegible]
[illegible] లంగావిం చి నిజరాజ్యం బులనెం బాహ్య లంజ్జ కియని [illegible] ంబును [illegible] తబుం వ [illegible] మమ్మి [illegible] ర వరార్యం బు అరతి జన్మ [illegible]
[illegible] నిరిమన్మతి కృతి శవ [illegible] వులశ కనూరా [illegible] లు నిరత వ్యగాతిం పుమునె [illegible] లమతుణి [illegible] మిత్రువ [illegible] తావ త్రిపున్న మ అరంగ [illegible] వత్మ వ [illegible]
[illegible] శబు లంకాగద్యచు తమ తమ దే [illegible] లకుం జనిప్రతిశ నతి నవక్కలోవను ద్దవపుడె [illegible] నెక్కి త్రవచ్చతివగ వరుశై యులపాలింపు [illegible] కూను శ్రమలను [illegible] లశ
[illegible] అప్ప కెప్ప లుండు బరాన్న వ్యవచ్చ నం బునమ [illegible] లాడకు [illegible] సుంగావిం చిన్న [illegible] యులుం వానను [illegible] తనేయుం ఉగునవ [illegible] దం [illegible] యు విదిషం బు లగు
[illegible] తని నం డన్ని యయిరింగ్రియు [illegible] గ ద తి [illegible] నే [illegible] పురకెబు నస్తం [illegible] యున విబ [illegible] శం [illegible] బు లు [illegible]

కారం । యోగం । వర్ణం । పం । బాలం । ఉదయోన్నిద్ర [illegible]
తిథి తిథి దేవతలు [illegible] తరాశ్యం । బల [illegible] బుధ్ధవర్షం । బలు [illegible]
తి థిం । చిని జావాప్త వటై త్రి మనో [illegible]
గమవర్గాం । బు నవత్రేలాత మొ [illegible]
బలు బలు తత్తిన తత్వగు [illegible]
లు నలు । విగతహాపులు [illegible]
నకవాం । బ గునా । యది యలు నం । గా [illegible] గురు [illegible]
[illegible]

[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

మమిం గమ వ ఋతి వాస్తు చెప్పె [illegible] నొరాం ధనుయుంతే [illegible] వదిచెప్పన చేడ యుష్మ [illegible] ంతేం దేనుభుక్తి కి ఉదగవృవదివ [illegible] తప్పనిత్తి తాకాం చున్నా ధునుగ్గో [illegible] కేదొంరికినాలనం గ్రాపనితొం [illegible]
[illegible] తస్త్రిణిం వలవృచెకుదినతి చెరపాన్న చెంత్రిక వేగట్టు మవత్రు తావృగానాం ధనవమగాగతనాం [illegible] వమ్మక్రొప్పడి నిత్రుగ్గతాన ధుకు బష [illegible] వతమ్ము తివివ ధు క్రొష్ణూగాగతచిత్తు నివంశ్యత్రుం
త్రిప్పవెమ్ముధన్నఘతుష్టవేవుకేన్నలన్నెడలతొడు తేణాంబులుకొమ్ము చెత్తగావమ్మధవ ధునెచ్చవింగది కి వయుచ్చ పక్షం జ్నవెన్న మెలియుంగు దువ వినెరవుంగానె ధులోపాం రిమికిరవలు ల
ద్యామ్మున్నదువవు వన్నెగుణావినెహాదివయున్నెయం వు ధొమ్మదెనులనాం హ్ముళ్ళగనాన్నివలదు మ వప్పగరాజ్ఞమవ్వుతుబల వలనావథు లుచాగశిత్తి వయుకర బుచ్చావదు వయుకెరిత
త్రిచొవయ త్రిపృప్పులువు త్తేడ్డు వవువ్రుపూభోండి వనకేవిగారవవన్నెత్తాం తెలోచనవాంసం బుతెంవ దువాంనెగవలన ఉలవెలపూ త్రీం వచల ఉతికాం ధీత దేవాత్రాదు వలుదోడ
వవతాడ వాడు వు తిలకెమిచదునువవు తెలుక్తి నతిలకేం బుకెమలగ్రవాంము చారదుకవల వాస్త్రగారవిం బిత్తుసప్పెకదుణాగ్రెక్రానవ నవాం ఖిచాం ధుతగవ్వు వన్నారియనవ చూం
మరియు నాగ్నాత్మవులగసన్నైల్లనిగావికికేపయునవన్నత్తద్వారేశ్వాదికి త్రొయిగాన్ కోవెలమ్రొంతక్రైయలగనుద్ద్యతే నెంచెశ్యలనిగలగునే వెంన్నెల తేండి దున్నలగ్నం పూకం ఛాం కుర చ్చాయకుళ్ల తొలుగాం న్నెమ్మవుసాం వెకా

[illegible]

[illegible] తురంగంబులు [illegible]
[illegible] చెలంది [illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible] బరిఢి [illegible] మంత్రంబుల [illegible]

వళావ వైభవా సవి వవ్వు లి వవ [illegible] ...త నే నే రం ప్పా త్రీవ ... [illegible]

... [illegible] ... ఫలం ఫలం ... తవ్వ ... [illegible]

... [illegible] ...

... [illegible] ... తుల నన్న ... [illegible] ... వుయువుగా ... [illegible]

... [illegible] ... వరం ... [illegible]

... [illegible] ...

... [illegible] ...

ಔಪಾವಿಧಕ್ಷೇತ್ರದೇಶಾದಿ [illegible]

[illegible]

త్రిపాంగేశులం బున మెక్కువే [illegible] వృ [illegible] త్రి [illegible] సంఘమును [illegible] యశేతి [illegible] పత్రుల [illegible] గ [illegible] తా మినే [illegible] వా త్రిత నిర్భరం బునే [illegible] గా నైత మగ్గ మిష్యం [illegible]
శేషుయులకునకశే కయోజ్జనవయులు [illegible] వశునె [illegible] ల [illegible] లుత్రి [illegible] లమలు ల వెలిసె [illegible] సుబ [illegible] వయుట్లు [illegible] లవా చిం [illegible] యలాంద [illegible]
వృయసమంత్రపరిపుంస్థైన [illegible] తయ్యున్న [illegible] కుంబెన [illegible] జనాసంప్ర [illegible] సరివాణ [illegible] పతని తలుం చిపులం [illegible] నసుమె [illegible] మగ [illegible] బునకుం [illegible] నం [illegible]
ఆవనబగక్షణవం పునస్థైన తుడునరా [illegible] రామునికి [illegible] తెవతి [illegible] ని [illegible] మునెకేసన [illegible] వరము నొంపి [illegible] దెబున్నం దెలిపున్నె తవనై [illegible] పాలు [illegible]
కుంచున [illegible] తెలి [illegible] దవుట్ల [illegible] న్నవెం [illegible] పృ [illegible] గ [illegible] వ [illegible] లాపచులుం గెప్పి [illegible] చత్రి [illegible] తన్నె [illegible] రాజ్జీవగం [illegible]
[illegible] పాగు [illegible] లాం [illegible] రామ్జి [illegible] రాజెసవి వాదం బునన [illegible] వర్షం బునకువ [illegible] పా [illegible] గాని [illegible] యెన నివత్తి కెత్తి
[illegible] దండక్కరుం దెడ్డ [illegible] బున [illegible] యుం [illegible] నకరుం [illegible] నియెనదియునుం [illegible] త్రా [illegible] నవి [illegible] లాంకతిగ్ని

[illegible]
[illegible] శెపెములు [illegible] ముఖ చెవులకు [illegible] మంగళ్ల [illegible]
[illegible] కుండను మెత్తదొడ్డ రాజులగల [illegible]
[illegible] నలా [illegible] తయు [illegible] సనపర దిక్కులలాగున [illegible]
[illegible] నలుల [illegible]
[illegible] వెలుపవ్వ [illegible] లవు [illegible] నలకు [illegible] యు । సెవములమ [illegible]
[illegible] పాకత్తులాడు [illegible] గాదితాకెరపంక్తికి [illegible] । పదానెనం ఘుముల [illegible] ముదిపెములు నరవృ । మదవరాళిం బులికి జూపుమంట్లగతు ॥

[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

శ్రీపుట పుత్రి త్రిస్థలము గ్రావలసిన నేమం [illegible] పరిపాలకుండు [illegible] విష్ణుపా నామం [illegible] విష్ణు [illegible] పాతకములు [illegible] యంద్వ [illegible] వద్దనంత్రాల లందు పక్షపాతము [illegible]
తెలిసి గావి ంచి స్వశిలాం చరణములం చు [illegible] లందరు [illegible] వరము మాధవ [illegible] లం పుమత్సరంబు [illegible] కేంకర్యము [illegible] పుంత మన్నుంత రతివ [illegible] పదము లంవటి [illegible]
మవిసవుత త్రిగతుల [illegible] మరి [illegible] సవా [illegible] ంబు [illegible] మొని సుముని నవయు [illegible] దిశంబు [illegible] పుగలిగి మ నెరా జవం [illegible]
[illegible] నుమతన [illegible] తుంద [illegible] రంబు నలతాం [illegible] లనసనచెకలం [illegible] [illegible] నవమును [illegible]
[illegible] సేంబులసాం [illegible] నవ్వసం పుదలినవ్వరు [illegible] ంచి రివిద్ధంబు [illegible] పురమ్మున [illegible] నవని [illegible] తగం [illegible]
[illegible] వేంధరి కికి వాంరి కి నిపువయు [illegible] [illegible] ంబు నముద్ర [illegible] ంబ [illegible] [illegible] ంబునె నంద వాంబు నిగగ
మిం నుప్పశేరి గ్రజ్యాంబు వెంప్పనె మరుగి రి గంవ ప్పరంబు వెలువ [illegible] [illegible] గంత్ర రాత్రంబు నసుదయ [illegible] వపు [illegible] పుష్పాసగరంబు వెలువ [illegible] [illegible]

నెరటుం బ్రహ్మనెననె ద్విజస్త్రీ [illegible] ప్పుమృగెనురం [illegible] గ్రహ విప్రుల [illegible] నల
నెన బద్ధకానె నెవృవ సమడ వనుచు ఉరువనొ దెగవం [illegible]
ష్ణం ధర్మయుగ్ని సూంవివసాం ఆనె నిక్షే [illegible] మునెడి చెరాంచు [illegible] వి ష్ణె
నాహం దినె ఫ్లువహోంచు ఛగ్న దు గ్రదుల విత్తానుల ఢ [illegible]
ఋష్విథం బునాలక్ష్యవాలితనత్త వ [illegible]
ఋద్ధి బాగ ద్వైఅదిః గుడి వ ళ్పద [illegible]
వరివృం జ్ఞానం బైన గుప్త౹ త్రుతరం౹

కవ నసం యుప్పి తని పుర్ణకాం యు షవవే. ప్రతి
దవ్వల ల ప్పి గ ద రెం తుల వ నుడు ద్రిపొ ల్ల [illegible] ... [illegible]
యుదాదవం గారెత్రాను లకాడుతొరెలు రకోకి [illegible] యుక్తం స లబ్బు య న్ నవన్ [illegible] లి
వెశుకుష్యాం యు వ చెప్పింబ్బు మి [illegible] లి ద్ది [illegible] [illegible] ప్రు [illegible]
చినన్ జలధిం భాం పు నన గు ద్దివృ వాం రి నిశ్చై లతన్నతు లి [illegible] ప్రెన
తెదు కవ్వర ని వెత్రియు. బొరి తొక ద శివు నా వితాం రి తొ తె [illegible] కరి తా
దెం యున త్తన్నాంద త్యాం యునె నెంగ వెగిరవ ద్దనుపు నెంరు వాం రి యుష్మ [illegible]

న యుడు వే [illegible] లం [illegible] గా [illegible] తరల [illegible] విక్రతేసనగరం [illegible] ంపోషిమ మ్మలంగొనిపో మనె ధాన్య [illegible] నంష్టా తక్కువనె ముక్కిగక్ తద్భూశ్రీ జే మూత్తసంత్యోప
ముగనటి నేవ్వా న మప్పి వె [illegible] శాఖ గనల [illegible] వెమ [illegible] తనె [illegible] ఘోరంత్యంబు దొలక గజి తత్త్వ వనె ముగ్గనుగ్ని నిశి తెన త్రిప్రమూని తదిఘుగిర్గోచ
ఉలలి తక్షో చా వల్ల లతెక [illegible] ంత్రము గనట వ్రష్టి నే లం ము [illegible] నవి [illegible] దొరావ ద్రేంగట దెంచ్చె జ్జరాంష్టె డి [illegible] వ దివలనటి ముద్దున క్షత్రాములు దొన్నదిము
నికొలు వాన్నపు యుమ [illegible] నెంచి [illegible] న్నవు [illegible] రవా [illegible] చి [illegible] నేఘం [illegible] నివూనె వు లత్రై వద్రి చిలు [illegible] లవ్యం గినె [illegible] మ్ముధ నె మొద్ద [illegible]
మ్మ్రదటు తావర [illegible] వ ద ద్వ [illegible] యూవ [illegible] వ వ్ర లరా [illegible] లు [illegible] షె [illegible] వ నాంత్ర [illegible] బున నూన్య [illegible] యు [illegible] వ [illegible] చ వ న్న [illegible] బు ల న [illegible] లం జ్ఞా విదా
వ్ర వ్వా వాం [illegible] తెరు ంగ నవ రి వె నిం [illegible] తొమ్మ వ్రొడు మ తిరులా [illegible] తి [illegible] గా [illegible] దొ [illegible] ధగా న మి వ్వు [illegible] మునధం గిన మి న్న [illegible] కెన నె అయ చ్చి చూచి [illegible] ంవె
[illegible] ంచె ద నం చుసె మన్ని సన తో నాయుడ వచ్చి వెన [illegible] లా [illegible] గ ఘోర ధ [illegible] వ్య వరియ [illegible] లాయున త్తై బ [illegible] జన దరాం రంబు [illegible]

...కొంచు హరాబ్జనాభుఁ బలంపోడిమి గగనేగి ... త్రవమునే ...
... లపూనిక పుత్రుడై శాబ్దముకై రానుకె గాని తిరిగి వేదుపవిత్రుఁ తాత్రుంబు
... గలతు వలనస్తు ... గు బుసుమీ కాలగు ... నేగ ... గురు గమి ...
... లసా నసభక్తగ వట్టెలతో ... తులంబాంబు బవరికోని కెళ్లులు కైసల ...
... నా ... విసరంబు లుగా ... నసా కవాంబు ...

[illegible] తిత [illegible] పృ(వేత వే [illegible] ధువృలె బయటి అవెడ్డినారు దెలిసి సాగా నిరువులలని గుడ్డిలారు
[illegible] ఉ౦ వానును దండయ్యనను వన వము బు నగవము బువరాగ్న దా౦ ఖు౹ లాక్కొత్త స్తె తరు౦ దృ నను లాన్న
[illegible] దుర్గ [illegible] వేసులని గుదృ (వి బ ద్యూహ్వాజ ం యు నాల వి ర పా తరు౦ ధ యయ్య నును న వ జ యయు౦బు
[illegible] ల ధ౦యయ్య కాలు చె రి తరు౦ డైనౌ వడ్డి వ న (యు బివర గౌ ఉ వె రవు వూ దియధిపా:
[illegible] విదిత వ్య [illegible] యువ నుస్సా౹ వూ౦రవమ్మనిచ౦ని కవ ఖు ధు మ్మా౦ లె
[illegible] వ దన [illegible] లకె గి రి గ౦ చ వి ర ౦ ఖువా౦ దృ౦ బ్రావెన్నె౪ ఈ౪ఉ ప్లు హర్రి లు ధ వృ దనుయు౦ ఖు ను౦ తవు
[illegible] మహో దన్న [illegible] వచ్చి రు నున పుణ్య వ్రు దుష్ట ని౦ గని౹ (౭) వారియయ్తా వలక్క౪ ఈ౪ అలయు కె యు వేకవు వు ఱా

[illegible] యులుగా వేసుకొని మవడి ... చి నిపించి నసున్నేవంబున విలిరని కేడుచున్నా శ్రవణాదిపుణ్యులకైన. పవిత్రాని (శ్రీ) దేవి చెప్పెదనని బాగ
[illegible] భవనశివ ... దత్తుడి క్షేత్ర విషయులు ... వారణాసి చెము లగతి సాధు వీధులను దె సంగసురేంద్ర వ్యాపారుల యవనం ... తెలుపుము ౪ =
[illegible] తిత్వ నిర్ణయము ... బునరేవ ... తిరిగి ... యుబు నిమిత్తోవనరికిన్నో శ్రీ ... నిగు ... రాజ ... వే.
[illegible] పుదెన్నెబ్బుల ... కొచ్చి ... నింటి ... లం బుత్రా పెంచిన పలి దండం ... రింయుం ... నం ... తరువా ... వెళ్ళి
[illegible] ... సను గుర్తించి ... బుచిత్తము నా ... రించి ... పుత్ర ... వకబావ ... ండ ...
[illegible] ... వనములు ... చెకువబడెను ... పనులును ... నవ ... ండ ... బుమ ...
[illegible] ... దత్త వ్యవహారాదత్తనివకు వర్గల ... ఇంద్ర ... మోద ... నేను ... దుద్ర ... పాశ్వం బున.

నమ వెలుగి నద్దం [illegible] వేయ [illegible] గలవదం బున నాలుగ్రాహ వేయ [illegible] నమున్నెం చక్రయము బాగె నయుంచి నరోపతి [illegible]
తత్తుమెత్తె ఉనెవవిరల [illegible] [illegible] నిత్ర వృత్తు నిన్ని కొం దుడ్డె [illegible] నుచు యప్పవను ద [illegible] నం బుగాతి ంచి చఖుల [illegible]
నన్నెన పైన [illegible] తివ్రి [illegible] నిగుడ [illegible] తనై చిన [illegible] నుదవచ్చు ఖమె ఘనవి [illegible] నశ్శ [illegible] కింతె వద్దిలదినకెగణి దక్షినవ్యవ [illegible]
గ్గెల వ [illegible] [illegible] నిత్త [illegible] నైలుపుత్రి రెరు [illegible] వయ్ [illegible] [illegible] నయువనుం ధనిరహన్య [illegible] నినవి నెత [illegible]
[illegible] తద్ద తనికె [illegible] [illegible] మెత్తెవి యలు బలు నుమూనద్ద [illegible] వరి తిక్కుత్తునుంత [illegible]
[illegible] ఘుంత్య తరోధూ [illegible] [illegible] వెచ్చివారల మచ లాకనక్షె [illegible]
[illegible] జగతికె [illegible] [illegible] నగవె ఫగాల మయుమ మునె [illegible] ంచి తెలాన్నె నయగి [illegible] వంతృలు [illegible]

సహనవ్యోరియాటని మొల్లదాదమం। ది నదుబడ్డి శలచమండ [illegible] తిత లదితకున జైత్రే డిమెయి [illegible] వితవ [illegible] లు చ [illegible] లు [illegible]
[illegible] అన్నక్రిగలే డినిసెన్న విషు నెలు వచు వచ్చా [illegible] । వ్రి [illegible] గంచలా। వి [illegible] ములజంత్రం ములవన్ని యం [illegible] డము [illegible]
వి [illegible] త్రం [illegible] తరావితి భ నె ।బును సైవ స్యా। తన [illegible] త్రం బు [illegible] త [illegible] డి దవనివి భుకా విపి నమా రి [illegible] బు వచ్చి [illegible] వెడవి [illegible]
బులతనన్న వచనుపుష్పమనో [illegible] దు [illegible] గ [illegible] యుత్రరది శావిమలు శ్లం। [illegible] తవరని [illegible] డగు [illegible] లులవి
డివినంగ వలం బు లు [illegible] త్రం। బు [illegible] ।బుప్రవెళి।।చి।వెసుత్తసర [illegible] యునారి వాసం। వగులు వదీ [illegible] త్రవా
బుచ్చేరి త్రాం త్స్యం డ్త్రైవ [illegible] ని [illegible] త్రప్రతావకలిచెనా। త్రరాళ్ళి। బుల్లిక్కి ప్ర [illegible] త్ర [illegible] రం। మధు [illegible]
పచ్చాశ్లేదేతం చి। [illegible] తత్రవచునల్లజెం। తు। రణా [illegible] ।। [illegible] సం। పా [illegible] గనా ౧౮౪

శ్రీ ॥ నైనవ [illegible] యచి చ్చివ మతే [illegible] త్తైన [illegible] నాకం యు [illegible] దినం [illegible] రిం బి నారాయణుడే మేం [illegible] పం [illegible] రి [illegible] నిమి దవవా [illegible]
మన [illegible] నాయు [illegible] ంటవ తరి [illegible] నవి [illegible] శ్రీ [illegible] మాఖి [illegible] దినన్న [illegible] వింశ [illegible] మెయు [illegible]
వెకావవాంచి తంగె [illegible] వాని [illegible] యుని [illegible] నవు [illegible] ఖైని [illegible] వసు [illegible] తిఋషు [illegible] విరా [illegible]
మంము [illegible] వంచి [illegible] నకతే యి [illegible] ర్మనాయము [illegible] రాజున [illegible] మత్తు [illegible]
దనగునాం కరయి [illegible] యరాయి [illegible] పాతిస్మ [illegible] తిసం [illegible] మేఘు [illegible]
బిరుగు మను దిన [illegible] యలాలన్నమ [illegible] త్రీమ [illegible] తి [illegible] శ్రీం త్రీశు [illegible] తిరుపు [illegible] వెళ్ళి దిగె [illegible]
[illegible] యుర్వం [illegible] తప్పు నేయు [illegible] ఆగశే [illegible] కరమలి గ [illegible] త్ప [illegible] మి భక్త [illegible] బగునె [illegible]

ఘుకైర్తపం ధి[illegible]న్నలవశ అనిన గురువి జ్ఞప్తి చిప్పచిన్న విజ్ఞప్తి చిద్విమద్దె నెశలం బె నెరిగనె నెమ్మెగ బునాపర్వ। కోప క్షమం
నన్ని పలూయుణమె వెన రాజ్య బలగూడుకొని జనార్దనం ధుతిరి నిచ నెడిం ఘనుల ఋతు నవనె వక్షం। బాలు నుదిరం
గరోధి షవం ధిషమాత్మ జగియన్న పహాన మహానె నవశె। విజ్ఞా వెణ్ణు. వఘ్ధంగ నెం ర్మధి నవం। యలామ్పెర్నెం వృధచు।
తసా[illegible]ం నెవ్వతం బునసనసు వెన వళజ్ఞెమయస్త్రం భూకొళబద్ధ త్రోణి స। యుగ్యతం బు నది లోధ నాపవిరెనా దితం బున
ం[illegible]ల్లవె ఖువ నైన త్రైలినవవచిశులనెళ్ల వచ్చిం చిరెవథితెన్న। పల్లి దతైన వైవ్యఘ బులవ్వవలువచు దునన్నవా
తవుల్వలా జ్ఞేమ బుజాశజనం బులుచల్లిడె ళ్లైదనపు వెళ్ళయి ప్లు వఘరం బుత్రవెళ్లెం చి యడు వుత్ర నారం నాత్రెన
[illegible]పూరోజ్జిం బునదూగ ధ్రుం దుమవాచుం దళం బునం స్తలైలజ్ఞెమ విడవ తుల న ళ్ళం గూద్దె

[illegible] త్వవమునే ఱతను౦జెప్పఁదునే శ్రీకృష్ణుని ఇట్లొరులు వెళ్లినెన్నతలెక వెళ్ళవిూ దేవునే వెతమంత్రంబు ననం ను ల ౯

[illegible] నారాయణ విప్రదంబు నాగ్రహంజగ దివ్య మహిమ చెప్పవలె నేగ శ్రీత. ల మహావాడినే న్నయల ప్రత్యేషూగినె తన్నగతెం దర్ప

[illegible] వనిలంత [illegible] లంజైనను వారికిని కిగాని పెం త్రవిషి యలవెళ్లిన మననుఝుష్ఠిన్నరవం దు [illegible] శిలో

[illegible] దావా౦ తాళ [illegible] రిదో రంపాం౦ లా పుహా లావాత్రి ౦ ర ధ ధనూర ధర్య౦ [illegible] గూచ్చిచ తు౦

ప్రతి [illegible] చ వ [illegible] బల [illegible] వ పు నైవేద్య [illegible] యుష్ఠి పప్రుక్ నపుయూ [illegible] తూస్ వరు [illegible] వెగ ధ ఫూ౦రబలు౦దు

[illegible] జై [illegible] తవర్కలు బు నె ముత [illegible] రత్న [illegible] త్య౦ర్తు [illegible] ౩ మి౦చిరిశి [illegible] మునగ జ్ఞనె మూ౦చి

[illegible] శ్రీ ధ౦చి ధలంగరో వృష్ణ రి [illegible] ద్ది౦ధ్య [illegible] ని [illegible] జగన వెళ్లి [illegible]

[illegible]
నవనుసుఖూ [illegible] దన్ని [illegible] పవనము [illegible] [illegible] నవమలం [illegible] ప్రవర్తన [illegible] విరుదులు [illegible]
[illegible] ప్రవర్తించి [illegible] ప్రవర్త [illegible] [illegible] తృ [illegible] [illegible] నవము [illegible] నములగుల [illegible] పుగ [illegible]
[illegible] శ్రీరఘునాథ [illegible] నమ్ము [illegible] ముదుగరు [illegible] విరి [illegible] నగరము [illegible] బులిబిరి [illegible]
మనది [illegible] [illegible] [illegible] గంబులు [illegible] [illegible] గంబులు [illegible]
[illegible] [illegible] [illegible] వములు [illegible] [illegible]
[illegible] యము [illegible] [illegible] [illegible] [illegible]
[illegible] [illegible] [illegible] [illegible]

నే త్రే పేర వేయునె నే తెలుఁగు అందు చే [illegible] తెలిసి యే నూ [illegible] గలవు పాట [illegible] తి తప్పు [illegible] సుల తెలి [illegible] నేరు చాళ్ళ ని యుండు నే నేర వే క నే నవ చితె క్కే ఘేళ్ళ కే ఎయు మిన్న నో పులు పాడు విని ఆగ జైంద నడు పెడి నెవ్వి న

వానాయులు లో చి దాగ కవు లు యునే రాయుని [illegible] తెర్మి ఘృద లకో [illegible] ఘోటి సాగ్య సొరు వవిక క వా [illegible] కాగ వాళ్ళ చి కృవె బిగవ చెళ్ళ చ త్తు ర నే ఘా వెనెత్త పాటా రి త్రు ఘా త్ర ఘా ది లకకో ల హా త్మనేవి కిశ్శా శిపా

నే నే చెలు నే ముని తి ఘర్వ్ నే తి సె వ్వు కె క్క ఘ నెవ్వ ల్లి గ్గ్ణి ఘ్రె [illegible] రవి ఘ్రు ని నెళ్ళ సే పుత్తే ముక్షి త్రు వాం బయ లు ధి దగ గమె ద్దల తణి నె లు త్తు లం వు మెలగె ఛ్ణి వాలకృ త్రేజే రవ రుపురు ఘ్ని లాలా త్రి ద్దృ న్న రి ధృ్ళ ళ లం ఘడి నుము వివళ్ళు

చాల ఆ తుత వె త్రి ని లు వు త్రి చె కు చి కె నె తృ లిడి చతృ్ణ సొ ఘ్నా తాయవరం ధృ న్ని గ్గ్తి కి తా వృ్ మవా [illegible] ఘూ వ ఘ్ను చు మయ్ని త్రా యు దవం బాల్లా లో యు ను చు త్తు ంగవు పా రూపా వాళ్ళన శా ఘ్ళ లం జై యు యుగు వ్ను

తాం డవ వి నే ష ము లు ఘృ్య తి సెం కె నె రఘు వయ్యె ఘ్న్రె సె [illegible] పనద్ద నూ నూ రం త్తి కెం ఘ [illegible] వే వు సం శ్వ ముల లా గాన నిసో ద్ధుత్రు తి చ్వ వింవె (నే వె (రిం వ వేకయు ను లు పె క్రె ం త్రుం చు త్రు జ లు చూ ంచి చూ ద్మ

వద్దు దరందా బుజాయాత్రా రము లి యు య్య గంధ ము లు చెన్న వ వా న్నా పురవ కం బుధ [illegible] కి దక్షా లు కె న్న బకచు ఘ్న లధు ఘ్య ము శం ద వృత్త వి నే ఘ్ణ ర లా త్రా త్ర నాం ధ వి యు వచ్చ దవ ళ్ళి వ వ ల్లి కళ్ల కో సా ద వా రాగ వు యూ లు

వల నం వృత వక్షే ల తా వి కే వృ ము కె శ్ర కె (త్రుక రము లు బ్జ న వా దయు వ [illegible] ము లు ము ద్ది వ త్త స లణి కిమ వం చ శ్ర్సు క ర వు లక్ష్మీ వా ఘ్నా ల్లి భగ క్క ర్ల ము లు ల్న గ రి ను ఫె ల య ఝా క రము లృ్య నంద్య

నృపవనితాకోట్యాన్న తత్పకె చూచి మేదడు : గ్రొం [illegible]
గావం ౹ భూలు వనం ౹ ఘ్వం [illegible] వ వం [illegible]
చిరి ౹ వేణువుల నృలు ప్రెమ యుంవ [illegible] న స్వామి
వృగవదవ జల [illegible] వవ [illegible] విధి ౹ తొ [illegible]
సం తత్ర భ జన నం కేలు లగొవ్వ [illegible] నేను [illegible]
వరం ౹ ధన్యవులారా [illegible]
గ్రాసనం నరార కొరగించి ౹ మ ఖ్యం [illegible]

ఒసాచు నై బిఠి త్రిల్లు వారాం ఉచు రి య [illegible]
చు దరాప్తే రాత్రి బిన్నారం గెళ్లై యురాం [illegible]
బులపుక్నె ళ్లీ [illegible] తై గ బూచి రి రా [illegible]
తబడి డెపు మ్రా [illegible] ఘ్రు సవు [illegible]
రావ్రత స్పలి [illegible] పె ప్తె న బూరాన [illegible]
బులుం దోడవా నిన్నాలుం తమల [illegible]
రయుళ్ళనె ౬.౪ రా [illegible] శ్లోం వం బి [illegible]

నలవనినారీశ్వాన్న తపుతే చెరివే మోధుం [illegible] తవియకటిని తనరార
గాదం పులు పసనం పు[illegible] వం [illegible] పైన వారలు జేయుం నె
చిరి । వెంధు న్ములు ప్రేరా యుంవ వె[illegible] నవారి [illegible] యునరవు పెరా
వృగవర్ధ జులు [illegible] వివి [illegible] వివిధ విచిత్ర
నం త్ర భజన సం నెలుగోపుర [illegible] నెన్నపుల [illegible] యుత్రు వెళిం చి
పురం । ధ్వజ పయలారర జూం [illegible] వెళ్ళి వారి పై
ద్రూనెసన నెరెంగెంచి । తే పుళ్ళం [illegible] ద్దె మరి యు

[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

[illegible]

ము న్న జనపాలుర తోడ లగె వినాదువ౦ [illegible] ంత్రి యుచాల [illegible]

గె పాలు ధవనివలికె [illegible] తేలుకొన్ననిమి [illegible] గాగొపాలువ [illegible]

జనపాలు [illegible] ధాళ్ళి వుయు [illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

= శంయుక్తు శైవ్యుగవ్యకవు సేవాంబులగ్నస్వర్గత్రు శ్రీశైకే దనుస్వధ నకమన్నంకైవాదివ్య... ధష రెచ్చినవ్యణ్ణకోమ చెంతితెలంగఖరి. వెగంగాన్నవినకళత్రుతి కావు వివ్యాన్య త్తాన్యయిమనే గను౹నిత్రావతిం శ్రెంబియమై రియుం ద...
...నేనాయ ధమలం వతప్ప తప్పలుం వే మి యయుకే ౹ గారగాం డి షవ తరాత్రుసాం... వస్వకేవ సమ్మం ద్రుకాదశ్యంబులున్న యుగబలు మకైత్రు ష్య దనే... తమలూనా వింబి షనత్ర చిదు... లకుకిమెలు దలంత్తు రె౹ వగవులం ధమత్యు...
పాలదె... ౹జలజాంతాత్రవ్యడు స్వైక వత్య యుడి. లానత్రుం. ఋఋాగింబియుం వమ్మలనిత్యం చుక్కాకవాంచకెలత్రకమ్య... కాకలంబులనై యవ్రదనవన్త్రి క్యా౹ ష్ణుని చిత్రుంబున నిశ్శిత ౹నివ్విసంకైతనంబు చెవి౹
సతాని... రణాంగ తనైనవ్న శబ్దంవు మసుచువగను. చుస్తసంత్రికినవ్వారలంధ్రువివుచ్చష దానతులం దై త్రిచెవనసంబులమ. శ్లో వళవెనంబు సెశి౹ విబ్బాదిపంథుమిత్రమచ్చంబునేను త్రావదిఘం.
డై యయు సృదైవ తా ఋష్ట నకైవవి యొకుంకనయనుబుంచేపా... ఋమైచక్రవివ్వుంచి కినకవున్మాజివత్ర్య యుత చు త్తినెలుచలపుఖావదిగాచోచలగావంబు త్రా౹యుకవుత్పలంఖనేమ ష్కాగమ నే కిత్తివ్య ని
వి శైల... లెయుల వెుగల్ల వెశాకఖచెశినవుగనితిగలు నృావకా ఋతిపుఆవన శ తేంద్ర తపుకులంచల ఇవ్వ ధనలం చుసవూం నంధవగులబు చిమ్మయెవ్వరితా సొంగఖుంబి వ్వరికిని ఘ్మాషం గనాంగార వత్రాత్రి క
నాం... ఖ.లనన యొను డి ధామి వసుషుంతి నెుతజెం త్తువె వయుంపు నెుతజైంత్తువ్న... గలనెుతమ్మవు౹ గ్ని వమబైందమ్య నెుకే చ్చు పావమునెుం బమిహాన క్షితిత ధూచిమిత్తవి తే బలవము౹త్తుత్తు నగాం ఘ్నవ

[illegible] ... త్రావత చింతా [illegible] ... నేవారని [illegible]

[illegible] ... గావు [illegible] ... తుకు మత్సుని [illegible]

[illegible] ... త్రనేక [illegible]

[illegible] ... బునన్నె తెంచి [illegible] ... బున [illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible] ... బునన [illegible]

దెవస్సాంబుకేశ్వరుని చింతించి [illegible] ధనెవ్వనపున్నశ్చురాత్మె యుదివిగతాత్మ [illegible] శ్రీవాసుదేవ [illegible] గె శతి [illegible] నరుమ్మై [illegible] సనపుణ్యావని [illegible]
[illegible] గన్నె [illegible] పవిత్రపత్ర [illegible] తను [illegible] నమా [illegible] శ్రీతన [illegible] నము [illegible] తమశ్రీతకాత్మ [illegible] నము [illegible]
[illegible] నని నెది [illegible] వనజా [illegible] గల్గునా నములం [illegible] నమో [illegible] = = = = [illegible] తె [illegible]
[illegible] ములుగాని [illegible] నగనం [illegible] ములుగా [illegible] ములుగాని [illegible] నమము [illegible] గాని [illegible]
[illegible] గాని [illegible] గావు [illegible] నము గాదు [illegible] గాని [illegible] గాని [illegible]
[illegible] నిం [illegible] పుపు [illegible] నిం [illegible] తెని [illegible]
[illegible] లుగావు [illegible] [illegible] గావు [illegible]

నిం జేసినసేనవవరిప్ప శితాగ్నం బునాదగ్నం విశాఖ [illegible] సంధ్య వుణ్య [illegible] విలాస [illegible] నితేజముఖ్యవ్రతం త్రి [illegible] తాడవరం బరం [illegible] చరతారానే తే వపోలవయు [illegible]
శివపవరిష్ఠా విత పోరావాశనె ల్లాలపూహ్యరియునమ్మ [illegible] ణవెళ్ల స్వపాహం దండవరిరక్షిత్తం బునవరులునలక్ష్మి తం సైనవంశ్యరానగరం బునెరితేలాండం వృనం బు వెక్కి విరిగినవవరా నవం బుతె రంగనసమ్మ ఖ్యాతం బునదేనాల [illegible]
చేశిం వి కైనిసజ్జరాసం భూనివేల [illegible] వర్ష [illegible] విపాండగువరితనవట సం బునాళ్ళ [illegible] తన్నాలుసు రెండకొస్థని దువమూడట్లి [illegible] తైను పృత్నం చెప్పి దిం చెన్నె బుర వెల్లిమాగ ఘనాదే సాపం బుధానంబు నె ధృతం బునె బునవేదు దండవి [illegible]
ప్రయోగింబుయాన్యూహాలేవర స్వారమెల్లనుడ్తవం బాలునైజమో [illegible] నైన తరించె వెల్లనుమానుసగాతురం గద రజ్ఞామంథలభ్యరివయునె మానుపృకొరకునుగావే [illegible] నెదనె మొదలు గవతిన్నూనృరవుద్ధువ్వై [illegible]
గభనావ్వయొవ్వుడ్డియం వ్వ రోలదువుడ్డి యునునృవిడ్డవవర శివరితి బుద్ధిము గూడకొం చుబరతెంచుబ్రాత్రరత్వంవవ నృళనెలబాన్నగు వెశాగాఘనవర్న అన్నియు [illegible] ంచితే ాను స్వాముల ంబు సేనే [illegible] గం బు
నను శివవరప్రాననె తెతం బుయునుదనవరి స్మృదసాతం బు లు నుదనెన్న [illegible] నవవత్రాది వివిధాయుధ్ధావతం బు లభ్యైనరథం బులు రెండద్దేవు నూరవ్వం బు లువ ల్లిం వృథైవ మోగం బు సం జెళవ చ్చి నె [illegible]
సంక్రేత్సరణినత్తి పినియేంగ్రామనంస్పెరావురద్ధం బులయుధవములునైగాఢ్లునెకిం [illegible] నోద్రిగెకొన్నారక్తైమెత్తునేరిఘ్ర [illegible] లునె ప్పింవంచనిలేదు పంవృయుధ్ధారాన్నాంబువరింవృథమొతెల్లనైనేయు ఘతర్గవ్రుతు [illegible]

[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

గనైన నిం సగ నిగెం [illegible] ప్రతిద్రుగచ్చి వైకివావాక్తి దేవడిం చె [illegible] తకస్య [illegible]
నపాదం ధమయునిం [illegible] లవుు [illegible] సం పా [illegible] దృష్టిం రొతకుక్కనె పెట్టి [illegible] మెుత్రొ [illegible] జాతి [illegible]
తిసాయి వారతనె రితేలం [illegible] లవుు [illegible] తావాంవకై (త) పెుు నన్ని ౪ క౪ తరి విలవాలి వాలు విన [illegible] గది నన
గతి వివుతనితేన వుుపె [illegible] రోకలు వుులయుం దెరయున్ [illegible] శతం బులవాలిదం [illegible] గ [illegible]
తిగతిమిన్నిపాలి తిగ [illegible] లవాలి [illegible] గురుని [illegible] మున్నిగాండినగుడు [illegible] చ్చినవ్వంనిగూలువాంరు త్రులు [illegible]
నమున్న దారు తిచ్చించి నవలల [illegible] వా [illegible] లితవావచు తె [illegible] తమలకుద్దిరం బుధ్యుర్ధిం పనిరర్థుర
దయు త్తే కై లమలు లవ్వం [illegible] నవు మరు గుదెంచి దయి దొగుటి వా రమ్ము వా [illegible] లు దెళి నవడి నన్ని వావాసాది క్షు

[illegible] దివ్యం [illegible] వరప్రాప్తిం [illegible]
[illegible] దండం [illegible] ॥ [illegible] ॥ [illegible]
[illegible] ॥ [illegible] ॥ [illegible] ॥ [illegible]
[illegible] ॥ [illegible] ॥ [illegible] ॥ [illegible] ॥ [illegible]
[illegible] వినరవ [illegible]
[illegible] ॥ [illegible]
[illegible] ॥ [illegible]
[illegible]

[illegible]

లెలాంతాండవం బు [illegible] మహా [illegible] శంబు [illegible]

[illegible] నానాన [illegible] త్రి [illegible]

[illegible]

[illegible] బుస్సు [illegible]

[illegible]

[illegible]

[illegible]

నన్నుగూడ నే [illegible] ని తన్నిచ్చిన పారణ [illegible] అని మిగాన [illegible] [illegible] యుచ్చు లను [illegible] యుక్త [illegible]
[illegible] ఆయు [illegible] బహు [illegible] యుం [illegible] తురె [illegible] వతె [illegible] నే చల్లగ [illegible] మమ్ము [illegible] యుమ [illegible] పాలుచె [illegible]
[illegible] వంచ [illegible] చి [illegible] వు డొయ [illegible] తపంబున [illegible] నా [illegible] నుం [illegible] లయుంచి [illegible]
[illegible] చిన [illegible] ఉద [illegible] బులం [illegible] తద [illegible] బునె [illegible] జ [illegible]
[illegible] శంబు [illegible] దని [illegible] తెలం [illegible] తడ [illegible] బులా [illegible] యు [illegible] త్రల [illegible]
[illegible] చాలవు [illegible] లంబు [illegible] యుచి [illegible] యుచిన [illegible] లం [illegible] యొతాం [illegible] బున [illegible] యు [illegible] యిచ్చా [illegible] పొం [illegible]
[illegible] నేరవి [illegible] రాము [illegible] దెరెం బు [illegible] రాం [illegible] వును [illegible] మెరయు [illegible] సం బు [illegible] పం [illegible] రాం [illegible] సరిం చిబంధ [illegible]

[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

అనివరదాను నితరొళ్ళున్నాగాలు బుచెప్పినవి [illegible] దేంత్ర [illegible] త్ర [illegible] త్రైనెదిచేసెనని మయిశ్వేనని [illegible] త్మలతె [illegible] నవిషభాత్ర నానాంధవ్ర [illegible] వమ వృతాగ్రానత్రి
నైణాప్రవబుశ్రుపరెం. పరాసముతాబుదితవప్రొస్నే [illegible] ల [illegible] వేవిశికెనాలు యుష్టవనలం. ధామలాంధ్రు [illegible] వేరులుం గలాంధ్రు తెలని సేత్రుగమనం. గునం. ధాఢి వెడతి ద్రమ
శ్రేహావృరం. గ్రిమిాఢవిత్తి చినంబ్రహ్మాం [illegible] తుం. ఢ్రై [illegible] యువనుం. ధామ్య రమెళ్ళ నావరిం. చెనునై మితమెళ్ళిం. యిరమె ల్లం. త్తి యునానధ్రు మనాలుగఘ్నం. ధనా వచ్చివదు
నమిాం వది త్రి [illegible] వఘనవ [illegible] బుబుఽ శ్రీరి [illegible] వం. [illegible] వరకవిలీ [illegible] నాచిన [illegible] చాచి [illegible] మత్తేయమరి దెయుత్రే ధనాసౌచ్చిబంధులనంధ్వార
బప్పిరిచం. వృద్ధౌం. ఢ్రై నానిపా [illegible] ంఃఁ త్రైనవరాంగ [illegible] ఢ్రై శానయుతి వ్రణలు [illegible] విత్రి శ్రోశాత్రగ [illegible] ని విష మన్యూమిః ద్రెయుత్రేధుగాం. బు [illegible] యం. ధునను వవలయూ
వళ్ళఅనివితకెట్టిం. చినెమవ [illegible] ప్రమోద్రిస్సం. [illegible] వం. ద్రైం. ధుయరాం [illegible] నం. బుల్లవెధ బ్బనిధువు నుం. గలమగ త్రువుదెశం. బూనం. వ్వా. చిం. చి. తవ్రై ధన్నం. బునం. శవ్రి ఘ్నం. ధుసరాభి
శ్రీరవమయరం. బుగునైన్నే [illegible] తొంగున నిత్తి [illegible] నిచిన్నశనత్రం. బం. చినాళ్ళగ్రీ [illegible] మయిశ్రీపవ్వామవవృరికంప్లై ధనవుభివుబికంప్లైవం. ధధ్వరుని ప్రవమశం. వనా [illegible] కవుగాం. గ

గాన చేసే వస్తున తావటికి తా తక్కె పమధరార్థాన శరవి వారికి రివుజన వరద [illegible] తంగా [illegible] తనంచా ఫలిచి నదానకలు లతకు [illegible] లను నగనె నల నవరం పెరయు చినె నిచెప్పి
ద్రుపతి [illegible] నతెక్కని ముఖ్యపుతనము మంగ జకెరిగొరినల తాతనిస్వార తిత్రి [illegible] వనెవలం గారి ఖనా [illegible] ండతి గెక [illegible] వనె నవు [illegible] నట వన [illegible] చారిది వదూవ వరిరిది ప్రం [illegible] సో ఖత్రు దివన మెష [illegible] చెప్పినచ్చం
పలు బక్కెలం [illegible] వం [illegible] పుడ్రెలుల్ల రికెతదైవాపు ధ్యంబునా [illegible] తావు దివవు వవె తెవులా రిక్కె [illegible] మెలుకె యూ [illegible] చెరినమెడు గుడ్డాలె [illegible] వన వెూరాచి [illegible] వరి [illegible] తెలుగుమెచ [illegible] లిది వకు [illegible]
[illegible] రింతెం చినవాబినం జ్రుమ వెయు శ్రీనా శనెవయూ వాచంబు నెచెశిరినె బంపెట్టి విచారవ చాశవు బుతాజ్జె యు [illegible] నుం దరతయ్య తుత్తె రివు [illegible] పునినె [illegible] శ్రీ తి ఖూ [illegible] చి [illegible] ఖనెని [illegible]
రుపవవి నె తె [illegible] బుశ్రావి లగకె [illegible] లల నివా నివెదిత। మాలావృగనాచి వంత్రవము [illegible] వయి భూస్వాచెలూలపెక్కతయగు వచ్చుచేకలాచతెగా వనార పె [illegible] గవియు [illegible] లేల [illegible] బునె [illegible] ప్రవం
రయి బితె తావడు రవి పాపాలరన పానవచనెతలావి తయగుగనబలజ్జె [illegible] వృత్తిలైగతి యడు చుకేన వధ్య [illegible] కెరగంజ్జె [illegible] నుల నగతంతెర్ర నె మత్రం [illegible] రం [illegible] లాపునె చెలా నెపూ
తల్లివమునకానశిల్లంబిగం శ్రీరతనెవరి రంచా చులరవడెన్ని మరానంచా చిం చెరు చునెవెడు కె [illegible] శాతియోనా లైవునీగ భయునత్తెము చెనె వయుచా వచె [illegible] । శ్రీతూవు [illegible] యయ వును [illegible] వయుత వన్న యయునె।

త్రిడిం। మునిశ్రేష్ఠ నా మంత్రే యిత్తను నాకియొక్కెంత్ర వదత్తె నమిాదవద్దెల నేను నఖలెన్ని తెలిసి నను ము నేలపె న్నను ఋనియువని యపు విన్నాద ధైర్యంబు లపు మునొ్నదలగునను ము । ధైర్యం బిలత్రె వవ
లకెనపిమ్మటచిత్రం। బులొత్రె దజిక్కె వనుము । చిత్రం। బులాన్రైదజిక్కెనవచ్చిన ప్రాణములుం దపాయమునొ వము ప్రాణములుబోవ వరివచ్చి ప్రాణవినుదు ప్రాణరక్ష కేదగుతన్ను ప్రాణులచేత రిదూరం గవరింపుమి
చేయుపాండువేగవిన్నవమైనరింపవేపుపాత్తా యిత్తగులకవు గూలువుగలనుతగులవెంతను వునువృనతులతగవ్వచిత్తి చెయున్తగినవుగు వలువిడుచు పత్తగు వగ దనితగువ్వ వలుకేత గువపు వాచికెనైన కృష్ణమూర్తి
వత్నెవదలనైతెర చూతు వెతంయొకనాత్త చూడులులర । ప్రభుదుమాతనవ్య షలునొ పింపవింపవ యొకనాత్తవి నలలర । తనవృలువృక్షిం పదయుతు ంచుచూనినేనలుగునెరయొకనాత్తకెం గలింపు । ।
త్రిత్తెనెవమ్మె లపచితివనిదూరదెకనునేయెనేనాత్త హవ్యవధన తన్నునొ శౌరి వమున్నవనముచూడ । తలచునెన్న తన వమాయి ఖితతగులుతెరను తెన్నునెరి చిమ్మానాదుడి ఖువదకె । యొకుశ నలునె
పినవాత్తనెత్తె నవ్వమాపువర్ల ఆత్మిదుకొన్న నెరవమగ్న। బ్రెనగోత్తలల మునొత్తు రింపృవము దమాచ్చినాద యుని । గొపెకలువాగ చితవనంత్రరంబుమరియు । యుష్మ వనిగతి తంబ్రైనక్కష్ణనం దెశం। బువలునవిరవా వెదనెలువిత్తె
యుద్ధకునింబూశిం బిరిపినన్న స్తాలెలావనకలును ముచేయ । త్రెవళం కొన్నెన్న యుద్ధ వృద్ధ యంచాపులవె ద్దని మరవిరథారూఢం। త్రై వన్నె యక్కసారపతి ప్రభుతె నయుచు గాన గనుధ్వ వదు ।

[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
తవిం చుం డైకరం బుకరంబు నన వలంబించి సరస వచనంబు [illegible]
[illegible]

సంస్కృతమునకు [illegible] నవేరగును [illegible]
వస్త్రాదిచ్ఛేదనం చేసినంత [illegible] కోపము జూచి లక్ష్మీ [illegible]
పరయుండు [illegible] నతుననవును [illegible] యెవరోయి [illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

సుం తేన్పు ఖవ్వు లు వెరాణ విణాం గూరు నికై నిద్వం బుగ [illegible] తిచే [illegible] న వే న్ద్రి మయా విం ప శ [illegible] శ వ్వు బు బ లా ద్వ వా భైన వి శ వ్వు తి నెం త్రి గో రి యు క్ష విం తప్ప రు ని మా [illegible] లు

రగరి త్వ లు శి వ్వు యురె గూరు ని కో తెక్ నే యం ఎగ తె ల వ [illegible] ని [illegible] లు గోర [illegible] వా వర శా రూ [illegible] రయం బుస్తం బ ని రా వ్రం బు స్న మ త్రం బు నె రి యు ని రి ల [illegible] గ రి హు బు [illegible]

నను వెన్గా గ రు పు త్రే న ని దె వ్వు మా ంరా క్షి నె నె త్రాం వేండ ర [illegible] నే దవి గ రత్ను లని శి తపి శ్నా గ్న లా నె ల [illegible] ని న [illegible] రం లా యు వ్వ ని మెయ లు ల ఃవ ం చె న వి [illegible] త్రె ది యా చు వ ళ్ల

నవ్ల లా ర వు వ్వు తే శ్వ ల వ దం చి త మా త్తి వి ప్రసు తా దా శ్ర ను ఫ తా రు పు లు లా న ం చా [illegible] ం వ ని తో త్రి మెక్రం వి వు వ్యం దగ తిం గా ని వె లు పో వ గా వం చ జ నా ం డు త్రిం గ న తి ష్టా

సుర శే టు ని విత్రు గా లు నికై ల ని పాం డ్వ వ నిం చు చో వతిం కించినా ల శ్రా ల శం జ [illegible] వా వ వు లు తొ బు వం చా బ నా డు శం త్రిం చి చిత్తం బు లో గు సం జి న త్వం దు గ వా ధి జా చ్చి ద వాం స జా వ లు వె వె రా మా

బమ లం తే వ్యం శె త్రుం బు నె గూ వ్వి వా ని జ తే రం బు కైవ్ర శ్రి గో విం దు త్రి [illegible] వి త్ర ని నా లు గా న క గు తు త్రు వె రా ది తో ద్రె [illegible] గు డ్డె ల్లె [illegible] వా వృ ని దే వా డుం బ గ వా ని త వ్వం గ్గ బు గె ను న లు

మ నె లు క బ లు ద్వు నే వో నె తే ర గ డ్డే య్యాం దా నె వ ది వ్వు ద ద్ది నె దం ద ధ రు వ్వ తి క్క నె ఘా లు వ చ ని యు యు క్రి మ నివా స న గ రం బు మె రి తా వ్వ త్రు బు న వ్ర శ్రీ యు న్నా లు వ మ ధు గ్నం ఝ ధం బు గ యు

[illegible] ... ధనముల ... లోకనాథుపుత్రుడా
[illegible] ... పురాననగర ... [illegible]
[illegible] ... శ్రీకృష్ణుం ... [illegible]
[illegible] ... శివ ... [illegible]
[illegible] ... [illegible]
[illegible] ... [illegible]
[illegible] ... జయించెను ... [illegible]
[illegible] ... రంబునవసుదేవు ... [illegible]

వాయువసనవమున నెళ్ళం గెలాల్పిత్తులగ నీతాదేన్నిఃబ్బటు రెప్పనెప్ప [illegible] వులమానుక్షన్నెత్తైదవాపు ళురిఁపయువీనానుటు నిశిలవృరసహ్వాద్రన్నవ సుతువై నెగడునుమ్మ । వెనికెవపలతాడ్పు లుమారతెళె । యరాలుని మధివస్థనునాశెం శైనెస జ్ఞనదరాష్ట్రప్ప
తెల్లుపుత్త [illegible] తల్లికిదపత్రికినిదెవాఫ్రనములువృత్తి తేనె ల్లింపడప్పుటినె వ్రష్ణుడుపుల్లపుణ్డెనామావనోత్తవలలాశ్రియగను [illegible] నజ్ఞనవులవృద్ధుల లతనయుల గురు విప్రసంధూదారాభూష్ణనె । జ్నినెం దృఢ్యఘనాల్లయ్యం
(బ్రా)వకదేవనసాక్షివర్నవతులం డయ్యు వాయుధరి(శ్రీ)నపుళా కాశాలలవమానమిత్రవమువిమయుంగం నె ండ్రు శౌరింపగ్గ్యవారింతుంగన్న మధ్యతం గవియల న్నవరింపగార్గం నెనిష్ణాంపాణిస్ప త్తలన్ననెక్రాతలవు
పానకై పెవిత్యుసేనం వాసులన్న నెరాశిప్పవులలారివమ్మయుగొ రతతేన్నెరించిరత్నుంచ పతుంవళఆనియుత్తు వుంయూవునుప్పుండైనవారివవిక్కినవలునులి కుమెాచితాతెవైవారలనక్ష్మెతేశంబులనిచ్చకానిటు
కౌంగతించినెత్తి పందద్రుచూచెను పానొంబడ్డపైదేవక్కిన నువెప్పలెాక్కసుం శరి । అంత్రవుాతవువమంత్రినయుగ్రన్నెనులం జ్ఞానీ । వ్రళఅనవుయయూ తిశావవమున । యాదవవీరులనురన్నరోత్తరాహసనమున
నుండరాదునన్నవసత్రమురాణువ్యగమ్ము । స్వామికిని । నినుగొలుపంగనిజనరులునుకెరిపెట్టుపురున్నరాజు లుక్కవనిగాను పెంత్రకమ్ము జనపాలునసెలివిగమ్ము వేడుకన్న ఆశీవతిశిళనెప మమ్మిం చిరాజుగానెనువెం
స్ముడాసత్యాసనవుసువిశ్వతదాసులన్నన్నతమాయనిగదనచ్చిన్న వాంఛలనెనుసంగ్రన్నెనునక్షత్రన్నునైఋషులదవంత్రశంబతొల్లినెంసశతలస్నవిదేశంబులంగ్రహించుగన్నయుమువ్వలి మధువనాంతాంటి

వేస్తిం బిమా ఘెంచి వాం [illegible] ధాతునే వమగ్గు [illegible] వెవు [illegible] వావను యోద్దె నిష్టని చెప్పుం ట్టిక్కిం బి వేశాతాం బున్నె [illegible] వైవృత్తా నేమం బునేనున్నవాం తె చెలువగె [illegible]
వుం బునే నెవిం వేమావానా వమే [illegible] నత్తం నుడని కినవిభవమ్ము [illegible] వెతమ్మిదమ్ము లమమగినవావిం చిచిం [illegible] నెనే తెన్నుం రాయగతె వెగావతలమిత్రవాతవు గిగాగణం బుక్కిత్తన [illegible] చెనవెనదె భూమిశిత్ర
నంగిం తెలె వెన్నం [illegible] తన్నధవా [illegible] తెనిగెలుగకన్నె [illegible] తలంక్కెం చెని మాడిక్కెతాం త్రిలటితం బగునావంకెక్కొటనవెయు మదినె వెష్మగంనింక [illegible] లుగలచెందాజన్నవెలునెకు
కలశిచారివమన్నెనరిం చిరవెనభెద్దిన్నను వెత్తెన్నిచె [illegible] అలకావనుడి తన్గత్రి కెర [illegible] బునె నేం తెగావవశరుం దం త్రెన్ క్తవెరివిమిబి తం గవావము ఖవినమతెంవ్వ్యయఁరోదివ్రవు వింవ [illegible]
వెయనాబుగలదివేటగకెన్నగానెలున్నలివమలతాలకెగాంతెగ లివెన్మ [illegible] గొవింధనం దశనావ [illegible] వింవ్వారిలులగునం వయ [illegible] దెవ్వవుం త్తిన్నవియె [illegible] జనజనతిమిరమి వమ్మనిగనుణా నన్నగం [illegible]
చెడవెద్ధుం బుత్తె వెనజాత్యేం తెనిం చెనెవ మెనయుతె వగె వత్తు [illegible] మంద్దేనులాలాగు [illegible] బ అన్న [illegible] వద్దమాత్మనితె వనుమతె నారం బువాలిం వ్వవార లరూవ్వం బునబుత్తుం నాడువాతిని రావ్వచిత్రిష్టుం తెవ్వటు జట్లలని
జిత్రావ్యా వి యోగకాలమునవత్త్యాన్యెరజిం త్రిం చువాం [illegible] వద్దు త్రివ్వమయు [illegible] న్నడ్డె నితమడ్డె [illegible] తెబునాం రాయణుం దుతెలభూంతాత్మం [illegible] తెర్గణమాన [illegible] కొరడె [illegible] త్రిం బులత
[illegible] జెచిన్నావిం చి తిరతె [illegible] తాఘున లెన్నె తిరన వనతవను [illegible] రంద బున్ననతెల భూంతమలం దునత్తుం డత్తె నికి జనని జనకొదారన తెపుత్ర బాంధవ ॥

వేరంద్రాదుగుణాశాన సుం. ధ్రువగుణునికి ౘేష్టుం. ధ్రువనిర్ణయవగా కేవమమునిష్టుం సేవనోరకొ [illegible] లనుత్సారంగ. [illegible] లం. నిత్యము [illegible] వాకేశ్వర్యంధర లతోసత్ర విమథుపాయము [illegible] పాతృక వరదా [illegible] పత్రిం. గాసి౦ధ
ఋషిస్సం. గీవుం. వృద్ధి పివరాన్ప్రశ్నం. బులం. చెప్పిపాం. మనకే లం. కోజువ్వ లంతాపృసం. బుగానియనాస్యనత్రు. ధర్మ్యనిర్ణయం. ధకే పాయాంతని కైమ్మ ద క్రైక్రిరిమి. ధాతృకే తీర్థ యా. మె [illegible] గాం. చెప్పం. [illegible]
మం. చివాం. ధనుచునం. త్రితిం. త్రికం. తిం. నెదిసం. గీతం. బున నేవు చూకృం. తమెతస్సారిత్రమునకే విం. త్రితేయుం. గోరమగా. ధమూమాబుకకాం. త్రాత్రత్ర చేశం. బులకే. [illegible] గీతం. భోగసరిం. చూవ [illegible]
స్మృతుని శ్రాద్ధమమువేలమునుసే వుచాశశ్వరచూద్ధమూజివ వితవాస. [illegible] విబుకం. బులకైర వుణివముం. ధగుశారిశె [illegible] గరామతి త్రిలోకం. బులకు త్రమధారత్నములక్ష్మియూతనిపవాస్కృతం. బు
నైవించుని నైమమవోమెవవరవహృపొంద లభిక్కిక్కితాచు. [illegible] యుగకే యాత్రరెలం. చేశ్వరనిక్షు. ధూతృమమహాసూర్ధం. బు నేనే రూపుతే. చాబు స్నప్రత్తా [illegible] మమస్తోవిధుపృమస్త్రా [illegible] త్రాచు
లక్షిలెలం. రానితవం. బుద్ధిం. చితకమ్మళిన త్వవం. జెందమమ్మె [illegible] ద్వం. ధూధాత్రికులు మునిష్టం. ద్రవకే త్రకోరు యాపాలిం. జిం. పెసపేం. వుకాని వ శ్రీవిశ్వం. లిం. చిలెత్రాసిన [illegible] లిం. బ [illegible]
విరూపిజ్ఞాసంబలింలగ్నం. బుతోగవిపిరియాత్రిలోన్నం. బువె [illegible] రేగి వృమ్మెళ్లిన [illegible] వాధవృక్షీడై లాపు వ్విత యొంగుమూవలనసెకె గ్గీం. వగాసె యి [illegible] వవస్థగమిం. వ్లైజైన

గరిమెర లవిహాంగమయు వైన వినుల నైన నైన్య కమలాంగువిన్న గలవే [illegible] వ్రతతిం చినాగణ్యం ఘమునా వ ఘవాం ఘనితన్ తాం [illegible] రినన్నవతె [illegible] తున [illegible] సనె యెన్నపు ఘప్ర
చ్చాత్ర వహ వహులకేవపని యత్నంబగా వెంపతాని వవనా తనించినిత్రం బుగా తమ [illegible] రబుల బ్బాచిన రివారిగాను తవాసణ్ణని [illegible] యబిఠాగ్రవన్ ఘనం వ బ్బం గివారిమా [illegible] లాప వంతి నవి
వెలు క్షమలం నై రదితి వంగజా [illegible] బని తాగ్రన్నం త్రి నిరిదించి రా [illegible] లనె [illegible] గలగ్రా తలదల్లుల వందవ్ లన్నినా బ్రాం వతజావిశిడిం చి తనుసం ఘనివ పత్ను విమోగవు వన్న కం పన్న
లసి త్రా చిమె మ నెరకవన్ పపాపరి గావు వన్నం [illegible] వయవి మారలవ్రాగసనకు వాత వబుల బద్దిమయిత్రి చెప్ప వెళనీ కాంచనరె ఘనం ఘ [illegible] ఘనితపొం ఘం [illegible] తు ఘటరం బెలువారాధవ
నసిక విఘనరాం త్రసవి తరాంబఘానిరె మావు [illegible] వవం కవమం దనునన్నుసూత్ర సిపా చవలతాం [illegible] వవనాయర గాపుమ శిం వ [illegible] వ్యాపునాకెట [illegible] నియభ్యలత్యాగబ్బ తురంగం బు
హెరాం ఘైనవ్యలుకణన వదనను నరల్ రావవి [illegible] గారాంధన్నె నముగువలమెవేలవమువన్న ధమన్న ఘనసలు యెల చింత్రిం చుపమమ కెవ్వు డెలత. లవల వ్రధిని నిశ్చలునాతనత్రియులుగారె పవ
ఆనిమరియు నసెవిఘం బులం వె [illegible] సందరనే లాలసన్నైపలునచున్న గోపికవవనసంబులు విని యు [illegible] వమ ఘరాలాంపం బులనూరా [illegible] యులుజ్జనిరెయ [illegible] బవవాన్ప్ర [illegible] తవాము

భక్తవత్సలుండైన శ్రీకృష్ణుని సేవించి సంతోషాంతరంగుండై నిజనగరంబునకు [illegible] వలన [illegible] మనసున నెరింగి [illegible] చెల్లె దేవులు తలంపుని చెల్లె [illegible] పౌరి చిత్తమున [illegible] 1
భూమిపాలుర [illegible] కేశవ [illegible] రాజ రేఖ [illegible] గపాలి [illegible] పెల్లుగ నంచె [illegible] రాజ్య [illegible] ములు [illegible] సంస్తుతించి
[illegible] ముననెనని [illegible] [illegible] త్రసనామ [illegible] బున [illegible] [illegible] గరిమ [illegible] లంగ [illegible] బుద్ధి [illegible]
[illegible] నిజ [illegible] [illegible] [illegible] వేదంబులం [illegible] [illegible]
[illegible] పాలించు [illegible] [illegible] ఖాంచు [illegible] బుసు [illegible] శత్రుల [illegible] [illegible]
[illegible] బు [illegible] గు [illegible] [illegible] వి వెక్కి తప గ [illegible] తవి రాజ్య [illegible]
[illegible] శనం గ [illegible] [illegible] నామ [illegible] ధ్వం [illegible] బుబు వి షె వెలు [illegible] బుల [illegible] బుగ బ [illegible] 1

విజుం త్రింగారం వెంకటప్ప గార్కి లక్ష్మణరావు ప్పోలు నోవ వ్యాంఘ్రు కోట్టిం చిన లువడ్డన్ను గణ్ణం త్రిత్స్యం క్రనేడ్గో (యుచాం దవేంద్రానిల వమూన్నె లబెవేమున నినుమతాం బవులు తాడ్నే ఫగో వ్రేముపవాం బ్రోణ్ని వారి యుటెన్
లవెన్నైనన్న విక్రైవడి నే ధ్రువముగా (దేవకేసు తవజ్రుడే వత లవ కంచనినుగాం తక్కై వజ్జి నివా తుజె శ (పావునేనా శ్రపావిర పావు పాత్ర పావు వారాజ నెవిష్ణు వాతం డ వెన (వచుచునన్న రవుత్తె వాపువృత్తె వొలు (కథినవా
వయుబాజగ తన్నైగల రె దాన్నిర్పైవాల్న్యగ్రాతవులు కె గ్ర చేశిన ఫూంతంబు యన్నెదనె గ్నబుస్సులించె వ్రాంగ్రాతమగు వునికి యు ప్లనుల్నూతవ్రవములతు శుచ్నమునే బ్రాంతదశ్రేశాలుతెలుగ్రొ పాలుత్రె శ్లము తెడున (నూ
పాలునవు నన్న కోడలిపాలు నేనావిద్నే (నేపాలుబుధ్ధ యుతప్పు రెడోపాలన్నే వులవిడిచి కొల్పగ వగదెళువ లు నివిలుపించు చాన్ని రాజవల్ల శ్రీలనూరాచ్చిబగ తప్పల్లాళు రాళ్లైన హారిక్కం సాచమ
లనుబరలాత్మిత్రి యు ఆకెంయుంబనిచ్చి దేవశివనేసు దేవు లవిడిచి పిచిబల న్నత్రసదాతుంద్దై వారికిం ప్రణామంబులు చెళ్ళినాల్వులు తనిలొకేళులు గానివేశుకాడుకర్ణ గాపించుచి త్రిం బులని బ
నయుత్రిబున తల్లె విచారావరలై సంక్రిం వకన్న వ్యాంధ్ర దాబున సవెన్నా కాని యెన్నె న మాయ తవెంచి బ్రాత్నంబు వారిం బిల్లుల్లని యెటెస్సాగ్రబ్రాయీ మావాల్ని సెషుత్తై యంచానం వనం ధ్రాలు హమై ప శిఖవం త్ర్య
గంపిరిగానిమాలాల్ర్యకేళిగుం తక్కై కోరవ క్రాళసులగది శిమీలాలు (యొత్త చెరుదింప్నమునవె లమివునిం వ్య చునంరడ్రుస్సా సొగ్గం బునెం చక్రైతి (రాకాంతె గరిగె యిచునది థైవయొంగంబుత్లివెండ్ల లుదెంత్నత నైత్యు

[illegible] గల్లుల తో [illegible]
[illegible] వరాంగులం [illegible]
[illegible]
[illegible]
[illegible] బహు [illegible]
[illegible]
[illegible] లోవ [illegible] గాడ్దె [illegible]
[illegible]

[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

తావిన్న నా మగాచు వెలుగిత్తి సంగ వేదాంత్ర విధిగా వెల వైషగి ఫోవు నిష్ప నెం ... గాసేమచానికి నిధ్యవం గనే త్రంబు స్త్రా ... గా విధు శ్రీ నా త్రాలనె వె ... ని ... శ్రీ ... నిరావధి రాక్షస
అనిరవి త్రైలు సిలు రోశ్యాగ్ని భు మత్రహాం బు త్రివటి త్రైరవు నె నన్న పృరి ... వెలుగ ... త్రవ ... నైయుతె శ్రావణం డుంబు లుస్వయు వవు లుగ లయునమ ...
కొరశి స్త్రిషులు బుసుతి వవు నెల్ల నితిగగలనె డుగొం ... పాడ్యునె నాల్లె ... వెలు గుడా ర వల ... వారి శాలు కరణాన ంచ తింపగనె చ్ఛొపుం ... తలంబు నెం డు వల్లనె ... రిదానె రునె డు చె
పొగాంశ వు ల్లంచూ కొశ బాశ కవప వయుస్వ ల్లు ... గుచరాంధ వెలు ... లు బగు నస్థికతె డగ్గరిన వు ల్లని ం కిన్ని వెల్ల నె వెలు ల్లంబ ... బువెల్లి నవెల్లవవ ...
స్త్రీవంబు నరాద్యాం త్రాశిం బియురిం చి విదం చిక ... దిరియు వృకరుగొవ్ద వి క్షిసున్న తత్వం పంబు లగుత్తా న్న విడి చికి కిత్రియుసు వారి వారియు ... సకిరి కిరి యుసుంబాం కవి కొం ...
రిత్తరవాత్తి వికం త్తి తం బు లగు వా వానలుం బుయతైరం గున ం రరత్న రవఘుని ... తమ్ము ... తంబులసు వవం స్త్రైంబులనె నెనాన్న తుంగ తరంగ ... తంబులగు కేల్లా త్రరకాకనసుత్రు బు రాత్రం బున్న నెం ...
మున్నిశుప్పనంబు లఘుపుతి తేళ రశ్మి వర్షరిలు తేగ ... ం విరచుశ నెడ్ర పౌచి సాచ్చిపు వి ... బిన్నమి స్త్రీంబువు వితవది గి చిపాదంబుల చెండ్డి చి ... నంబు నవల వచ్చిన మొచ్చియు వృత్త బుంధ్రా మాడి ...

వినోదంబు వానినవకవి శోభిత పదంబుల [illegible] నొడుకొని [illegible] దుకొనుట్టను స్వామి వృందావన పరిష్కృతము బావి ల్లనేలవేయారతి శోభాంబుమున్న ప్రతిత్తలై వాడలనలుపుగ తత్తరిడి పటిష్ఠంపు శోభాంబున్న [illegible]
నెన్ను నన్నే పృథు ప్రవృత్తి గ్గె కొననటి విద్యుత్తైన నవ్వునే జ [illegible] ఎకొం. రమ్మ నడిచు గాండునివిను వినా నావా బల్గుచో డోడున్నే కొంబాజ్జికినె నైనెడు నదుప్పై చిత్రిన్నినై చాదింపుచున వ్వానినా ఘుంస్టైనే గోవబాల్యకు విన్న నైన
డేకాళుండున్న నేరతేలప్రప్రద్రమే యుక్తిగావకబల్లిమడ్డే నలొకవుంచుప్రభన్నత్తుడైనా, నల్లదము క్రింద వదంతనిలుప్పుల యశోరంబుఘుర ఖ్యాతిగ ంథలమం దున్నలుచి లవులననవుడ్ఱిఁ ల్లెలుబాలి
చోరాంఘునిగె డిగోత్రము [illegible] దేందుండిలువ రాముతే ఢించి మంచినికైండి కెడాపాంచుమునుజ గింపమ్మంచుడనివలు యురాము చేరినవ్వదేగ్గె చెయున్నీవ్వాంపద్గ రాఘుచెతనా వుం ఛేపన్ని రగాత్తు
న్యూనాంఘువాంఛనన్ను భారాంఘునను మూడి శ్రోధించ్చి శాన్తుటనె రేగో రాముప్ర బలురుయూంత్తినేనియు ఘాంతిల్ల గాంమాఘ్వర ప్రుగువద్దడనని తరలుమ రాఘు చేరికి తనమ్ము చూశిగప్పంచ గ్గాంరాఘుత
రమగాఘు చేర్పుత ల ను తలగ్గాంబ అదియు నటగాన వాంరిన్ం. [illegible] [illegible] యుద్ధము తోనేలన్న వమ రాపుర మగా నిపాలు పొరవైకుం, తప్పురమ్ము గాంచు (గళ్ళంబు తోనుం దకం. ఫ్టునిన
నగాత్తినింసా రరదిరంతులు నన్న యయుగ్గా దద్ద (ప్రన యుం చి విన్నెగ నా [illegible] (డ్డ [illegible] నినారము వితానన్నినంబు గాముప్రేతురాలెంగ్గంగ మ ల్లిబ్బనవి (గ) వాంమ్ము గ్గా నిరమ [illegible] ఱ్ఱుబా

[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

సంప్రేంచిననక్షు . ధృతరాలనే . తనకోరవల్లనగృంబగుపుశం . బుపనెది (వయ [illegible] లద్ది [illegible] వినలి [illegible] గునక్తలం . బుకైవదైనవ్యధనలం . బునలరాబుద [illegible] [illegible] ప్రతరం . బున్నం . నారెదానన లిలధ్రారావిర హాతం .
చెవిరవాంతలం . భునం . బోరె . నిరం త్ర ర త్రిబా తని గ్రవం . నైత్రువం [illegible] లంబునర్ . [illegible] ప రాథన గరతర . నై [illegible] రోవమ బునం . [illegible] (చిన్నవ [illegible] రం . నై [illegible] రెవిలసనం . బునం . నారె . న
న్నాశితవష్మకేంవై యయున్నవయయం . బునా . యన్వాత్రా [illegible] లంద్రాకెసనవలుడైన [illegible] . భరవం . ద్రాక్షతిన్నరెవిం . [illegible] వం . త్రవున్న చెరకిన్ [illegible] బుగాపెయుత్రి [illegible] లద్రాన్నలభిరవెత్తా . శవ [illegible]
త్రాణాం . బులం . నావె . (దా [illegible] ద్రావృవమత్రాణ లోవృమ నలదం . చవారగం . [illegible] వమ [illegible] మరిమథం . త్రి . ధ . త్ర తా డనం . బునదం . త్రావళవాల కలలరాంరిత్రైత [illegible] . బువాశవమ . కరిదం .
త్రం . బు లవుమ . వలలదితనం . [illegible] . బుమతిసా . వలలం . మెరయునాగావనలం . త్రనం త్ర వల్లయున్ని తాళీవం . వ నేత్రిమ లావారి రావున్ [illegible] దంచిరాం . చిరిమ పెగ్రాడుం . బరావ్వంచితావరమతాప . విబరా . త్రరం .
గవమనం [illegible] లావనిరం . గతుణ్ణ (భిశ మహాతరాత్రల్లున వల్లలకనవిద్యెనరలంకె [illegible] తవమగా . నాథుదగుచు (నగా శవమనవురతలనరాపుదైని జవృత్తులవైతనున్నికి . నయం మగ (వవులతావ [illegible]

విధం త్రపద ప్రదానగుణ [illegible] ంబు [illegible] వి డి [illegible] తరెన్తి కరల్గి [illegible] పొచ మహ [illegible] ంబు [illegible] మహం [illegible] గ్రద్ధ [illegible] మంధా [illegible]
గ ంబుత్రైవడ్డిబెరజెరం [illegible] నంగ నివాంగి చెంగవి నంగ [illegible] ంబుగా [illegible] ంబు [illegible] చెవిం వెళ్ల [illegible]
[illegible] వనుణతెరంగు నెనెగడి [illegible] ంబు [illegible] ంబు [illegible] ంచి [illegible] ంబు [illegible]
[illegible] ంబు [illegible] నవి [illegible] ంబుల [illegible] ంచి [illegible] లుగానె [illegible] తుంగ [illegible]
[illegible] ంబు [illegible] మరం త్రకరాప్రం త్ర [illegible] నిష్ఠురంబు [illegible] ంచి [illegible] ంబులు [illegible]
[illegible] ంబు [illegible] ంబు [illegible] నెమతు [illegible] ంగ [illegible] ంబు [illegible]
[illegible] ంబు [illegible] మహ [illegible] ంబుగా [illegible] ంబు [illegible] గొప్పి [illegible]

౧౭౨

అనిచివినగనుమజ్జ లచ్చరగం ధీరరవమ్మునే శత్ర్య నికెంచక్రీయ ష్ణనితొపువుల ఆమరాణి స్వరలక్ష్మి తోచకిలియుష్ణం ఘం ఢం వైయున్నైన్నవు దాట్రి తేవు ధృష్ట్రి త్రైనుష్టేనై భనక్షుట్రియుత శ్రీకాంతి శ్రీనెయ

త్రుమదత్రులురుదం ఢవ్వారియుగునన్న స్మాపించన్న వవనినిక్రమురజ్ఞింవదలం త్రుచాణనవనం గొంవింత్రుజం భాం త్రుతాంధేశనాంధ్రుదాన్నా శయయుచరం ధుమయు నెయ్యద్విజేంద్రుంబునంధ్రునిజు

వృస్తూరంవ్రాత్రుయు తుడతైవమదిం వచుత్రులు ంబులుగలుగుప్రాంచవృ్మ శితకరిగవు నాలువలని యుష్ణుజైష్ణునింబలుసు నుష్టవృక్షు నికి త్రుక్రిసేగగొనవె తపన్నెకావు ధైవుష్మి

వృత్రుజనకావుధ్రైను వగునేయున్నోశవ్వలనక్తి ఃజ్ఞని తొలత విశ్వైశవిశ్వాజావనవిశవ్రైశతియెూగివంధ్యవినాగన చేతక్కేవిశ్వగురులమ్మైతివిష్ణు ధుశాశ్మితవుగగంవితిమధ్రికేశాశ్యంబు శారిళి

వళదేవావుణాశ్మువవం ధ్రివవువింద్వరడవేగోవ్నూసుర వలసౌత్మనంబుకొన్నకునినిక్షి ధవనింజ్ఞె శివష్మంబుగజ్ఞివునివిరించివ్రుత్రైశెనైవృష్మాంతలవ్యాదివ్వారవిధారణంబునే వనవతరించి సవచరివ్మో

వనివెనంత్రావ్రంశనుశవిశ్శేశవుల [illegible] రాలుతానేతనిచర్ణరగంగాంబుమలనినిర్మవజనన నెష్కనంత్రసంపుంబుదాసురనాధ్యుండం భిషి [illegible] శివలికైనేనాంపౌాతోంవింధుధవ్రురణారత్యాం త్రుని పత్రే

వారలజే వశ్యశ్వన్ సాధ్యం నెంరవ్వ నినె [illegible] ంబత్తి న్న [illegible] గంధశ్వల ఋ[illegible]వారి కవ్వలవాడి ద్రవచకాంత్ర ఋచిలంపు నాడిరి వే ఋ[illegible] ఋక్తులి [illegible] చిత్తనగస్వ వృవృత్తి ఘగవ
ఋమలాస్త నల నెం త్రి ష వు న [illegible] ది ద్రౌప్రలవన్నలంగుత్తి నెవాలు నవజలంఘలు లొడ నదుతెల్ల బ్రవచాంచి నిశీలవృత్తము ఋతె నియ ఋవడ్డ నె ప్రస్వలతెకల వ్రలపృష్ఠ చయలవు
వలత్తెవచ్చతంఋ ఋవలనాగ నావ్ర శ్యల నెప్పు [illegible] వ్వ వవలలనివగలఋవాలనై వాసు దేవునియు చి ఘనవాస్సావయనా ఘవళ ఋష్టు శ్రావ గ్రాగణపతిత్వం [illegible] నలగా వి
ఘనఖిషిత్వంజె శివిత్త్ర నిపురం దరలం ఢిగి [illegible] నం [illegible] నంచడశె కాదశినాధవవాసంఋచెశి త్రివారివ చె శిదను [illegible] రలంగ్గకె వె గకవలుం ధరభావవశిసా [illegible] ఋత
గనె నవర్గ ఋపలమునారజలవులసారనం కౌ నె డి త్తు ంధనంధు నివరుణాఋగ్ని గరవు న కెల కొనిపాలవ తక్కినెగవనల లం దరలనంవెగో వనల నిగా నకెలం గె రాచు కెవమ్ముల [illegible] కాగని కవ వుఋత
వుఋత్వక్షు డి ళలం ధ్యతవులతంద్రిగి కేలరువ ఋ వరుణా వ్యత్తు [illegible] గానివో ఋవ్రరుణాలజై పలపెరిగె రయలవుననన్చో [illegible] రిగ నచిపా ఋ అవుత్రి దూ ఋక్కె వచ్చినవరు ధగవు

నేపాం డవుఁ (కృష్ణు రాము క్రొంవి నంగే గనుపే ప్రనై పౌత్రు జేయుగావ యుతోత్రై త్రో [illegible] ద్రి. బిరు నాపెనెక్తులు లువచినం సారం. పేమొరినె యక్షవివరంబులనెన్న మత్రోత్రైయుండి రిటక్షీ గనేత్రోన పైరికే శమకృష్ణులు చెప్పేదంచి
నిజానాల చెరలబడం. మృ ఏ యుమవారు ఛ్చనంవ్వ గది-శ్రీ విరచనలు యునువినితం. పు దు. నేత్ర శ్రాసాంపావ్వ [illegible] తిసిమై ప్రనిపుతేజ్జాసే భ్రమ లుశే [illegible] గప్పినలోపతి [illegible] ఘోంష్యము విన బడనేయు డొడు. తోయయా. వి స్నేవులు బుంచుతెం
గి చూచాను చూనలుండ తలగానగావ యెన్న తనవుపుమిందు తరశ్రా. భగానాశిత గ్రవయిబాదనిడిచూడ గ్రవంత్తారశతల రెప్పిగానబ డిమ. వెలుగున నిడుచం. డి వెట్టింవ గామె నెన డనీరం భృత్తెనెలదొరని పుడు
పూబాడు పృష్టవుగాలు వెదదెన్నెనుతరవ్వ వెల్ల పావుతరు : వృలగూచు మెరచు నుండెతాలవుపత్య. వృదత్స్నరబుచ్చి యులగలన్న భోబ్బవతికెపుతెపుగ రక్షము దినా [illegible] యు త్రితమువరి రం [illegible] వి యువన్గా
పేడుకుపయున్. శిరవునత్తెలమువద్దు యయుల్లావత్తిని త్రేపయునతప్రనత ద్రుతలలాగనియొక్క పవపరియురత్తె తనను వువూలిశ శ్రుండై: [illegible] కృరు. భ్రుసెక్రుడెనియయుంజెను చున్నం. ధనని
కాశిశతలగాంప్పివురశాపె తుతే (త్రాం)తు చింతు (త్రాం)త్తం. త్రై విత్రుంజెంచేకవేగించున్నవులుంచూ [illegible] తపులఅరుణివెచిన నౌర విద శ్రితసు రుచెమిరెశ భ్రాసంభ నెలాటువినిమృకృ రుధిర [illegible] త్రి కవు [illegible] యుస్న
రవతిదెనే తెంపృతోడచు నలు వోం [illegible] చెన్నె ప్రస్నె చప్లె [illegible] మిత్తన న్నాలు పానప్పు శైగనుప పుప్పొన్నెనెప్పవదంబు బంత్రియనగ ఆయురధగనిములప్రాయంబు లొాత్రైలిపాపలితాలు జెం. [illegible]

గ నే [illegible] చైర వరుణాంఢ్రు వ్రు [illegible] చె కి వినతు త్రే యము గని ప్ని వని కెను [illegible] శితి వనాని తే నం యున [illegible] వి వ్రు పాద వద్ర [illegible] రూ [illegible] దవని పె [illegible] వ్ర [illegible] రించ్చు రేఖు [illegible]

[illegible] వవ [illegible] ప్ర [illegible] దా వ్ర తవు యెనచి త్రె వపు కృతా [illegible] తె [illegible] రవ [illegible] వ వి త్రు [illegible] వము న [illegible] వము [illegible] వ [illegible] ధ్వవా [illegible] వర మే [illegible] జగ [illegible] త్రె [illegible]

[illegible] గ వ్ని న వు [illegible] యుగ వ్రుగాం [illegible] పత వార తం త్రె [illegible] ంచు వ్రన త్రె కె యు వ్రిని [illegible] పిత న్రు వు [illegible] తేన కె సు [illegible] జనర [illegible] నా వ తిన కెన వు న స్తా [illegible] పవు వాయ [illegible] దవు దా [illegible] త్ర వ [illegible]

తిన కె [illegible] రుగ ద్వి వెంచు న [illegible] ను [illegible] తె [illegible] చు నం బు లోవిల నె వెర నువ వకన జనను [illegible] వయుం గాని తొ వ్రు [illegible] వాంవుకె వు [illegible] వ్రవు న న [illegible] వి [illegible] వు న [illegible] యు [illegible] వ [illegible]

[illegible] పాడు దు గాదె [illegible] నవ త్రు ల న [illegible] ల వ [illegible] వు [illegible] యు [illegible] వ యు నచు [illegible] వరు [illegible] నింగరు [illegible] చి తం [illegible] దొ [illegible] నివా చి తేచి గి వచ్చు నంత్రు నం [illegible] డు త [illegible] వరు [illegible] న గ రం బున

[illegible] ంచి చి ఛి చెంచి తె [illegible] నవు త్రాం [illegible] వు ల [illegible] రుం [illegible] చిన వారు నం [illegible] రుండు నితలం చి రత్నిల [illegible] నను [illegible] య [illegible] రుండ్రు [illegible] వారల [illegible] రించి వారికొరి [illegible] వ్రు లం రెం ॥

చైత్రావనని వారినం దేశము ప్రవేశ్య ప్రాదమునస్త్రంబు [illegible] తిత్తెవెన్నెతవనమ్మెయున్న నిన గతులశోం దినెరంయున్న (ప్ర)మశీ: తిరుగుమన్నఘుగముతిప్పగు నేరదు నిజ్జగతివి [illegible] ంజగం
బునంపూ ఘమున అని చి ంత్రీ ంచి ధయాభ్యరతైనవారి వారియునంబురా రె వెత్తైనాం తి త్మెయుదిరూ పం బయునేతన్మె యరుతెయ్యె యరూనం ద వెప్ప ప్రవర్త వెప్పి: యంనప్పూత్మక్తి గుణా నా న్వల ంపుగననిని
తానత్తు సర్వలోకం బున్రుకేనన జూ ప్పెకీరులకో [illegible] చైత్రో ం గుచుంగో పేలునెత్రి త్రి తినై ఘవఘయుత్తున్నా రివుున్నదేహరం పు పొంది్త న [illegible] లోకమం త్రయుం బూషిప్రవర్తులారం బునం
బూజిన ంజూచినంచావె వుల్పవర్గు నలపె ం [illegible] నం. బ్రాం. దిశ్వేశగోధర్జివాంరి స్పురూనవకుం త్రైన తన్ప్రష్టుం. ధనివేగడి ప్రూంజిం. చి [illegible] రంతా ఘనిందులవల వెలుకే రవుతే లు రౌ
పుణికృయుప్పునాణా వచుకే విరకున్నుయ పాదితి గుణి పృలు చకారికవ ం 2త్ర లన్నగ నాలవుుకే ప్రె లవలన్నై రన్నాధ విడిచి చితేను తలరుకే పు నన ంప్రచం ద్రినాం జవరి తది నకే కేరన్నీ
లుజ్జారత వలదన నల వెళనయుర ప్రి ఘ శ్రీఘ కమ్ముతం తేఘు ంచే కృతకల్ప దిల బ్బోకన్నంద పున్నత్రూకె వికుల తాత్మి పో ప్రకీర్తనత్ర వాకన ంపుప్ తి జనలో కరాక పస్పె మెలునాకన్ను గుస

బున్నైనైఘన్నై వయ్యాగ్రవముత్తైవుప వాయగవియత్తైనిండు డరయక ఖ్యాం బున్నై ప్రవఘని వచ్చినయు చెవ యవిద్యం బులకెత్తు చ్యవిరవహాం వుత్యం బునం పన్నై తాపం బునెం పరుగ్గో వెక్కెల్లాచికలు తెక్కట్రులు
కెలతెల దినం బులు గడిపి దినాం త్రసనివల యుం బునం చర్తాప్రమత్తచవెళ్ళ నుండు వరాజ్ఞిననరనదినాం వ్యంకెలి మెత్రె చ్చినన్ని దెశావ్రదవహాగ బుప్పునర చ్యాంచారళ్ళావహాగనం బునం టివెవితెంనె వ్యాప్యం
త్రఘొంవ్యవుత్రియుక్తతెత్త్వారవ్యం చదాంరెకై రైతెం త్తరువవ్వత్తు వ్యనికెనయ్యాం త్తుకెచరిత్రాం త్త్రైప్రవప్రయుమచినకె దక్కవచి నమ చినన త్రెలువలన న్నుతుం జిచ్చావత్తన
మహాశ్వర · బులుగాంరవరం చెప్రమెత్తనాంధ్ర ప్రశిప్రయవవ్వన త్రమిత్త్యంచి మెఘుం బులత్రి శవంగం బనియూత్రయుం చుప్రయ వ్వనిరంత్రెత్తకె చ్రియుం బులునాని శెగచ్యపాంతనవగుస్తే
ఛికాలులక్ప్రయు వనివదమహాత్తనెగయ్యవ · రాగం బుత్త్వంధ్ర కారారాతినావరింమ్మప్రయు వనికాం వ్యులం నెదిరించి చిమ్మిన వృత్తిచి ఘనం బులుతె ల్లిగిల్లప్రనఖ్మినవ్యవ్యాన్ను
రెం ద్యాండవాం కరించి ప్రవాలలతయెత్తి ... చినెల్లప్రతాలవృత్తవృవ చునిశితవ్యంగమలువాలచి ప్రమందవాగడంందగవికెనమంచురు గునరాం ప్రవప్రయుల్లువల్లి పభారాం బునే

చెవులం జొచ్చిన వాధంత్రి రాశివములన్వాశి[illegible]వత్తు ంబొవెయు విద్యాశుపులను ంద్వారంగెవృగగొమెయూధ్యం బులుత్కంతతోధవికెంతం తమువె త్రిలొపవలం చొవిదిం ప్రియవైద్రాప్రల
శాపువొశంజెప్పనాతరప్పుడు జవిలితవారిరొవడ[illegible]యుధ్రగాన విద్యాశ్రాతూవలుతన్నసొంబ్బాముర థగానం బుగాంతింపగానాత షిరంచిన సంపన్నమెత యునిలాన్యం బుగాజ్ఞా సుష్పతికొద్దావమ
౩౯ విన్నుచొవొశవయునులగె జైంధ్రసెషూతవమున్నె[illegible] నుల్లలనశెంయుక్తి తల్లివారిరవిమెలాశ్రంచెషూన్నవిధివృత్తైలతాలబునవం బుగ్గాకొనె [illegible] శిగాగప్పిం దేవాప్రపృయయున్నివలరెదుగ్గెష
పద్మధక్తిరవులవుచ్చారంణు వెజునెదెశల్లద[illegible] వచుకాలవున్నెగలుగునొకంజ త్మసంబ్బొగవయువెభ బాయమెష్పుదత్రి వృద్ధగృంవృవ[illegible] రియెప్పుదుగొవులపొశొణవులనాంకి పృథు
తమ్మశ్రాంబుజ పాయు[illegible] దీశ్రేణా వడ బునతం ధువచ్చిన నెృప్పుడుగరధింపు తుందిరిలెప్పుడు మద్విరవొగ్నిరాకికొచెళ్లగదంవృ కొరమ్మిమయునం తలనుల్లవుతల్లడిక్కెదుకెవుధ
చెరియఃశ్రోకష్టుదు నన్నురాళివనవుంజెశంగన యెన్నెల్ష్నకాంగొయ్యునాశన్నిరాయునతిదృ్ఘనం దుంగదునాపుంణ్ణంబు లై చానె లోవులద్వా చనెప్రవారం బులై తనయు వెవతెశ్వరాలస్యం

తితుం ధనే నన తధాన్నాగేరె [illegible] ంగ్రం [illegible] గనె [illegible] త్రిత్రి లోక చేయుధాశోనావ్వనక రాఖ్య వెూవెలనే వనావ వత్తిం చేస్నాకన యమమేగి [illegible] నశయుం
విం వయనం వన [illegible] బుగ్గాలు చేలన వరుం తనలంనార స్వం వనారుడు ధుం తైవనక్తియుం వవగ్రె ఖునే చేవన తయువకు పచ్చతాలసా లకుసు వక వవవా
లుంవ [illegible] ని [illegible] ంధావ [illegible] ంప్లవ రి [illegible] ంభ్రాన్ని యుం వను నోంయు ంతాలం బునగున డ విసె రిగలమేతె వెం బడ్డి విగం బత్తిరావిచిన ల
ము మిత్ర వల్లంబు లనకే తోరావి పారి [illegible] వకి రెవ ఘగాపతలల యుం వృత్తనత్తజం బులానశిన్నంచు కోవు [illegible] న్నాన [illegible]
లంబి తెలాత్తిం వకతమ తమయుంత్రనయుం చూరవం బుబునేయు చేయుమైమైత్తం బు నం చాలుత్రవిం వం బరువత్వవిష్ణుధ్యేన వ [illegible]
రాంబిన నవన్నాతికలు వేను తగులు వలనె ధామవాస్త్రై చనువల్లవు లమె జ్ఞనె విలోకింపు చు వుండు యాసగెం [illegible] ల గలంత్ర
సనత్రువుత్తే లై త్రుధారసుంత్ర [illegible] రాసనత్రు వుజ్ఞంబులు దరియింబి। త్రైవలిది [illegible] గుత్రే యులుం దల్లక [illegible]

న [illegible] ధరదనుజ్జు నెలిగులి పద్మత గువేలవ [illegible] నగ్గిరాయవ యుషవన్ని గువేజె రింగనె మన్నె గవాలు మలగె నమ [illegible]
[illegible] లండవ్వ వశ్రిం చి నిమిత్తు దాష్టిర వెకడు రథం చెత్రై నే ద వి నందవ [illegible] బునె తుం బోవ్వు చట వెలవ్వి నంథన [illegible] పటే [illegible]
[illegible] నా యు లం వ ర్మ లన [illegible] బడె నొంతేలు నీవు నవద్ద నాయు ప్పటిచివేవ వినానన్నరు నాడవ మునిం ద్యాలు మొగ వృష్టు లంగు [illegible] నవరు [illegible]
[illegible] వవన గ్రప్ప షా వలిన జెరి శివాంధనె నవల్ల జిక్కైక్ర దాల ఖుమరప్రితి దెవర నై రమ తెడ నైనవి లవల్లి [illegible] చ్చం యూవె నె [illegible]
సని [illegible] వడి నన్నవిం నెంప్పన తెంచినాం ధ్రుతి మ ప్పుం ధని చూచు నొనకె లహత్తా త్రి వగవా [illegible] నం గతు [illegible] లవ [illegible] నన్ను [illegible]
లు తు నెనా [illegible] మెలు [illegible] వరి ఘని నలు ముఖ ఆ లత్ర [illegible] సువాం నని న్న మైవ [illegible] వడ్డె వ [illegible] దల [illegible] పయినె [illegible] దల
[illegible] ం బు చే [illegible] గ లు గన్నై [illegible] నాన్ని నాం వల దిం కెం గుచు నున్న దివ నవ్వి గవాత ం ఘప్ప [illegible] వ ల [illegible]

...సే పుష్పదళాంసహాదివ ధృవృపాదేస్వు శాపవ ఛ్వదే...
ఘన్నే ఘృశ అశ్వము రియుక్తేశ్యాకం. ఘట్టియున్నైతవిధ్యం. ఖలుగ్రు
తంవత్తినే ...త బలుగొత్రి. వత్తివితే హారుణ్ణాత్ర ఫిం. వత్త
కుల్ర కొద్ది వేఢలుతే. ఢం. ఖులు. గానేత (శు)ఢ్ర. యుర్లు
కుత్తూనాలు. ఖలు. జిక్కి వక్కువేలాత్రి ...
తె...సరి. ఫ్రుపలుసద్రాాస్తూ ఠం. ఖులుగ్ర...
నే...లెసై పుది నివేగి ఫ్రే. గిప్రా

దేవుఁడు నిన్నిగాంచ్చవలె గదా నేను విన్నవించిన [illegible] క
వేడుక పూజలవలె నెరెగి [illegible] తీ రత్న
[illegible] వ౦ పిలిచెయు బత్తెవెప్పు చరి [illegible]
వయు [illegible] రాంగి [illegible] దగ్గ [illegible] లుతు [illegible]
[illegible] వదెకే [illegible] రాయు [illegible] పుల్లు [illegible]
[illegible] ధించు [illegible]
[illegible] వదులు [illegible] జెల్లు జా [illegible] సెలు౦

సులక్ష్మ్యస్వేలం బోరిలో స్నిండెం పంద దేవెంత్రు పాశికే [illegible] గాదేని మునికలి సరస [illegible] మా రఘుత్తరకునవేము శ్రీమతుం ధనే సంస్నానం జ్ఞాని తమ బ్లుశే గత్రుపెన్నమున్న తల్లోరలున త్వసం వెదలిసావే [illegible]

సంగ్రామపూర ద్నసూనార యు రామ కవ్యుల వేలారీకెం యుస్నిరిం తనరిపే [illegible] శివ్య చేను పునూ సిద్ధం బయ యువ్వం బలాకీ గ శిఖ రామకేశ స్మల తారిం చినవసుదేవ వుణ్ను లాడెం చ్చు

తెగ్గువవైరి శృప్పి ప్రోజేదశావర్ష ధరలు తెల [illegible] చిన్నవుమన్న రాజ్య త్సావుపలుదుష్టులు మన సుగ్రీవ నువెళ్ళం యు యుద్ధిగ్గం వణాంగే చిపిన తండ్రి దేవపుకిం చెయున్నా. ఇంవరిఘ

వెరలలనెల్లపపదిన్నంచినెజూనం ఘనెర తెప [illegible] ఇం బరాది గణ్యులతో ధన్వాంబి చేత్ర వేలుము హాం ప్పు తెవ్వుమి గమవసుధవసు తులఅవేష్ట మువెరల నెప్పి మంత్ర చేధమునైయు వల్లిమ

చెంప్రపగవవైరి జనులాం ఆనిన స [illegible] డిప్పను [illegible] పంపిన నాకొనివాండ్ర నెవళా [illegible] మానపుత్రైన నవేలులాపింపరుధ్ధైవయోగవయుయనింప్ను కగానరుతెంచిన ప్లని, ప్పం పగ తినిపరింత్రరరి

గాసనవసునెయూం శ్వరోపవప్పిం గహాదనని [illegible] తాళి దేవ్యై [illegible] దక్షిణ వ అనివలిక్తిరధ మైత్రి గ్రుక్క నన కృారం ధ్యనినినిన సకలజనులనువిడు కొలి హితం సండం [illegible]

వేమివేళ్ళన వులం ప్రశ్నోన్నతులై పెం పుత్రోవుస్నె [illegible] వదిగించి మంత్రితిరాః సన్నుతై గంధపుష్ప బ్రసులుచే పొంగ ధూపోంచాలారహోమ ముక్తినా యుక్తాయురా రావాన్ని పత్రం ప్రగంధ పుదవాన్నా
వలాశా. ధగం. శ్రీరాత్రి జపెన్నె నతత [illegible] దీప్తపై గిప్రం ఋయివం ద్రాశోదం చి తవెవా శ్రీపరిత్సరన్నె. వ్యం ఋ దాయులం గనా శ్రీరస్తు రా నవలిం చి దికోలు పుస్న శ్రీ శ్రం ఋ తొరం ఋగనె
కేప్రసాశిన్నన వయాలై యయ ధవ వసావ తిక్రియ [illegible] ఋగాంగ్స్య వించి చేతుదధ శ్రేపాదప నస్త్యాస్త్ర వయువిశదం ఋగ జ్ఞేయుపలయువి జయమకొరమణ్ణే ప్రత్య అనితనవారనందరనైమై
వనులస్నునియవిలంచి గుణ మన్త్రప్పం. దనున [illegible] చివిచి వప్పవప్పునద్పినియుప్తని యమే ఖన్యుఅత్మాశత్మవయతోత్మపనవమర్నవనవారనాచం ఋనిగ్మత్రత్వం ఋననజ్ఞ వైష్ణ్రుత్రిగలుపనివన్నె
నినం జ్ఞారినేవత్రిధుం. దవపం. పలాశనబలక్షప్పా. [illegible] లులం. మదిద్విస్నా శత్రుధాతెరుగై చేరింత్రి రివయేజ్ఞం. దె చ్రి యయిష్మిం వ వెళ్ళగై ఖనాకవెర చినుశ లునారాయణ్యునివేం ధ్రు కొనినన తరవ
చిత్రాశతలమున్నం. దుస్వప్న మూతిగైనా [illegible] వెల చిపకిత్తమధ వ్వైన గనెక్తివింప్రు ఖవ్వై ఖనేవన వ్యగొత్రతు లచే తనెర్రులు గానినా శ్వనరాశి గం. ఋ చూడశం. ధ్వని వారలం దొడ్డ చిద్దం
వ్యాపితపినాశ ఖకోం. దుస్వై గూలగ ధ్రో ఋనిల తమచినగాచి. చిశోరాదుమ [illegible] వదం. శ్రీదదే. ద్రినధిః క్రూరిం. శ్రీమసెకవేదం. ధూమ ఋనాయుం. తుతి ప్రం. వర్గం. దుమాక్షైన గద్దుపనామ

[illegible] దణ్ణ [illegible] ద్వత్త్వగాని [illegible] లుదే [illegible] దివిలె. యునక్రదచ్చశికం. తూ. [illegible] ఏమవం. సుసుకొం దదువోల్లనేలు [illegible]

లక్ష్మీవేయునగకోదరు దొంగ లవ్వం. చుసు [illegible] లాక్షిదాస్సరి తపంతోన్ని [illegible] లాందొంగ ల లాను యాజ్ఞసంతం. దాం. ఫ్రుం. దే మ్మావుం. దుర్గాపాలు [illegible] లువ్వసాల [illegible]

శ్రీ ధీంచు తపస్సి లవ్వా తె పుణ్యనేల్ల మేలు [illegible] యుగానే లాం. త్రాగర్వ వా [illegible] నైగాని చేసిన శౌర్యం. ప్రవార్యం. యుగసేప [illegible] వహ యిల్లుకొండె కొసి [illegible] లగొవనుమా. తులం

క్రమస్త్వమం. బున నిడి మెయుక్రస్తనరా [illegible] గవ్వ [illegible] తెప్పే [illegible] గ్రనం. త్రా గపాపి పురుధువమాధవ. దోటుశిల వెడినిశ్వాస [illegible] వహు త్రాసారా [illegible]

[illegible] నవుం. చుప దృవ్వెన [illegible] తి వాచిప్రతి తి చిత్రీన వారినెప్పరా నారయుడు పంచు [illegible] వెమ్ములు గారాజువర్ణశ్రీ వాయుబు [illegible]

[illegible] లోచనం. రొడు [illegible] గం. నవతోడుద్బోం. నివిద్దిపెం. చుకొనం. గ బులంబు వేవెలాశం. తి తిబిమ్మందెమ్మకోన వ [illegible] నా. రా [illegible]

సారమున్ననుతించి రంత్రి వారి నక్షత్రి శా [illegible] ంచె శ్రీ రామ చరణా [illegible] బునని ప్పని యమునిపుంగవ [illegible] శరాజోత్తమ [illegible] తాధా రసనకలసంపు [illegible] యు [illegible]
తకైవల్య [illegible] లక్ష్మావమబుండు [illegible] డుగ [illegible] గుణ [illegible] ఉమ [illegible] పంతు [illegible] డవు [illegible] మాయ [illegible] ంతుడ గుణ మలు వాని [illegible] బుద్ధిం [illegible]
విప్రహా [illegible] నిత్యుని [illegible] బును [illegible] వరించి [illegible] నవతరించిన [illegible] దేవా యున్న [illegible]
తేంసే [illegible] ఆత్మ [illegible] మునని [illegible] దవ [illegible] రఘు [illegible] సు [illegible] సంప్రదా [illegible]
బున [illegible] పుత్రుని [illegible] లు [illegible] బులవరి [illegible] దేవ [illegible] యు [illegible] రనారి [illegible] ములు [illegible]
[illegible] వి [illegible] ని విష్ణుని విష్ణు [illegible] ని [illegible]

...లకెనిప్పెసెనగణ్కనెవెంపునిశ్చయముపొదము [illegible] ంగను ఖ్యవేదిత్వైదభను నిత్యమాత్రమ [illegible] వెన్నగడంబు మణివైసరి పాలగవె మగగడ్య పాడప్పనకు భుపాపత్రి చినప్రెమ్మగి వె చివె సన [illegible]
డవాంశరిం చెప్ప [illegible] ం హోశవు లెతెపెలజినగుపకుడా [illegible] ధిగజెంత్ర [illegible] బయెఖ్రుస్సా బలివిదెంబుకి వెంనచ్చుజాగె శ్రీం బుడ [illegible] వశనెూఖి లొగ్గనిడె చెం ఘన్నిం గుపాంనంచు [illegible] నైవదినెలు
శాభదెం బోశివ్రుతి మాంనకకన తత్తుపె ధన్న ధని [illegible] దొస్త్రుచ్చ మున్కనుం నెప్పిలనమాంర్తిభానిరధముశ్రీ చొన్నం బుతెరాలగా గంచిరంబ గుకుత్తి లొగ్బాని విచిత్ర తనివృద్ధి బాందిగ పొదునైవ
నిం చెనై బవన్నం బుపిన్న ఋళితతతు [illegible] తెరా ఙశ్వవాయు పువెత్తల క్ని తివి చిన్నగాయెంబు ప్రమవర్ణన్నగవెవె చికురక నై వహాంయచ్చిత నున్గాం చెం [illegible] యరుచన
శాపనుశం ధర్నగూచెం నైలకుళనెళ [illegible] కంద్రమ్మ [illegible] నిపె వెంబ్వధికవైనబళ్లుతెవిమువగిచిదోనవెంచువగిదితప్పెవాం బు [illegible] వనుమశతశరెంధర్మవ్రమ్యలచిన్నెరసుపైరినా
పుస్తు బవిలాగతివిలయమునెం [illegible] ంశేళ్లువరా [illegible] ంప [illegible] జగదచ్చినవ బలరాశ్రిం విచ్చిత నత్రుపాళింకె తిక్కప్పు అనవ యరంబు నవుప్ప వషట్కము లుగురి [illegible]

[illegible] నెంబున్నెనియెనంత్రన్నేనెవ్వి రితలం [illegible] త్రంబు ఫణ్ణిరాజవణ్ణు లతుబరుపుక్కెయు త్రేష్ణగ్ని హోత్రాలి చెప్పి తల త్రైణింపనవ్రుతాంధులాండ్లి యు నందు గోనర్త [illegible]
అవంచలున్నచ్చెను లగాడ్పు [illegible] పెఘుమె [illegible] లత్తి [illegible] వద్దగె విపు లానృగింపావ రవిత్ర తదంత్రంబు లుప్రజ్ఞయా శ్రీకేలలప నీరి మెరయు గాలపారత లగలవా లప [illegible]
వానావుగుచ్చగంధవావా [illegible] లత్రిబి [illegible] వత్తుడు [illegible] పైరోల్ని నె [illegible] మంచావ్యమూర్తి యునె త్రేష్ణమ్ని హోత్రపేత్రదా నవ పొత్రాని హొంగ్నుబిన్న వా [illegible]
గౌరెస్తోత్రావను [illegible] మ్మె ఘ ష్ణవుమవ రి [illegible] త్ర్యాహ్ని వౌనెంప్పై [illegible] మ [illegible] బునా [illegible] వెదలమ్మౌష హొమ నలు లచి ప్పదిలిం నేలు పవీరవ శ్రమే తోచల ప్రు [illegible]
సుబ్బషుస్త రుడ్డి ంథనిత నృరో యుత్రే [illegible] రి గొవనలునే [illegible] యువచ్చిని [illegible] బౌరావ నిచ్చిరా శౌరి పృగరో [illegible] యుఖ = = = = = దురింవైరై త్యేమ్మడే నై [illegible] రింపవి
నా ధం బుత్తోని ంగి ప్రింగు భంగి నేరాలు విం [illegible] త్రరువాగనె [illegible] ముద ప్పి బి [illegible] నెగరితుర గవాన మొద్దు [illegible] తెన్నినత నృ్ననేబ [illegible] నవ వాంత్రసమి [illegible]

౨౭

వేఁపతి తోనేవర విప్పన్నత్రులం కలుచూచితిమి గమునననల్ల వ్యంగం గోనముద వ్యస్తలుం ... ంగ పోనె నైన్నాళ్ళపతి తం ప్రిం దైనెరం ద్రు ప్రొతాతి వెలుగ వెలున్న శిఖవిప శైనన్నత్రం డ్లు
వెడవెడువళ్ళ వెనీశాజైనె వెవెవలకెల ం గ్గషున, గత్రావయునే వృతివల్లికెఖుడిం దాన్నెత్రినళంబరాత్ర కెలసైతిచద్ర చెనగ, వూరం ద్దట వాంధులవూనాంవ్య లుగాలు
గూచిఇనని ప్పులకులప్పు ఇదే నగ ... వాంబు లవే ... ద్దవుదనలు దత్త దెచ్చిన తోవానదివమునగ, వింత్రనను పుగళ్లివృత్త మైయరణ్ణ మ్మెకాంత్రిత్రతే
నకోరగణ్ణావుబుబ్బు పొడవుకొండచిత్రి ... డవెరాణాచంద్రవలంకోలంబుగనగనవుంద లవునాళ్ళవళుయిట్లుకొవచినన వకుంకువూంకోడరవూంవయు న్నెవ్వంతలు
వుంఢితం శైనచంద్రమంపల్లి ... గడిపుంలకితనయవుళ్ళ పువర వునాతవంబున జగన్నొవానంబున్నా నెుకే గీతం బు వాడినవినిపరాయిత్ర చిత్ర మైత త్రరం
బునత్రెతెలు పనులకులం ... (శాషులకులత్రె) ప్పులవిద్దు వెకయుయు, విడిచి విడిచియుడు విడిచి యూడు కేయుయు, యూడి యూడియుయు, యూడినవాలు గావెక

యు। హ్రాం-చ్రాం-చియుకా-చినసా ఋద్ధేం పతే యయు। నేత్రిడిం వేయు తోచినసా ఋసాం ఋరనస్య సోపాకయయు। తాశి పోశి యయు వ్రతు లకెర త్రిస్వాంష్ ం ఋన్నెయతే యయు। చె-చె
శ్రీయునే నసం ఋఋ గు ఢు వత్తే యయుదేయుత్రి నదేచి యయు కేసుపవ ం ఋఋయు ధ్రువకే యయు। మధ్రిచి యు ధిచి యయుతోధువు ఋం దో ధ్రువనే యయు। తొడిగి దోడిగె యయు శ్రోభి
వఫ్నసం ధనే యయు। యయుం ఢే యయు ంధకే యయు పా యయునం ఋఋనే రుపవ ంధనే యయు। వంఢి వంఢి యయు సయ్యనచిఉ వత యయు నిలిచి నిలిచి యయు। నో ప్రసే
ఋసాఋనిధనే యయు। ఋఢి యయుచి యయు చే క్రే సెత్తు నే యయు। యెత్తు యెత్తు యయు కేచం ఋ ఉంగంధం ఋఋ గ్రీ యయు మె
త్రనే యయు। మెత్తు ఖెత్తు యయు వయ్య సలు చి ప్పినవ్వనే యయు। నేప్పి నెప్పి యయు స్వఘ లకంజెవ్వనే యయు। నెప్పి చె ప్పి యయు స్వాహా వషడు ఉవు గలఉ వషాపలు

యుంబుబునసంగతినిబలునెపూవావుల నందుప్రేమాకర రష్మివెన్నెలనుపూర్ణ [illegible] ఘనూపంబుపుష్పిగించి మాంచి [illegible] జలజాంతనసా విరళ్ళులగలవారిలో దవవు లన్నాపృథ్వీగనిమోదవమ [illegible] పులకించిరవ
ము డిస్తియు తృవితేరసం [illegible] ప్రతవాళ్ళు తివితాన్నే [illegible] మళ్ళతెనె తేరాలుద్ధు నెద్దనెత్తును సురంగ ధ్యాత్వలం ధనుదీవాంన ఫాపతిగ తులం నెలంకృతు లనువృచస్తను లక్ చితన్న వృవి సెమాజవలు
పెట్టు లక్ తెనువవుహాలాంఘారు ప్రం ధరుండు [illegible] వనితాకావులకృష్ణ కావుంజనన వృంద్వ్రత్రుమోచాష్టి వములకి ధతెధతనివారలుపాదవవు లకెలువినయంబున త్రైముక్తిసృత్రివినరుం
ఉగ సునితనువృనబు బుక్తాంతపేయు [illegible] మొనెయుగనానంతవ్వా ముబుజడిగురి యక్షేధతవనం త్రరంచాలు ఆకర్వాలప్రైన జనులనవత్రుగతింగా చలనృత్రవత్యలు
దుంత్రం యవ్వారుగాంగతించెనెప్రత్రి [illegible] తలవునాంచినరేం బ్రాధవధనురియునవృశ్యంధ బలుచెవ్వనకులంప్రుణాయుంత్రైనం సాంగతించిచెప్పి చెప్పనటనితెవప్నసహాయుత
దెనృవంబునకరుంగొని పోయి [illegible] పరుప్రెళ్ళి శృగంబు చేసి వష్టవతేంబునవుతెంచి నొవ్వునిచ్చి సొదరకు బునసరసాసంబుచె [illegible] తెంబుల

నానావిధత్వ నాసారసనత చిళి సగరిం [illegible] పుంవవిభాసనైనధనపులను వన్య లుగుడి చిత్రావిబిల్లరం గెతల్లులప్రాలం రెల్లు రెంగెతెల్లురుతెరు [illegible] గలునలు [illegible]
పులుల్లకానివసన్నురవిరుష్ణం లుత్తె వి కానిరు [illegible] లుసుపులవృష్ణం లులునలు [illegible] తచిలం లులుం కెం థురక్కు మలుపొం చరుతుని కి వరి ధాం యిత్తల్లు లవృం [illegible]
పూండ్లుసన్నువప్పిం చివఘునోరక్కెగత్తన [illegible] రిరుగాడ తన్ను రుల లునుక్రిర్థనులమగలమరం థులవాములవంలిం చిపం రా [illegible] పల్లిరెగ్గువారి దయత్తెగ్గివా [illegible] లులు [illegible]
రత్తిరంకిలతనెంకెత్తత్తులం లులంగత్లిల్లంగ్నతత తృతువెనిగావక ఖినులు [illegible] లవిడిచివెప్పులు నుమరలంగళ్లు సునిధుచుం [illegible] యిగావక లునుగా [illegible] తనవుం [illegible]
రిత్తవాగళవలం లులవలనలు [illegible] విపులధుప్పల్లెనధైనధ్రోనెనదిలాభికెన్నానియతెగ్గని వత్తం రావపరం వరాసంపం దితవంతం లులునుగోవానసవయుగావకతరాత్త్ర [illegible] నస్నెగతం
లుత్తెతలత్తం లులం వథుత్తెరథారలవ పుర్ర [illegible] వరతెకెం థగం వ్మ్మకేనం ష్నిగ్గెం లుతైనవుం ఢ్ధిరవట్లరాటుస్రంప్యం లులపొం త్రసూతనజనవి లాడిసనవిపితం [illegible] కరాభ్యం [illegible] సారమే

శాల గ్రహాణాఖ్యం దృ వజ్రం బు నొ ద్దనిలువెం బుత్త ఖినొ తవి స్వస్తం గా నం । కొవ తెటయ్యిహాం బుఘ్ను రంగ నె గఘ్న బు యుక్త తాన తకె ణ్వానె ఖ్ఫ్న వృగ గూ ద్ద రఖ్యం ధుతగ్గె ఖిహాఖిహానివా స్వ బు లకె యహానం బుకె
గొ నిరం దుడు పొం తత్తు వుదు రాయహాత్రా భి వృ య గ్గ్నం బు గనె ధవధ అనిని యు మిం ని నత్త్రె నె వాం నం దు ఖ్య వు వరతెల వాం ఖిం దొ ట్టి ని తొయు డి నని యెరిం గి త్రెతె ఖం గ తిం గె ధ్రవధ వాం నె వృ యు తె వా రి వొ ఖ భ్య
వొ త్తయు గ్గొ ఘ్నె బుగొన నాతిలయ్కె వారి శాం త్రిస్క్ను రివున్న నె వా రి కరా నా వాం నం వె ధ్ననుత విక రి న్నె లొ ణ్నె లం వ ర ఘ్న దల ఖి వొ యం జై స్నెనె యం ఘ్న రెహొన రియ గ్నె యు తెృ య అం డిరెం తె
గవు లై రెయెత్రా కత్రా గె వాం బు లగ్న ధ వు కి ం వవు లొని వ్ను ని ర ధ ఖొ యె ఖగ్ఘ్ను వాం న్సు ప్రవ్య యని మిక్రిని మ్మతి వ మ్య హూ ధ నె వొం ఖ వు రెధవ వాం న్ను ఘ ళి వా ల కుడ్తె న నె రొంఖి నె తృ ని ఽ
వ్రు ఖ వృతిం వ న న కె యు యు కె చొం యు క్తి చొధ వి రి ం ఖి కె స్నె తిం ఒ ద్ ఖ భా నె న సు గ్ని వు లక్య ఖ వ్రా ర తెక్తె న జ ఘ్న రొ ఘ ఖ ధ రవ్న నె ఖి రి నం త్రా నవృరం బునెకెం గె వు గాభి న న వ్న నె త్తెగా యు న ఖ్మిసొ రు
వురుకొల్లు లకెగ్న వు కె సి తొ వ గా వు వ్న రన్నె సె తా ధవు . న్నె ప్పెగ్గె ధరొ యు న ధం బు బ్రా ఘు ధ్రా ఖయ వ్వ లు గొ రు వ్య ఖ క్క లు వృయుధాం గాయు వ క్ద నె రె రి చె ల్లి రె ధ [illegible]
కు నీత్తె ధ న్ను వృ నె వ తి క్కె నై ఘై త్రి నె నె న్ను తె వ [illegible] గె ఘై ఖి ది ం ఖి యె త్తె ం ఖి నాం । ధ కె వాం రం త్రి ఖ కె వాం రు తె ర ధ్రుని జుం ఖ కె వా ర ధ త్ను నె ని నిత్రు త్తె ఉవ ం ఖ [illegible]

గంధర్వులున్ను ఋలలానీం శ్రీరఘు [illegible] లుని కినత్కరించి యున్నని యెవ్వరుగావలయు మొదయుధ నల్లుర గల్లుర్తై మరిన్ని స్నేయమ్మితేంసు స్వప్రతులతేం [illegible] దేవాని త్తైవ
గావేఖ్యాంగలకే ఉపెన్నరైవు తింద్రేనైరమ [illegible] నవతైనైత్రినకేవాంరుం జెొత్తె వశ్యాంత్రేంబున సుగ్రీవ విష్ణుండే యుండ దేవాఖియిల్లని తాం [illegible] నెకొంప్రమొం [illegible] లావుల
చెతాతై లకులన్నెవవె। అన్యయ్యప్రజతెల్ల [illegible] లనొత్యానంద వెవర్ణావమయత్రవ్యయుండ త్తైవసుదెవదెవకులు తత్కాగవవాంబం చమత్తున్నవవానజని బచ్చైప్రతికికేప్ర
ణొనిలాదివ తొత్తమ్మొరినెడితేచనవున్నగవగ్ర [illegible] తొడనెమ్మనాంకెరాగె జెస్వరు హంచొజ్జె స్మరగదాయెవుం దురావాత్రగయెతెర గొనెవెదనిదన్నిరాదగచిరొదనత్యవయాకొ
[illegible] వరతొనాతవిధం ధ్రుతశ్లవదీరొవిన్నం పువ [illegible] రతాయవయవరియలనివాదిగ్గారతారంబునవచ్చితెశనివారివళ్లి ననతండ్రుకంసునికి నారదుండువచ్చి చెప్పినలైరానుబుం వ్రుతెశంబునుచేసుండెదేవకి
వసుదెవులవధియుంపంగవుత్తెంచివారినితెరంగురనుధ్యనురాశిగంబు వెరుచెప్పి పుత్రాంచినవుడారంబునన్నెరింగిపించినంత్య ష్ణుండనగి। తన్నంజెంచిననంధుండ మొదలైన [illegible] వాతులంజూచెవ

ఘుంటయనగ ఘనభం త్రిజచిత్రకాలకాలవిది౦ శివుక నైత్రినావకవితను౦ వృషనగ బ్రహ్మవిక్కాంత్రాదిరగి ... యచేముంద వనిధుకొన్నమగ్నం రమేనగ, కొత్త తాపోవన్నమది వర్షకులపండయనగ పవిత్రాంత్రనామ
లఘుంబయనగ మాడ్డుపూతల సారంవృష్యవిు నృయనగమి పారవారడులావు వయయ్రిమి ... పృష్ణే వల్లని గాడుపులు విశ్రాంగవు లవులుతమవుబి రికి శిలుంబుతేనాన్నంపు వృపుర దేవుతమ ... లుశ్రే
విమిరారు దువౌడువక్క ... శిలాదయానలుపంత్రే. ... చెస క్షితే రణారాగవతి పూర్ణం శైవ ... దువులు తేంతు వుస్స విలుంబుగ్రాలి కొపుదు కవెలక్కెన్న ... త్ర రంపా ... పావ్యా ణ వల్లక
వం౯ారావిరవింతం బుమ్మ వలలకాంవననిశివ్యత్రయం ... క్షలతమనియ్యకస్పా ... తెంబుపు చందన్న భావవరి వ్రతంబు ... వానియ్యాకం సూవుచాను వృవజతో రణావుంత్రి ... తవాం ...
ఘవుంబు ప్రావేశ్మాణాన్మత్రాది పారకోలావాలమత్రాంత్రాయ ... కరవాంచితంబుచిత్రలు ... మనవమవిత్యం వి కంబు నైపుణ్యవృతుపృ వునవు బోలితంన స్నె నృతుంగవుగుచుసంత్రపృలాడ్యాంత్రాంగవున్నెనవు
ల్లరంక్రమెవుప్పై ... ల్లరంగవరిసారఘాభిచిత్రితవుంచె ... జేంవృధువు ... తనవేంతం ... లుగొలువనలం ... చునదిపా ... నకలాంక్షోనిచి ... వవానవుకై ... వించియెంతెంచు, నాకవలాగం
బులప్పంగి నెప్పు చుతగక్కె స్తన్నె ... రవుమ్మెనె ... త్రిస్సె ... గు రవ్వలన్నె విం చు చుక్కై రంగధ్ ... త్రకినె తెంబి రితూర్యఘొంపవులనేత్రే కేకరబనె కంబు గగ్గ ... దాదల్లైన గోవకలం ...

జనకాత్మజాసమేతుండై మహీంచిన లక్ష్మణుండు [illegible] చిరివేళ [illegible] తెంత్రావణ [illegible] లంకాత్తు [illegible] డుంచు శ్రీనివాసుం గుబ [illegible] నితనపూరాక [illegible] గవాద్రమ [illegible]
నివాసుగనె తనమవతువలంయరావి డంబునన్నిన్నవ [illegible] నితత్త రిపాలక [illegible] శ్లి మైనయాంబ [illegible] గంబీరనాభ్యం [illegible] డగుహారి యుప్పని సేతులకా [illegible]
లనాడెనతునలయు వక్షబొంభ్రుం బునుర్ పురిం పంబనివెడు త్రిప్పావరలం ప్రొరింపు యుం నిన్న గం శ్రీరా [illegible] గా శ నితులప్పవయు [illegible] వాతులుం న్యది చేనెడు త్ర శుంబె శంబం త్రామ వెత్తర [illegible] బున [illegible]
అనివవిక్షేపులు విరుం చగకొమ్ము చెత్త నిద్దె మెల్లనివప్రని కరత్నా నంబం శ్రీం చిలలా వికుశ్రు లం తీన్న రతించు యుల నం తర (త్రి) యా యుంచ తనె చిని వాలు నెద్దమూ మాజ్జనం బులు తన్న [illegible] తిం దడిగ్గరిమె
శాస్త్ర క్షితాగవుగం వన్నాగపు [illegible] అంజనె వా లకున్న నివెన్నగొంజాకవరు [illegible] విరాబ్బ నం బ్జారు [illegible] బ్బరవు నుదికొలిపెన్నరులు బ్బరవాలు కుద్దగొత్తురు బ్జరమి [illegible] యునదెన్నదె తపం
చైతన్య పాతక ప్రరిత మై మవెన వాతసంఘూ తనమూర్చూ తం బగు విలయ కాలకీలి కేళిని చిప్పిలు ఘృత [illegible] దేవతయొత్త నంగ్గాలు [illegible] గవుని నెనైది [illegible] విలవరి మె [illegible] వి న
వ శ్రీమ హగా [illegible] వేంప్యఘు లు [illegible] విందు [illegible] [illegible] నెద్ర రగు హోరం [illegible] నం [illegible] బ్రహ్మ శ్రీ ప్రణవ పచ్చోగి [illegible] యుం కరం బగు కరం బునన్నారిం జేరి చేరి క్రీం గొన్న తపస్విని [illegible]

[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
= = = = = = = = = = = ॥ [illegible]
[illegible]

[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

తన త్రివంబో వి చె రింప దీశభూభుల్లన కన్యలపన్నయు ప్రసన్న సుధాంశు భుత్యకీర్తి ప్రతాపంగనెత్తె మెల్లన యొల్లి వచ్చిన ముప్పొద్దుల నుండి సువర్ణ లాభ మహీవల్లగ వారి జోరివారి నంగతి నై మనవలెం న
... ఫుపుతెన్న తులవిలాసన ములు నరసాలావచ్చు యునర్చనం స్వామిణి ముక్తి వరిగి వారి వసెల్లు నెల్ల మనరవ రుల యాదు వ్యనూతన శ్రీ యువలగెవ
గాతేశ వత్తైవశింపు మభి వలలపైబడనెల ఫలుంచెల్లతో ... శితగనిచప్పువ్వవిరవగొల్లలన్నను కెవ్వ దైవం యుభయాష్ట తాంత్ర లవెవకెన్ని వయువారి నెలా కానితాదొంతగలు మనవరా యుత్నాటలగా విన్నితత్రము
... తారి నెనగనివ ఫ్లణనుం వరలకి తనివత్తో ... ల్లులతి వారి పావం బులకడు ముక్తి వచు చవటా వగొ దైవమా యుం యునాత రతు నాతి గామృ లు తారలుని వగ ... చితే వవననజ్వర క్రాంత్రమై వలు
... తారి శానికేం ... నిబ్రాయనెయుచునెద చిం త్రమావె ... మచునె వివళత్వంబురికా నేలతలసంవి నైస్తవ సై వవనొం వ్యా తల తాన్యతైము వయుస్తవనై వావింప్రభావింవ మయాం ప్రవాం ఖాంవ ర ॥
... విభునింగ్గ బుపాని కన్నవలనె రొం దొంం దవనేకం
... సునెత్తి విను బాతం వైనగతం బులక్షి గవగ అంత్ర మరున దున్నా ... వయనె ... బుసారి వన్నతో దంపైన ఇ యనేరుగ నెత్తి నెడ చెంగాపికలను పురలవత్తు నని పద్మాత్రి తామి గ్రం బు నిస పతి కంచి రెం చె ప్రం
నతేనం బలం దలతాన కె లుగా నెనం బులునిర్ణ కొని (తంద ... నగ్రా వేసు లయ్యుగ్గే ... ర్లు నెకహా నొవి తం నై నరధం వె క్రి మధ రాని వయ జ్జుల నై చె నలనె మన్నుసం బు నా వ వ ॥

౨౩౮

చిఢక్ష ప్రవృతులం దేవ యు … యుక్త … తెం ప్పం న్దరం నేతె వేద … వ్రిశి వినకె నభల నిప్రమణు మెలిప్పు జగ్ను పెట్టినం తల్లి తిల్లి తిల్లపడి వెయు … గ్గి నల్లి … ము తె
పిత్తిన తలపొం పునపెం వెగవున బు … పొందె … లున్న త్తిగొవిం వనం వక్కనాయు సనేతం జ నిరష్ను పూర్ణమును తెరుణ్ణక్షెం వరు వయూ లగెవూవము లనే … ం చిరె … త్త
ద్విరవా నగ్గెంవరి తాపవుం పు … వునెం … దిన్నవి ఘన్నమ … ద్వర్తరంచం బ్రయూ నె … ను ద్భనుమున్న వ్నావిం చిఘ్యుం జొత్రె పొంది రివయుక్తిన్నసుణ్ణ దేవూవుపు … విడి చిత్రు
త్తిన్నవం వ్వని ప్పుత్రె వైభవిన నశం ద్వ్యం డిక్కనిండె … గజూ వుదనితా నిత్వ … దు … ఘూ రివ ర(ప్ర)వ … మునుపరు బుద్ధి వలం ఎంనేరవగు నావుయ దై … వుతెరతి నె విడి చిరిం తవ
తెవుగింవ్వ శైత్యాగ ఆవినవశేం వ్వన … ం … నయుసనె జక్కి త్తచత్రిత్తెం బిగతుబ్లె వయూ ద్యం దుతైత్యం … వెంపునతై వల్లివె ధ్యం బున … (త్రి)యుల వైపొం ధం గ రా …
యూనఘుం ద్వన్న ఖయుద్ధ(వ)ము … యుక్త గు … ం … గొవిం దుమయూ త్రి నవత్రో నాలిక వయు త్రి వాయు ని నుచిమా తెల్లం ఖయ్యూ వల్లనా౪.గి౪ వాం ధవ వయుస్తైన వగ్గైనవగ

నే ప్రతిసేనే ప్రాణి సేత్రి నైన గాణి నెగ్గ ... రంచు ప్రనుటకై ... మున నలజ్జనే వారవిపాలవల అధిగాము నెవరమ వురుషుం డనుమోగ్గే శ్రవరె శపృ సుండ నున్నెవా రాసా
లనెసాబవెసం బెన్నె మస్తె ంబగు వెరగు వడవే ... రయునా ఏత్తు వునవలు వుంరగె తనిన రవలు వినెవ చిన గొవి కెలన వెత్తె ంచినయలం బున్నే మ ఫుల్లుగుణాన వరిత తన ఫాణ్యు భవము
పెరంచు వాని తెన్ని మెనై గ్రారంగ్రవిరా ంభూ విరాంనే ... యలం బుప్పవ్వు చు గదా విరామ ం చతురకై శింపావా శ్రాం ధారాంలానె కడ వయు శృవము తె దిరిగె జిన్ని శూరా ం బువెతం తెగ్గ నె ఆచలా
వచ్చి తిరిగి శాస్తు వలయలమం ఆ ఆఅప్పు వత్తెర ... తృర ఆచాయుం జె ... తా ంగులా ... నను స్థాన ం పృతితివలం దతురకై గ్రాయ ... విరాం కెత్తెం చిన జ్జా డగా నకెవగకై విరాంత
లు లుకె వం దత్తు లుకై విరా రావులు వలర వవే ... నరూజ్జు లుగలరుకై విరా ... వరుకై బం వప్ప వృతే మెరకై విరా రిరి దెల పోయు నలచలకై విరా శైరాం వగ్గూ ... గ వప్పుడు రెరకై
వెలిక్కె ంచిరో తె గ వరెం రా సాసా సాగె నాగను ... యిలువ డి సు ... లు త ... సలలు శిగ్గ లుజ్జ గ్రకి ఆయు శ్రీ వరా వల లనెరియలం చి సోధ్య గలు లవప్పా నవలు

౩

మిత్రీ వివిధ చ॥ మపసరవృత్తము సుధ నున్న పోని పృష్ఠ తెల్లంగ వీచు లకోరను భవ్యుల పుష్టి వృషభ నోస్తుర్గు ౦ జీ ౦ ... సిలి౦ పు ... చిరయువ విహ్నీ ౦ పే గ్రావము లువణ్నీ ౦ వు గ్రోహనే తులు ఘృష్టీ ౦ ప బలనే ధ్యం ధనుం వానను గ్రోవిం ధుం ధ్యూ పోం నే తలం

జని ... ఘవళ్ళను ఊక సాధునార పదుక్కే ౦ సమి తొద్దయల శోవ తెలూతు తనేగ సుపుఘు ౺ చెత్రి శివశ్రీ కిగ చ్చేజు తైపయము మన్న శాడాంణశ ౹ తనయు ధూరాము ధ్రావయు నేత ధ్యానోల దిధ్యరు మం ఫ నుపన్న వా ౹ కని యు నే రమ ౦ గ జెప్పి

నవపో భ్యతపం ౦ చుచెలి ౦ చెకిం క్ర తోనే ఘవళ్ళకొడు తెలుల పం ౦ ... వలోన నిధిగొంపు ధనం ఘునా ధూ ౦ నేవ్రునై ౺ బ ధుగ్గునిబప్పు పైపు తీ ధిన్ వ్యపుం ౦ పునే పోంణా పా ణాయి వి ధీ ఏ సు దే ఫున్ ౦ దు నమ వచ్చి నక్తం సు నిబూ

చినా ... ఘుగుపు చంవ బాల వని య్మో తెవర్వా ... చి పో తెంయం పుత్తిక్నే ఘవళ్ళ వారి యిళ్ళన ఉపది కళకె అను ౹ మ దేవకి వసు వైపు లలోవాం పాం కే బట్టు లం స్థా శకైతె కియు నుషాని ౦ బిలి చిరాము తె నవు లం జిం

పృపని వం ౦ విముం త్రీ వృగ జ్ఞారావావే సాణాచవ ము ... క్ష్మీకె సాల్పు కొన్న లపృ మ ఘుళ్ళుల రావిం ౦ చి యుప్పని మెత ఘళ్ళ యమె ౦ దుం న్నం న్నదిరిం ౦ చి పోరు పక్కు వెవెం ద్రా ము లుం ౦ జెా లరిబు ౦ చె డి శ ణాన ము పం

ధని ధృధ పవాశ్రిరాన్న శని తై రా వుగ్గో విం పూపే ... యన్న వా ౹ వి పుద్రూ ధ్యం ౦ కం ౦ సు పుధినే తత్ర పు ౺ చం ౦ దవనే ౦ ఋ లువ్య పరం ౦ పు ధవ యా ౹ నొమ్మ ౦ బు ఋ నే పిం ౦ ఘుర రొ క్కెళ ప క్రా జ నపు లు బలా తే

ధవ ఘ్రం ౦ బుగ వ్ల ళ్ల రం ౦ గతెల పా శ్రీ పలనే ... ధుత పకం ౦ గుఋ ఋ పు ఫుం ౦ పుద్ధ వి ఫళ్ల ల్ల పోరనుమా బుతె ఘళ్ళ విన్నాణం ౦ బుశోరనె తట ౯ రు పు పో వరి శ్రీ తా పా డి సిం ౦ ౹ వి న ళ్ళ క ధిళ్ళా వ ల

నరిష్టం ధూపాలికినరిష్టం యునోయం చలించి పైనారికి [illegible] లుకను త్రేవు యుగోవు యుగోవృష్టం బులుకై వద్దివిషద్దోనవృష్ట స్వం బులుగ్రావనులంధు జ్ఞాన్నా గోవులలావృష్ఠ ప్రవు యులుగోవులతెంగలులిచ్చి [illegible]
గోవచతుూవిష్టం [illegible] గానగోవృష్టద్వైత్తు ధువెం వనః పైగ [illegible] గయత్రాం తత్త్వ శైత్తాంత్రులుందారునుతత్వ కృష్ణ రక్షం పృవుమని యుయిగోవత్తులకను దూ యువత్రి దోన జన రక్షే నుం ద్రైన వృంద రితె [illegible] నివాడి [illegible]
త్రులంచనులప్రాంగడిగోలు ఖుబం మువం త్రో మినాలు వర్తా [illegible] నుశంప్రు బులసుం వధమావగ నెల్ల [illegible] గోపాలూర వుంవగాదుచను స్త్రైవద్ది తేని బృవదండకృష్ణనా వర్ద లమునెత్తునగళవుడుం హగనోవకశివెనచునే
[illegible] ఉను చుధి కెరించి వాస్త్రతలంబునన కృష్ణించినగచునాము నిమిూద పన్నగేంద్ర శయుండవవాచుధంధముసాం చివుంజ్జితుర శివనుజ్ఞుపంధనిశి శ్వేతపృద్ధూచు [illegible] భూరవులనెత్రవ్వు వునకుం లితవాలనె మిూరణ్ణ బున్నా
శిరవిరవాయుం శేవుమ్ము లువిష్ణువిశాల్హ వులాడ్డేకోం వృద్ధి త్రేశతరామూర్తి [illegible] ధునెన్నలనిష్ఠలాల్చగావడుర దురవాం కై వచ్చిరివుధుత్య వచ్చినా వత్తులోనసనూ [illegible] వవకం బురుం [illegible] వృష్టి
నూరుకొంవెప్పల్లుఆరెంధ్రుబృహితయి స్థాదకర పావవుూత్రుము గజంబుగ్రజంబుత్రిఖ్ళుకై వద్దిక్షే [illegible] నయప్పసు రచివృం నొంది వమ [illegible] స్వైతుమకార్వవేడు శ్రీధవకొని యెువుత్రవిమద్దనసనాత్మనావేనేయూచు [illegible] గ్రహ్మాం
నేపొందునురకొవెప్ప లవవృతి ధరణి త్రోచ్చి త్రోక్తే ద్వైతన్న వృ బులల [illegible] గ సురతికొత్వవ [illegible] లవానికొప్పవెరికెమొత్రికరూత్రెనధిపాచుమ్మ కైచ కొంకెకె తత్త రువుత్తునపానసం [illegible] చింవ వుూత్ర్త కృత్త త్తత్త (

బులవంవంబున్నేం వ్వంబుగావించు బొం చిన యెరుల నిత్యం దే నికర ంబు లున్నా శి పరిర ంబు లుకునొం బిం చక్కై వేడి నైవు చుల వనవెంచి తాంనే రంగంబు లున్నమలు కేవల స్వారసం బులు కేసు
కరం బులుసాం వ్వను ప్రొం కం బులుం జ్ఞాం వ్వను వెన్న మిాంరిన చన్న లకు తు తవమి నాంబులంతవం బు బునే వం గావిం చు సాయు నిసంవరిం మే వత్రవాం కం బుతుం తాబు చునిత్తాంత్రు వెం త్రినేవ
కంబుగు వర్తనంబు లశ్మా త్రిద్వం డెంద్రికెంది చెం ష్ణ కుం ద్దు చ లవు మునిద్రి ద లం బు నం బద్దిక్క త్తిం చక్కైరణి నిజకరశం విత జల ప్రతి పతి తల్లికై నవలు శెం వ్వ నింగని పుచ్చి స్వాల్కుచు
నవిలాపగా వాం మవుస్ను లత్రివిత వాం రిశ్చి నరవరం వేరలవల సవు తరం వి తి నవుత్తు వమ్మ కర త్నలు వెన్నె వర్ణా సంజ్ఞాత వాం తస్నె పుష్ప తనెంపు వాంరివ రాం గవి వలం బు ళ్ళం జే రమై
చుమెాం వు వవ్యులకున్న ధనం బు లకు వయూం నికి కుం వ్వనులు తమ్మై రిలకు వెర చుక్క చులు కరం వత్తు లన్నే గ యులం బర చు చు నల ల్లర వవతి తవ యెం పుసం వాం వం బు లకు
వధ్మమనుపు ష్యం ష్టం గెలుసాగు నకళ్ళ త్ర రత్తే యలం బుళం వెక్కు త్తియుం బు అంకి వర్ధయుచు గ్రం వకాని సు డ్డి యచుచు నస్వవ బాణ్ణు ంతు వృతి గరి [illegible] సుపు వాంణాం [illegible]
ప్రీవ్వమను లు మైర వసైరిలాంతగెం [illegible] ఉత్త త్తలగచ్చి మొుత్తంబుకై నరసె వాం ణ్ణంబులం వ వ ళ్ళ చు వాంరిమిాంవ ం బ ళ్ల చు జాం లు [illegible]

[illegible] లువదమంత్రతె వెత్రు వెత్రు లతోషు॥ వివస్త్రదత్తా॥ అవెరిప్తహే మవెష్పహాడాచు మైకేవవ యల్ప నాప్రాశ్రాగు ప్తొన్నతదినె॥ అన్నవ్రతాకెవెప త్రి॥ తె తొయుకరాయ చెల్పినత ధగరెనె తుర్రం॥ ద్వారె [illegible]
ఐవమువాతరప్తలకం॥ ఋలాశ్రయుం॥ త్రితలికికావా॥ భరె గనెవతి నత్రియంయు మహాయుం॥ గడువ్నైవ దత్తి వ్యున్ప్తత్రివాత్తి వాడ్త్రిదప్సినన ధృత్రాయప్ప తెమునసాంఘధాదత్రిం॥ చెల వారె ముత్తెనతికినంశాం పృతం॥ నైనకాం॥ త్రిత్తి ధ్రావయుద్ధె
చినికాంగతిత్పుకప్రాస్నం॥ ఋలకరతె లడినాపెనం॥ ఋలధ కగన ములనాలావమ్మల శిరానెత్రాం॥ త్రిప్తు లుక ఆశాత్రి వైన్తె మన్నన లుశ్రయుణా జెకన రెంత్రాగణయవా త్రితనునం॥ గనుత్తం॥ ఋలఋరవ శల ద్దెత్త తెల్లి చయుప్పవలుగాగ్ధా
పరవులుణనెరగమిళాల్పుమ ప్రసుకనెమువప్తిం॥ చికరిగె కాక్తె రిమిం॥ ప్రాపల్పయుశ్లుష్యగ వంత్రా॥ డనక్షుం॥ ద్దెత్రా రావుుం॥ ద్దయుప్నపగోవసె తుతెంధ రంవరకనంవశ్నైనిజప్రిజాలిం॥ పం॥ ఋలకాదంశ్రీడెం
వనసాంఌరూవికరానెత్రతినెవివినాభులవగరాద్దెయాం॥ ద్రి వుపనెవులలనెగెజూచ్చెపలిశైన॥ అవనంవనధ్వనలచుస్తెప్రముగ్నపెలి పెప్పతికవుయుతాంకాగద్దెరితవుపలాంగ్వ జన్తె పుణ్యత్రితెకెపవఖయుష్టం॥ హాంరికాంనెత్రవినవికితగా
విం॥ చికెకాం॥ చితలగతయిల॥ తలసాలువ్వప్పశ్నానతిలకణ్ణాధ్రాం॥ తత్త లగుహాం॥ త్రలం॥ గుహాంద్దె ఆలత్రి ద్రాంతుతూవాం॥ లుం॥ ద్దెయుపులనాంనదిబల్లం॥ బుటిలునారం॥ నంధుమెలుందె యుయుం॥ వరల యుగాద్ది॥ ౹౹
వదత్రువర్ణాం॥ ఋజానుజంఘం॥ బుకటి దృష్టియుం॥ ఋమిథ్య వటాం॥ త్రతం॥ భుక్తు॥ కరె ఋల్లుపం॥ ఘటియనివఖ్ఖ చనెల చనెయు నెనాభిచివ రజల్లుద్ధలం॥ ఋలంనెత్రవానె జెల శాంవ తెన్నైవాలం॥

నలితినితం [illegible] నమంత్ర విధిని తెలంతరణం బులను ప్రసన్న నరధ్వని [illegible] మేలౌ త్రివేళ నన్నమా [illegible] బున్నెనవరె గాంబులు గదియనిడె ప్రవేశ [illegible] తిన్నవుపంబులు [illegible] బులు [illegible]
[illegible] తనములు ప్రసన్నం బులు నైనవాస్తు బులు వల్లభ జనులు తెరంబుల నిడిగెతాను సాక్షం బుగదిగె [illegible] పావనం చారం బునియు చెలు [illegible] బంతెరతాల్పం ధృ బునన తగ్గనం
ప్రవర్తన [illegible] యు ప్రేతిలుం దానెను [illegible] వవ్వ వ్రతకంబు వృత్తచరతో త్య్మా జన్మ ప్రవాళ చతుర్వర్ణ ధనాగ్రసం ధ్యావవర్తన చెరు ం ధవళ కెరణి [illegible] రచన్ద్ర ప్రవము [illegible]
[illegible] నబంధ్యం బులకరంబాచి [illegible] నమస్తా విని వర్తిరిత గెతాగత ధర్మితత్వ నాన్న వమందల త్రినసంకి ప్రవము [illegible] గంబుతెన [illegible] కరంబులు నెలు చ [illegible]
[illegible] వరం బాగాంబ నం బులు జగబ్బ నతెన్నరం జెకం బున్నై చలంగ [illegible] పాలర్వగప్రమయు [illegible] బున్నై నసాదన్నె దశకర్మం బులు శైయు చర్సవమపారదిగ నకెవచన
[illegible] ప్రమయు [illegible] బులయునె [illegible] వారి విన [illegible] బులు నవ్య ఆవతాం త్ర ధోల చాదిసాం చిప్రమయు [illegible] బున్నైనె వేరాయుహారి విక్రశం బులు [illegible] వర్ణబలు [illegible]

పనే తన్మతవేంగారు బలు నలశివనే తద్భ్రష్ట. శ్రీవిద్యాకరం బున్నుత్రిలోకప్తి మనశరంబులు నృపాకరంబు బంధిరంబులు గురత్వ నేపుతం బులుపెంరం గులు నింగి చెన్నగులు లో దిశవలసు
న షని ప్రకతగరి మయి త్రికెవి వ్యకవితాయు రాశికే తే. దేవలాం గూలవత్ర్న కొన్నవ తాశ్రమయ త్రి బులు యునకేరథ్యావంబులు చరిన్నను కెయిని బద్దు నున నగవసే చెలు నం వలువ
నికరం బలు సుకరంబు త్రై దిశాంగ నావున్నలబుతి వారిత్రావేశ నమశ్రీ లాన్గ త్రైం తి తప్పు మనశకే పేన ప్రమయ త్రి బుత్రైన సానమండలు పైదంబు లునోబులుత్రా
పచంత పాతల వితవి చిత్రప్రమయాం బుత్రైనదేవ. మండలం బులాన్న చన్నచు కేవని యన్నకెం బుకం ధా చిరామం బులనలబ్ధవ తేజసత్రవం బుత్రైన నలపతా క్రితవ
ప్రాత్యవాదాసుంబులరు చలు యుంచిరకు మండిరం బైనుంచరంబగుయుత్రాం బున్నం విరుగు దవద్ది కలుయుం బద్దినేగం త్రురవాం వ్యాలగ్న చిత్రప్రమయత్రి బుత్రైన న్రైవరివి
నేషాంబు బివిబు శింగరు చన్నని వృంబులగు చెక్రము వదం బులనుచ్చ విద్రి వవ్వయుం ప్రచా శితపరశ్వమండలం బులగు కరుండలం మురం గుయేయుత్రాం బులు. పైత్రా

ಸ್ಪರ್ಶನಂಗಳ ಶರವಣ ಹುತ್ತೆವರುನೆ ಕೇಳಿ ಬಾಡಿರಕೃದುಪಶ್ನು ಧಾಡಿಕ್ಕಾಂಟಕ್ಕೆಸ್ನಾಮಲುತ್ತಾದಿತ್ತೆಸ್ಸಾಚಿ ಪೊರ್ಗಾಪ್ಯಾನ ಜ್ಞಾಡದ ಜ್ಞಾನಿ ರಾಗಿತ್ತೆವ ನೊರಾಮಲುವಿಮಾಧವಿಯಪ್ಪ ರಾವಮಲುವಮಾಸಿಗಿಲ್ಲಿ ವಚಿಠ ರಾಪ್ಪವಿನೆರಾಂವಾಂ

ಕೆಟ್ಟಾತೋರ ಪಿತ್ರನಿ ಸ್ವವದನಲು ತಾರಾದಿವವಂಶು ಸ್ತೂಂಕ್ಷಿ ತಾರಾನಯ ಂಕ್ಷಿನೆ ತಾರಲು ನಿಲಿಸ್ಸಾಪ್ಪಾಂಶ ಪ್ರತ್ತಾಸು ನಿಶ್ಚಿಂ ಪ್ರತಿ ಯದಿಪ್ರುಗನಿಶ್ರೀನೆ ಕ್ಷವಲುಮ ಘಮನಾಂಕಂತ್ರಣಿ ಬಾರಿ ಕಾಸ್ಟ್ರ ವನಕ್ಷ ಪಪ್ಪುಗಾಬಿಮೊಂ ಪೇಸ ಚಾರಿಯಕ್ಕ

ರವಮಣಿವಪಿತ್ರನಿ ಕಾರಿಯಲ್ಲ ಪುಪ್ಪವ ತ್ತಿರಾಪ್ಪಲು ಮೋ ತ್ತಾರಿಸ್ತ್ರಂ ಪ್ರವಲ ಧಾನ್ಯಾಂನೆಸ್ಪನ ಮನ್ನವನ್ನುನು ರ್ಗಸ್ಸಂಪ್ಪ ತ್ತಾರಿಪ್ಪ ಚೆರಿಯಮಾತ್ರವಲು ಬೆಸ್ಸಂ ಧಲ ರಂಗ ಗಾವಿ ವಿಸದೆ ಸ್ತುಪ್ಪುರಿ ಪವಂಬುನನೆ ಗುಸ್ತ್ಯ

ಕ್ಷುಧಿತಾಂಯುಲುಪ್ರಮೃಪಯುಕ್ತತಪ್ಪಗೆ ವರಾಪ್ಪಲು ಪ್ರವಪಾ ವಚಿವಂ ಚಿಪ್ಪರಿ ತ್ರಿಕೆ ಲ್ಪೆ ಂಸ್ಪ್ರವಮ ವಯನತಂ ತ್ರಿ ಮಿಮಯ ಚಲ ಂ ಧಿರಂ ಸ್ಫುಗ ಧಾಯಲವಮತ್ತೆ ಕಿಮೆಲತ್ರಿ ರಾಗವಯ ಸ್ಥಗನಾಥ ವಿಂಚಿ ಸಮಸ್ತಗನವಿ

ರಚಾ ಹಲುವೆರುವತ್ತಾನ ವಲರಗ ಬಾಪ್ಪೆ ತನೆರವಲಕ್ಷು ತ್ತಾನನ ಧಾರುವ್ಯಲಂಕರ ರಿಂಪ್ಪ ಗನ್ನೆ ಕ್ಷೆ ಪ್ರಪು ಮನಾಷ್ಟು ವನಂದೋತ ಚೆಚ್ಚಿ ಯಲವಲಂಜೆರ ವಮಂಬುಸ್ಕಿಂ ಜಿತ ಘವಮಶ್ಕೆ ಕ್ರಾಂಡಿವಾರಿಕೆತವಲು ಚನುಗವಳಪ ಧಾಂಯಳ

ಗದಿಗಿಜ್ಞಪ್ರುನ ಕಾರಾಸ್ತುಲನ ಪ್ಪೈಯಟ್ಟ ರಂಧ್ರನ ಲಿಪ್ಪಂ ನ್ನೆ ಯಲರ ವಿಂದಾ ಶಾಚಿವಮನ ನೆಪ್ಪುವಿವುಲ ನ್ನು ಜಿವಮುಗ್ಗೋ ವಿಲಿಪ್ಪ ಂದೊಣ ತರುಣಿಮಾಪ್ಪುನ ಬೊಂದ್ರಿ ಚಿನನದಿ ದಿಮಳ್ಳಿ ಪುಲಕಿಂಚೆ ನೆವೊ ಸಾಂ ೧ =

౨౧౭

లస్సేనంబై సూచక్రధరుండును మంగళానిరూపతనర. సాక్షి రామంతరాజ్యరాజ్యంబునను నంగొలిరాగవరిపూనసంపై నంతవేళంధలంబును నుంగ్రో కేసువలయమానందంబై యేందనవనంబు నరంగా
లగురధరారాజ్యమానంబై మానవనసుధిచిత్రగుణనగు గొలిధరణిగగనవుండు సుందరంబై సుంవరిరతయ్యంబునుంగొలినంగవు రవు సోవారంబైవారవి ధూనిలయుబు నసు
బొక్కసకారాగుస్సు తనుపొరంబై సుతమురవ్వు త్రంబునుం గొలిసుష్ఠుపితవళంబై యంబుం డెంనంవర్మాసుగుణమువిడియా చిరునవ్వులు నిత్యపులంగ్రవారిధుక్తసుధీరు
సమధుస్ధలను వ్రుమారులుంగులు వేవలక్ష్ములు కొడవుతనుతుకనవింవక్షంతిశృక్షణివడుపేమా యున్న కృష్ణ శ్రీవధతనలాఢము నైబలగిపాన్దిరిమే సుతమలతల వల్లి గళ
అంత్రరతాతోందవవనలు వంకరజలోచనను నిగూఢవరగనయలుంవర్ణ కెంకినులునుసూవుచవల యుతంకణిపులప్రాంతవసంగెగనొవ్వ తసవపెల్లుగవాన్డరి కొరసులనల శ్రీరతల
నక్షరపుయనంబరవవివాదిసురనాధులు చాక్షలతోసహితవివానంబు వెళ్లే చూచి రిశేరా గురిసెపువృలవానలు మొరసెంధుందుభులుమింట మునిశేతలుపాడరునె ॥

వేంగనాంజనేన శుద్ధ భక్తమంచు వలంచి జ్ఞానోపాత్తమై నానై వే పుత్రాన నైవేం డిప్పెనె నేకుగ్రపన స్వస్వేష్టే దే గ్రైనస్వం బు నెక్కెం చి దాష్టి గాంభీవ సిద్ధి దోష వెల్లి [illegible] పెళ్ళి వ [illegible]
తొబ్బెపులగు వచంద్రు పాసవాంములు దిది పుతు యాంక్షరుడు గాని పాండున దాశవరవర దాంత్రదల చి [illegible] ప్రతకు గౌర కోవలం ద్రుపకే నేనుడు వి శవ్ పేయ దవిష్ణవే [illegible] లయగ
లక్షపుత సత్యము త్రుచుపులవనసము చితృ మత త్వచనవి ద్రిష్టిని లుత్తరాతె దశ్వ తా సత్యము గాంభీర చిత్తమనచువన్న రూపాంచిచరిత్ర వస్తులు సదిపాం పుముఖ్యము
యమునిపాదవం తేజ వారగర్భచినసం ప్రాప్త । మోంగ కీర్తి దృ త్తమున నేముణాంచ్పలులు వవాంకేర్ణం బులలం బాశిబంధనికారో ధైంబులు [illegible] చిపులవి ద్యాంచ వీణం త్పూర
తన గాచ్చనడి క్షాం డినయమ్మె గానతె [illegible] వం ఫంబులుర్ణశ పారాం పుగ్రపుగౌవ జ్ఞమల యుం ధుగ్గాపులయుం దునుసకలబ్రంత్మ్యల ం ధ్రుసంచ రింపు (సాష వేంత్ప్రసక్షు
నగస తెప్పెరుసపృవముయు దుర్గ సతిపె గాదాం పుపుఅని చెప్పి నూనేండిప్పని యెనం తప్రాం ప్పి మువాంతనం బునం కవ క్షే వి ఢ్య నిగాపిన లిఖ్పాలకయుని [illegible] దతగినాం

ಹೋಂ ಖ ಚನತೆನಿಯು ಸುಮ ವಿಷ್ಣೋ ತ್ರಿಂ ಪಂ ಗ್ರಹಣ [illegible] ಶರಥಾಂ ವಿಷ್ಣು ತ್ರೆಂ ಬಗಳ ಸೇಂದ್ರ ಲಂಬುವ ಲನಾಂಭ ರತಾಂ ಖಿನ ನಿಕರನೆ ಪುಬಿಲ್ತ ಬಲಸಾರಂ ಬುನೆಂದು ಗುಪಲ ಪ್ರಜ್ವಪಮಃ ಜ್ವನವನ್ನ ಪ್ರಿಯು ತ್ರೈಕಲ್ಪ [illegible]
ವಶ ಕ್ಷೈತ ವಪವಾಗ ಪಲಂ ಬುತ್ವ ಲನ್ನ ನ್ಯಾತ್ತಿ ಸ್ಥಾಂ ಪ್ರಸ ಶಿರಿ ವಧಾಂ ರಪ್ಪ ಪುಗಾಭಿತಾಜ್ವನ ಪೂಜ್ಯಕ್ತೈಫಲ್ಪಯ ನೆಮನ್ನ ತ್ರೆ ತೆವಲುಥಶ್ರಾಂ ಬುಲ ವಲನ್ನೆ ವಾಂಪ್ರ ನಯನ ರೂಪ್ಪು ಪಲಾಂ ಪ್ಪು ಪು ಭ್ರಾಶಾಲು ಹಾಂಚಿ ತ್ರೆಂ ತ್ರೈ ಪಶಲ ಕ್ಷತ [illegible]
ಕ್ಷುಮ ವೇಂ ಶೇಂ ಬುದ್ಧ ಲತ್ಯಾ ಪ್ರಸ್ತಾತ ಸಾ ಸಲಿ ಬ್ಬಂ ಗೆಂ ಛಾ ಶಿಲ್ಪ ಪು ಘ್ರಾಣ್ಯ ಪೂಜ್ಯಾಂ ಕೆ ವಿ ಶ್ರೌ ಶಿಷ್ಟೈ ಪಣಾಂ ಬು ತೆ ವಲನ ವ ಘು ಪವರಿವ್ರತ ವಾಂರಿ ವಂ ವನ್ಯಾ ಶ್ವಷ್ಟ ಶ್ಯಾಂ ಬುನೈ [illegible] ಪುವಲ್ಲ ಪ್ರಿಶ್ನೆ ಸಗುರು ಲಬಲ
ನ ಪ್ರಾಂ ತ್ರಿತಾಂ ಪ್ರ ಸ್ಥಾ ಶೀತ ನಿಲಕ್ಷ್ಮೈ ಲಂ ಬುತ್ರಿಯ ನವರ ಸಂ ತ್ರ ಗ್ರಮಗ್ರ ತುಲಂ ಧಾಸ ನಯನಿ ಬಲಾ ವೆ ಧರಿತ್ರ್ಯ ಹಾಗ ಂಧ ನೆಲಾಂ ಪ್ಪಲಂ ಕೈಥಡೆ ತುಂ ಬಿ ಕರೆ ಬಯ ಯಾಶೃ ಮಲ ಶ್ರೀಕ್ರಿತಿಂ ಪು ನಂ ಶಲ ಬು [illegible]
ಶತಲಂ ಪುಣಿ ದಶಲಂ ವಪ್ಪ ಶ್ಯ ಮಯ ಕಲಾ ಸಯಪ್ಲಲಂ ಪುಣಿ ಸು ಶ್ಲೋಕ್ಷ ತು ದೈತ್ಯ ಶ್ಯಲ ದಶ್ರೀ ದಲಂ ದನಿ ವೆ ನಾನಾ ಕಲ ಲಾಂ ಪಲಂ ಬುಲನ ಪ್ರಪಯು ಷ್ಲಿ ಶರತ್ಯಾ ಲಂ ಬುನ ರತ್ನಂ ಕ್ಷೇಂ ತ್ರಿಯನ್ನ ಬೃಹ [illegible] ಯುಕ್ತ ಗಾಥಿಕಲ [illegible] ಂಶ
ನನಿ ತ ಕ್ಷಿನಮು ನಿವ ರು ನಸನ್ಯಾ ವಾಂ ಂ ಡಿ ಕ್ಷನಿ ಯ ಗುಮ ತ್ರ ಕಾತಿ ಲಭ್ರ ಧಾತ್ಮನ ತತೆ ಯು ಪೃಷ್ಠ ಕಿ ಯ ಧರ್ಮ ಪ ಹಾತಿ ಯುನ್ನೆ ನ ನೆತ್ರಪ್ರಡಿ ಶಡ ಧಶೃ ಶೈತ್ಯ ಯ ಗೃಹ ಶೃ ರತ್ನ ಯುಜ್ಞೆ ಮ ಗಾ [illegible] ಂ ಧೃತ ವಿಪ ಘು ಪಿ ॥

శ్రీ

రైవత్తైనే యీబుగా నిచ్చి చిన్నెంచ రయుపుల యూయిపినిగి ... యుంధరయం జేష్ఠనియమునైక్కాలచినగాలుతురగకొవరువశవ్యల వృఘనం బుర్బ్యంగేశపల్లముకా రశుద్ధ్యైనేగన్నదేఫ్త్రమలంచుశిధ్యం ...
రుతంత్వలగుణ్ణావుధాప్రిభ్రవయుగరువారు స్వరశేసువార్తతుల్యకొలువనివారలగాలుతలరవృధ్దుప్రశ్రాఘంబు ఉదనగ్గాగా ధారుగా ఉవశివారినిగాలుచువారిగాలుచొత్తలం
భూశివుంగౌచద్ధాత్త్రారాష్టులాంత్యకైవులడ్పాత తెనరినులుధారింయుండుబిదవదానికి జింతెంచియెలతాంగులుండియుఘువ ఉతాగ్రతిరుమలనిందెవృత్యశై నంగానంగనలా
రవరువుతారుణ్ణాక్షెలందడ్డువెనసభాస్తు ధనితస్యధ్యానవులమాక్యానగవలప్రితలంగెతి ఛుంఘ్రమునసానేవించునును స్నవారలనానే సాదువవుంబూంవబూ
సజానింబిమదించివారలవరియుక్తనేవింవశ్రే యపెంచునిశ్చన్ననిశలండాత్త్యధనం బుజడునెపుడుతత్వారవస్సంబుదాప్రినచ్చంగెన్నునబాక్కవమత్ప్రియయుడుదెజ్యోత్రించునాలువుపడుచై
త్వలబుతన్నెపుధర్మమబూడినెల్లతల్లిదండ్రులబంధులనిమగలచిత్తులుహ్రాణివెచ్చినవున్న వృత్తులమివున్నెతగదుహానితెతవ్వసైపుడితద ... యతాంగచరానబునసైవగలంగొందుచెప్పయివారలక్షిన.

ಪಾನ್ನವಯ್ಯ ವಿನಯಂ ಪ್ರತಿತೆಕ್ಕೆ ಪುಷ್ಪ ಪೋಯ ನಿಸೆಹಂ ಗ್ರಾಂ ಸ್ಥೆ ಕ್ಲೆ ಲಾಬ [illegible] ತ್ರ ರಸ್ತು ಪ್ರರತ್ನಮುನ್ ಜೆಯಮನ್ನು ಮಿ [illegible] ತೆನ್ನೆ ಮಯಯುಗಂ ಬಳ್ಳನೆನೆ ನೆರೆ ನೆಕ್ಕೆ ವಾಮ ಲಕ್ಕ [illegible] ವೇಂ ನನೆಮ [illegible]
ಲಂಚಿನಾಪೇಯಮುವ ತಪ್ಪು ಗ್ರಾಂ ಕ್ಷಾನತ ಭಾಮಿನಲಾ ರನ್ನೆ ಪ್ಪ ನ ಗಮಿಂ ವೆರೆಯು ವ ಚಕ್ಕೆ ನಿಮಾವಾರಿ ವಳ್ಳಿನ ಚಕ್ರ ನಿವಾಸ್ತ್ರ [illegible] ತನಿನಂಗ ವವಮುಲಲಾಣ್ತಿ ಕ್ರೆ ನವಿ ಯೋಗತಾವ ಮ [illegible] ಮೆತ್ತೆ ಯವಿ ಚಿನಿ [illegible] ರಗ [illegible]
ಆತಿವರುಯಂ ಬನನಿ ವಿನ್ಯ ಧ್ವನಂ ತ್ತು ಧೆ ನ್ನಪ್ಪ [illegible] ಚಿ ತ್ರ ಮುರ್ಗ್ರಿ ಹ್ವಾನಾ ಇನಮಂಧಲನ್ನು ಮಣಿ ಕೆಲವ ರನ್ನೆ ರಬದ್ಧ ನಾವಮತ್ತಾಂತ್ರ್ಯಾನು ವಿಲಾಸನಮ ತ್ರೆ ಬವ ಮವಿ ಧನ್ನ ರಿ [illegible] ನವ ಸ್ತ್ವಪ ಧವಿನಾ [illegible]
ರನವುಕ್ಕೆ ಲತವಿಯ ಚ್ಚ ನ ತ್ರ ವಿಲ್ಲಾ [illegible] ತ್ಸಮ ಕ್ಕೆ ಲವ ಪ್ಪ [illegible] ಬವಮಗತೆ ಲಂಧಿರಾಗಿ ನೆವ ರಿಯರ ನವ ಪಾಚಿ ದವಿ ನಂ ಚಿತ್ತಮರರುಗೆಲಂ ತ್ಕಲನಲಂನ್ನ ತಾನ್ನೆ ತಲಂನ್ನ ನವಾಳ [illegible]
ಲಿಡ್ವಾತುವದ್ವಿ ಯಂ ಮನ್ನೊನ ವಿನೊಲಂ ಪ್ರವಿಣ ತ್ತುಂ [illegible] ಟಿಮೆರನ್ನಿ ಯಲ್ಲು ಗವಾ ಯಂವು ಚಲ್ಗನಾಂ ಧ್ವಂ ಬಲವಾರಿ ನಿಧ್ವಾನಂ ಬ [illegible] ಗಾನಂ ಬಾ ಯ ನವಿ ರಥ್ಗಂ ಬಿ ತರಳ್ಗ ಬದ್ವಿ ವೆಡ್ಡ ಕನನ್ಶಂ ಬ
ಸುವಲ ರಥಂ ಬ [illegible] ಲಂಗೆ ಲನಂ ವು [illegible] ವ [illegible] ಏಗಸನೆ ಧರಂ ಬನಗೆ ವಿಯಂಚಿ ಮಿಂಚಿ ತಾ ವಿನ್ನೆ ಜನಕ ಬಲಿತಾಂಸಾಂ ಗಂ [illegible] ತ ಗಂಧೆ ಬಂಧ್ರ ರಕರಾಂ ಗೆ [illegible] ಕೆನ ಲಯ ಬಲ [illegible]

నిత్యప్రమాయాప్రాంతింతువైగొవిశల [illegible] ప్తి ంపనెరుంగా రియుచి ధ్రంబు నాల్లుచావెంచివేద్రులు జొపాలక్ష్యష్టారివునుం గోవుతాం ంత్రశేపా తించిత్రిడింబిన [illegible] వెల్లనైచా [illegible] ంచిన [illegible]
నినరుంచుడువాళ్ళుత్తుం త్రావంబు [illegible] నతత్తు స్త్రిన్లపళ్ళ తింత్రనెన్త్రనాధునచావచున్నై నగొడవక్తులుబునంబిక్తావనం బునకు శక్తివంబు తెత్రిజాచత రసనినరన్నౌతశ జాలం బం [illegible]
సాస్తనంబుచెత్రియువాంచవా గ్రొరులనచిన్నం చి శానున్నతిచ్చిపొన్నగ్రాలుతగొవాం నక్కవత్తు త్రివానం బులాన్నంగిబ్బలం బుయిపాశిం [illegible] యచెమయిునను ంధుడ
దితయెగంబునానతవిగాని మెున్నెవపెరగ ంబునిత్రిశాలిబున్నెంతమనిం గరచిత్రింగ్గనప్పుభివెనతంతుకృన్ష్ణన్నమ్మితివ పనంబులంతన్న [illegible] విశ్వవమనిమెరయు [illegible]
తినెత్రశ్యగొవకులండరులమెల్లానికొవవముత్తొపవంగుదెలంగొరవులమొత్తనె త్రావముగొరిదియువదలకపుచవుపనను నవనవదొపిలప్పునెల్రొత్రాప్తవశ్ర [illegible] రంచెనం
నప్పుంధుధ వినంచివదెతాధనంబుచెని త్రొత్రి [illegible] వనకొబున్నెనర్నరితంబువిడిచి విద్యాధరాంత్రరూవం బు దాప్పిం [illegible] తెమెర్రి [illegible] నత [illegible]

౨౨
రివేక్షయు అఁదమ ఃజెత్రమూత్రిణితోక్తనకవూలితెల్లో నేన్నలక్ష్మ [illegible] ప్రవరవేన్నాగదేవామదేలవేన్వనెఘృతమునె మయెయ్యది న్నవంబునెశిదిభిషాయాయాప్తనెడి [illegible] గ
జైష్మాయుబుట్టోత్రమనిధనిచాదక మయెడినెగ్గఋ అనినదేవాన్నను దర్శనొంధన విదక్షుదెనెం దృంత్త విరూంనారంధుంటె నైరూవన్నం వ న్నవూం బులంబాక్రెదిక్షులం [illegible]
ధనంబిరసులనుం కుటుంబులం కురూంపుత్రెన వారలం గనినశినప్రాణముసు నివసుచూంవగర్వం బున తమ్మునగెతివిగవృన్నపవ్వనర్వణం బు త్రైయయుంధవమని శతియుం చినం బివవానెదేర [illegible]
కానినానిఘ్నునిరధిపత్యుఁడువలమొం దనక్రీత్త అయ్యె యంబవారిం రాహుచక్రం జనాదిన్నులం దధవయవమునొంధి యూంయుదచికొక్రదినం బునరాగలం దెంత్రత్తుదవములనని [illegible]
వన్నగదేవాంవుఁ వాక్శినవునెబొదవియాతానం గాంచె దవ్వవమూంధ్ర దవాం వ్యనిరొధియంనిధిగమునిను జింత్రెంచిననినృ దేరు కొనినానిరూ లెమృకృశిృ పావునితాయల [illegible]
నక్షత్రవనాన నకృ వతాపిదం బు నాదుయాంవద్మే [illegible] వన్నణరాపనెం జనితక్షయం లృనేబుదానిఘ్నెవనజాత్రెదేనాదువానెసూగత్తుంబె ఘ్నెబోయదక్షె [illegible]

౧౯౮

దక్షిణంబు నచ్చి త్రొక్కి నీదన నిమ్మండ దుర్తివేం యనెనమ్మ । జన్నిహా సనంబున వెలనెనం దుండ ముకుందదేవుని త్రిపురాసంగుల విని వెరగుపడి గ్రహణు లుడి దేవతావుచెన తనంబున్నవా ... చి
స్పృశతనంబు లుకెయాయుచు మరలి మందకు ... శో । త్రిపుర మరి యొకనాటి రాత్రి బలు మాయ దైత్యులు జవలు త్రిపుర భీకాధరులు యునువేవనా వ్యశర ... లు యైన నిమిత్తంబు దివ్యశస్త్ర కనిమ ...
త్రిపుర దుర్వంబులగీత వయువిం చేత తవనా । త్రిపుర । ముద్దవన్నె లం తొజనిత ంబినసులుం డగనా డిరం ... పుగ నైన ... పాయు చాల శ్రీ । కినకే పాయ ... వా లత లనే ...
గర్భచాపా పవయులు వడిచె ... రాపాలగం ధువె । అన్న ప విధిష్ట ప్రవ ... నకలు ... నె వెన్నవానం బుగాన ... వతనంబులుం । ప్రముత్యులనం దంబు నేరా పుత్ర ... లుత్తేజి ...
మత్తిరన్నయుం దేజగు నంబ్రుసుం డుం డనవాం డురావు కెవ్వరశి తల గుణాపికలం దన యౌం గబలం బునసు త్రిరదిత్రు కెలం గోని భావన యొ ... త్తులు కెవ్వరామెత్తి ... ణం ... లుపు ...
పలికినగపడి నెమొ దవు లక్రియ మొరయుడి నవిన్న ... నన్ ... తలు ... లుగ్గ్రాని బళ్ళిదులన్న దమ్ము లాం యు దరుగాల వృకు ... వ్య ... తెం చున వెర నియోగా తెం డు . పా

షుద్రియుల॰ రయం॰ వెదనవు వ్రతిన జూచి నెలం॰ నిగుల వక్తెలకుడ్పిద॰ తిధి త్రివెవతిం॰ గౌరిచె నేత్రు రవమి॰ తత్పలడ్డిం॰ చిగోతమ ద్రిపుష్పయుల్లు గొన్నవన్ని నేల చే తవి ద్రివడినసాధికెలరప్తె॰ నలేని
కానకెయుం॰ దరమనిబల భృస్యనిం॰ బలికెల సౌఖ్యవాళగలం॰ వచిక వారెలపాతలవయక్కరొశ్తిక్కపక్కారాంతి వాండేరూపం॰ బునన్నెనం॰ దు జూచ్చె నెవరోయతెలం॰ దోడరాకాకాగె దురావరొద్దె॰ చిత వయుష్పాని
తల॰ప్రెవ్వం॰ చెప్పి తవిప్పర కాపురరపూజితర తృమయుక్కెగాని మెదం॰ డిక్కెగాపకకై వరూడుగక్కెపష్పయుల్లు శం॰ భృచూద్రునిం॰జూం ప్రివానిశ్రీరారత్నం॰ బుదె చిబలున్నచ్చిదికెప్రె
మరియునెత్తెదినెం॰ బున॰కెప్పం॰ ద్రవనెం॰ బునరం॰ జనినెనత్రనితెలుబువాండుచనిడ్డకె దం॰ దపిప్పారవం॰ వెదనాంశ్వరం॰ బునకెం॰ వకెగాపిక్కలు త్రివమల్లోని ఘనిలెవ
సౌఖ్యచెప్పెవముతెడదా వరి చయజాం॰ బుక్కెజ త్రుగెత్తిం॰ చికె(వెల్మావిం॰ వెణుమగరాం॰ చిక్కసుప్పరక్కెవయుగమ్మెం॰ యుం॰ చరచచ్చెం॰ గు శ్రీత్రావి రెప్పిం॰ బువి ఘరండపుసూత [illegible]
ప్రాణౌ నక్కెయుం॰ డియుక్కె[illegible]చయూ దద్విక్క చు రు వానిం॰గ్నం॰ న్నిలిం॰పాం॰ గనకెపుపావవవం॰ ఘారన్నవయగ ఘక్కె ఘ్రు మురక్కెనాదానున [illegible]

విశ్రీతవవేవ స్వామిని తవ ధర్మ రనితరరులంత తనునవవరంబును గరిత స్వామ దేవేంద్ర కరి గనెందవ వాసం దశిక్షితాంధృక్షి రంబునా యుయుపయునంత రంగస్వగ తక్కొమెలప్ప యునె ఉన్న రంబునను
నేయు మతి సంస్లైన వృతినం బుద్ర వేశం చివార ఖన్నిదత్తిన విశాంతం బ్లైన యాస్వరునిగని శృతతలుఱుమె ప్రాయునంతా వమునబంధం బులు విడిచిన విధం బులుం గనివితివాండదన తవిక బిలు
పతిపుంసావనన రధుత్రైషుపాంశినియనవల్లనయుకతా ఖిన్నమనా ఘాంచ్చలవెయలుక్కొందతవములువృత్తధీవములసేంవడింపు గ వితివముం గ ఖించిరంత్రతియునేదిధితాంవు విరవరద్రాశ్రీ
ఖాళ్ర తయవత్ర చెదం బులనెం ధర్ముమేఘ మిత్ర జవధూంత్రరియగ్గ్యాపితవయువవ శిఖాన్నైపెంవాంశత్రిభువన దేవలక్ష్మీమేన దేజరిల్లా ॥ వయ్య విపధనెమోంద్వవకేడినెనంద్యునికినద్రైకంబు
గ్గాతి చెనచయి చదిం దితత్తైవాన విలానవిద్రుపేనయులకెమోం దించనుచుంద్రైరితత్తధవమ్మవాస్త్రతలంబులంబిసుకచుక్కవేమష్పుచుంవరాధిచచరం వధరతృత్ర్యుమ తరాత్రినివు దిరియాప్పహానశ వాన
సృతెక్రెకారిచేసంగాత్ర రుకొం పరుక్రొలుత్తురుంతరుగాలుషనవ్వకొం దరువరరలంకాల చినరకాలువనరిన్నసర్వకొలుతరురువురికొదరెలుమిగొవనవరాంవ ॥ అనెరత

౨౦

తెలియం చిత్రాణి నయం [illegible] వని [illegible]

యూనరాని [illegible] ంచారె బాణెను పావవు విధి [illegible]

[illegible] ప్రతిద్వారె [illegible]

[illegible] లక్ష్మి [illegible] చెప్పుకొని చెప్పె [illegible] వము [illegible]

లకతి [illegible] లోన వల [illegible]

బంధాల [illegible] ంత్రాం [illegible] జనవరి [illegible]

మొల్లనై దారి పోయుచుని ఒంటి దిప్రాణము వచ్చినదే [illegible] నిని దినవుం. దేవతలు వరుస వేం. ఖలు ఖ్యం గె నెఖ నెఖ [illegible] తనత్రి నం జలిగావించి చెప్పా [illegible] తెంగెలు విష్ణుకని దైవ యత్రి యొక్క తిద్రవిత్రె
మొరగొనె [illegible] పూవుయాపు ననిదుకొన్నివము దెవయు బొంది (వ్వని తయొక్క త్రివమనె వల్లను తాం. ఖాలు [illegible] త్రమాత్రవ త్రయును ధాత్ర్ర పదుంత్రి దయొక్క త్రి ధేయ వధము కువి దే
దాగెత్రప్రకలవం. ఖలుండావికొని దొం। గావ యొకతె నృత్యములు బంధ వము గ్రావిం. చెత్ర [illegible] యను నంగ కోవ ఛాత్తృణము న। ధర్మద నంచరు శాచు దం. డిం. వర్ణెవత్తి
వాం ఢివనా త్రి నమలవ దవిబు [illegible] వా। దిమున్నతమలవము జ్ఞాచు [illegible] దరుణి యొక తతె కృవిడత తని యలకయు ం చెట్టె వారి వధ తమల వము చె [illegible]
మురిగి తని [illegible] జనువాడి రా [illegible] లతాం నివాదవని। యము జప్త లరావ తము చూడ్డె తెంనెలం. చిత్రెగ బళ్ళిద్రి వాల్దత వము చెత్తి వెలిం బనెవ్వ. దుదనె.
త్రవున్నెగ్ర తన్నావమాని వేదనబళ్లుత తమ (లుగ) వ్మగ కొంగ తిం దృ చేసి చాక్రమునైనె నె బద్ధ [illegible] ననందె న యొగానై పాడితిని. ४ ఫిఫ. ౨ ౨ [illegible]

ప్రాణవ్యథం బెట్టెయది దేహస్థకప్పుడేమున్న శోకోల్లుసత్తు నేరిగాం ద్ధినేగ ధ్వనేపోచం బుదే ఘప్పుసకొన్న వచ్చినన్న మునన్నప్పుడప్పిని ధ్వంచివోవ నెఘుమెతేల్లోగ్రత్యనా ప్రభయోత్రి రవాంపో ప్రభయ
మేమ్యప్రచుతరవ్యగ జేశ్శిలిత్తిమిత్రన్యిగ ధ్వరి వ్యూధయమేఘ కరినేమలుచేశినం మధియున్న శ్రీ గన్నెపిప్పిమోంధమెుగే ఉదెుభద్రుత్ర మ్మనిశ్రీ వరళుత్తే సురనితా మెులం దా
కిపిం కన్యాప్యమేతిప్పమెుతేవరకన్న ధర్మమె చిస్త్రయుం తత్వం చునిం వృత్తినవమెుప్పలనేరహితనా ప్రభునత్తనే ధూశ్రెం ధ్వమెుా ధూమ్యలవాకఘుతాం ద్వైగువనధర్మమెుా
వగదెశ్రీపాన్ని ధ్వగ్రత్యతియప్యవిలుకాం స్వధర్మ నిత్రియప్యలుగాఘూరనే శలనిత లవనవమెున్న నియూన్నయుం కన్నెనేనె స్వయంప్రవిశయుంగ దగనేగోవిం దవారణ్య
మనుజనియుఫ్లం గనలం చితసవ్యరవమెున్నసం శ్రీంచుచుక్నెనావ్య ధూమ్యత్తితనలాపోయుని రి రిదెడ వజగత్రిప్పకాం దుఃఖత్తై లోకన్నమెుప్పంనన్ద్వైత్యన్నధవున్నధ్వం దుః
గున సినె సాస్త్రప్ప శ్రీ చియ్యె వాం రియ్యెఘునెవితాం ఎరరధాని ద్యెం ఎది ధనేతకాం త్యాగనివాం పేల్యియన్నె ౧౫౪ వచిస్తవణ్ణ గనలు గాని విచ్చేనె సర్వం చెప్ప లకు లక్ష్మీతేజి

వసుదేవుద్యనదంబు గోత్రాపహారణుం బున్నశౌవంశనాళ్ళగతంబున్న కంసాగజవయము నైకల్పమధురా మధ్యతంబున్న దమ్మాపవాద్యగర్భుం జాపృథాచనవబుదిత్యతిం దిరికనేసేనమధిలాలాకేలా
దితత్స్వతిచాపవిధిజూడకేనన్నిమిషంబు బుపాకుయముగంబువచను యాగావ్యనశాతత్వవెన్నినసనెన్నఅనెవ్వద్దుబూడకేడదలల్పెవరశవ్వుల దుర్వగజెనెనెదిలువిధాత
స్వచ్ఛుయాభుతెల్పబంధువున్నగలుననన్నలుద వ్యులువుత్రుత్తాదులుకొన్నకొనిరాత్రిబోన్నదుంటనన్నవ్వదుగతరవంబువి నులం మెత్రసైనవచిత్రవిపెగమెన్మ
లభ్యయునెందిసావైనివెక్కడుకొయుక్తియెందునెత్తుల గమిత్రియునివర్ణయుచెందుగల్గనప్పగొపువనుచారవ్వంగనివాడమ ంత్రసనఘుల బోనవరసాలలోకనం శెన
నగవుగంబునకవులకిరవైనవరవాందత్తపతె త్రిలంబువాముగ్నంబులుల్లోగాని పలికితెకృష్ణా ప్రముఖరవిందం మ్ములకంఛె గోవులవుల్లైయు. మం బ్బులవైయున్నకా
పరణ్యంబున్నతనినంబులై తెలుపన్నవ్వుకొ. చనన్నంగవుత్తవెక్కాభాగానెరియుంబోలునపంచ్చబోత్రుపద్ధమునేదేశతన్నావితద్బ్భాధానిసంబారవయకృష్ణ శ్రీ

[illegible] వవెల్లవిధిపినగదె [illegible] వగసౌ [illegible] వెన్నునుధవనవా తగమ [illegible] నగుము గమము [illegible] తినవి [illegible] మలభునలది [illegible]
[illegible] మాదివివ్వ [illegible] నరంత్రరవవు:న౦ త్రవ్రవునగదెవనవెల్ల [illegible] తవమ [illegible] గల్లనెమాది వానవి గూధ్రు [illegible] నివారలస్తె [illegible]
వనా [illegible] నగమ్ములునె [illegible] నాటివారణవములు [illegible] నవములు [illegible] లారుంబులువా [illegible] వములునాటినె ధమగరుధమ [illegible]
[illegible] నవవవములునె [illegible] నవపులులు [illegible] వరదునిరలం [illegible] వమములునమలనా [illegible] మావమవె [illegible]
గావు [illegible] తితభూళిభూనరితతె [illegible] తనుంత్రమ [illegible] తమ్మైనె నెవము [illegible] జనౌంత్రమమాను వెవె [illegible] వసంబు [illegible] వగదె [illegible] వనంబులు [illegible]
[illegible] వచంబు [illegible] తమిలామండనంబు [illegible] మదనంబు [illegible] వచంబు [illegible] గమమాయుర వములం వరసునాయిము సూ [illegible] గదె ౪౫ ౪ = = =

[illegible] ಜನಿ ಬಿನ್ನೆ [illegible] ಮುನ್ನೋವಕ್ಕೆ ಯಿಕ್ಕಿ ದಂ ವನು ಪ್ಪು ನಧಿನ ಮ್ಮ ನೆ ತಂ. ವನ ಪ್ರಾಣ ವಮಾಡಿ ನವಾ ತ್ರ ನ ನವ ರ ತಾಮಾಪ್ರ ರಾಹಂ ಯೆ [illegible] ವನವಾಲ ವ [illegible] ಮುಗು ಮಾಳ್ಪವಲ ನ ದಂ ವರವಪ್ಪಂ ಮುನ್ನ ಕೋರಿ ವೆಲ ಯ ಮುನ್ನ
ಶ್ವಾನ ಬಿಪ್ಪರ ತನೆ ಪ್ರಿಂ ಮಮ ದಿ ವಿಪ್ಪಿಂ ಮಯ ಗಾ ತ್ವೆ ಗೆ ವಿಷ್ಣ ಬ್ರಹ್ಮಂ ಬುವಲನ ಮಿಹ್ನ ಧರ ವಾನ ಪ್ಪೆ ವಲನ ಗಾ ವಿವಾನ ವಲನ ವವಿ ವಲನ ನನ್ನ ವಾ ರಿವಲನ ನಂ [illegible] ತುನು ಪ್ಪ ನರು [illegible] ರಿಗ ಮಾಳ್ಪ ವೆಗು ನ [illegible]
ನಪ್ಪ ಯ ನ್ನಾ ವಬಿ ಹ ಡವೆನೆರ ಜನ್ನೆ ತ್ರ ನವ ನ್ನ ಜಂ ತ್ಯ ವೆ ತಾವಿದಿ ತಾ ತ್ರವ ನು ಡ ಪ್ಪ ತ್ತಾ ವಿರಿಂ ವಿವಲ ಂವಿ ಲಾಕ ರ ತ್ರಾ ವಿಷಮಾ ಪರಿಂ ಧ್ಯವ ನಿ ನೆಂ ನ್ನ ತ್ರಿ ನ ಯ ಗ ನ್ನ ತ್ತ ಲಂ ಬು ನಂ [illegible]
ಬು ಪ್ರ ತ್ಯ ನ ಣ ಬು ಪ್ಪ ವಿ ತೆ ಗಾ ವೆ ಮ ನ್ನೋಂ ವಾಂ ರಾಂ ತ್ರ ತ್ತ ನ ಶಿವರ ಣ ನ ವ ನು ಲ ನ ನ್ನ ನ ವ ವ ಯು ನ ವಾ ಪಿ [illegible] ವ ರ ಬ ವ ಘು ಗ ವಿ ಗೆ ತಾ ವಾ ಧ್ಯು ಪ ತ್ರ ನ ಕರ ನ ರಾ ಜ್ಯ ಂ ಬು ವ ರಾಂ ಮುನ್ನ ಕ ಪ ಲ ನಿ ವಿ
ಮ ನ ನ ಪ್ಪ ವಿ ರಾಂ ನಾಂ ಬು ಧ ಗಾ ಪ್ಪ ಲ ದೆಂ [illegible] ವ್ಯ ರ [illegible] ನ ಹಾಂ ರ ಲ ವಾ ವ ನಂ ಘು ಮ ಯು ತ್ರ ವ ಗ ಬ ಬು [illegible] ವ ನ ರಿ ಮ ಪ್ಪೆ ಘ ಬ್ರಂ ಗ ನ ಣ ಲ ತಾ ಗ್ರ ನಂ ಸ್ವಾ ವಿ ತ್ರ ಮ್ಮೆ ನ ನ ಬ ರ ಣ ಪ ಪ್ಪ ಮು ಬ ನ್ನ ಲ ವಾ ವಿ
ತ ಪ್ನ ವ ಬ ಪ್ಪ ಪ್ಪ ಘ ಪ್ಪ ನ ವಿ ಪ್ಪಾ ದೆ ಹಾಂ ರಿಂ [illegible] ಪ ಮಾಂ ಧ್ಯ ವಾ ಪ್ರ ಬು ಧ ರಾಜ್ಞಿ ಯು ನು ನು ಸಾಂ ತ್ರಿ ಯ ಮ ಧ ರ ಯು ನ ಗು ನ ವ ವಾ ಣಿ ವ ರಿ ಗೆ ಂ ವ ನ ನ ಯ ಪ್ರ ರಾಂ ಮ ತ ನ ಂ ಶ ಪ ನ ವಿ ಪ್ಪ ಗ ಜ

వెలవలవభ్రకించినాడెవుడ్డనేనా మ్మటనాభుఁడునచెలఁగ్రక్కి చితావాత్రములాస్త్రముపూనెదుకొనుమనుధనయోన్సి కవురుండుట్లు వెయుచుగ్గెదియున తాప్పమునచెం దివాకృష్ణయుక్రమజ్ఞనితెపొవౌనవము
నేతవచవడనేమెువనిలువ్వమును పలుకువగువగ్గెం పరుసౌంత్రులావనితెంజ్ఞాంచి వ్రధమన్నింవగవిన్నించివనజనేత్రుచిత్రైనెదునిచెంగునెజెం దినవ్యధూ్యు మరిగుయునరాయప్పుయుపొవరిం
షలిలాని ంవాడెకెనేపృల్లు ం ధూడనాతొడువున్నధనవ నమాడ్త్రినెవొులుమగుచొరునింవాకెచలుప్పుంచూడగాదంబుగానెన్నగౌంగవిం చెః నెవువాజెవుమకొడునింవాడెనెశుచ్చగుంజడని
ఫ్లునెవులలకిగ్గంగీనిమెునెవుప్పులతెదాం త్రనింవాడెకవయుతలుంతూడునేనుడొశియుచ్ఛరవాదబునెచె మాపునేవెదినింవ్వాక రమ్మణాలుంతుడుకనుచుధ్రావుమిచ్చికొప్పదడెనిచ్చె
నేనుచుక్రాదవరచలలంధం ధకవప్పనివూవ్వవిల దలచివొగెలిరద్దివాంవుఘఅనిదు శ్శంగెలతాంగులలంవరుడనాచ్చ్యంవారణాష్పముంది కవాసుం నన జాఘ్నని చరికింప్చికొనకవిష్ణవిన్నింవు వనకటా
మనుచ్క్కనునవుఘ్నాలలునెక్క లుక్కౌత్రిలయులునున్నానాథెఫైజెచిన్నివెచనిరయూప్పుమునెప్పిక తాగ్రుమునచెలనిసింత్యక్రేగెచెప్పలై౪వ౪నసిగ్గొవికలువారినెడకెడ్లెశించియుప్పనిరి ౪౩౪ ==

[illegible] నాడ్తినే [illegible] తెదలినే [illegible] నాడితే [illegible] వడలం [illegible] వయునగ్గ [illegible] త్రినాడ్తికే డసన

నన్నవినాల్గ చరణములును (వాక్కలవేణి ప్రోవ వడశినా. ధిత్రేడమగ జాడలాడుచు వలగువజ్జాడ్డ (వాక్క వమ్రక్రినను ధిపినాడ్తిక్రదత్తవణితైక్రినవాయు రవ్వవు వత్స సేనుల్మ త్రికే చరుగ్గానుడ శినాదిక్రడ

ఆహ్వాన్నవములమువై యుంష్ఠ్యయున్న వాక్కత్త వె ఖడగుల సుండకే యుంగేనాడఘుగు మీావతయుణీ యఱ్తుగ్ను లవే కెవలల్ల వెరుగ్ల లంక్కలంవరాది రిఖ్నాథారుపదవులు. డేనవృయు చక్కడిక్కి

యూచరణిం బవేయుంచని చెన్ననిన కారిమునియూ క్షినరణిసై త్ర్ఘు (యూపావతలమువేదులనాగకృతి. వధూచిమంత్రవిక్తులవెన్నమిగులు (యూ వపాక్షంబువేయ చేకలలాత్రమ యానవాసైము

క్కాచూతివఫ్రుకోవృ (యూసుందరాంఘ్రల్లవేయుంతే పరోక్షణివయుక్తి తాత్తావునెాకెాంపాన్. బ (యూయ డుగు రాజ మెయుం త్రి (ప్ర) వృత్తి కానదివిజవెరలు మెాకదిన

లక్ష్మాత్రశనుచూక్కాం. వరబలుల బ్చొత్స్గు దరిగిన త్రమవుగని యమ్మెయతనిగాన రైరిళ్ళిళ్ప. తులభ్రైత్యంబునకావులత్రైత్యంబు చేయా్టు చువిఘజిక్రసువతీ తోడ్డు విహరింపున విభు

౮౮

ఛనులోన చరిత్రాంతమ్ము విన్నపము డాం గెలిచితి నిమిషము విన్న తనని యొక్క తనయు వతనొత్తె సైన్యమ్ము లయగాడ్దెం వస్తు గన్న నేను ముమమేలు లపఠ గల్గి నేల నా యుద్ధమ్ము యుద్ధమ్ము యుద్ధ లకు ఆయువుపై
త్రిపుర తు మైత్రి నగ నాగిరి సైగ్య పౌ లన్నవఠాండడు నే మనుతలాం గతి నాడు మన్నె తమనగంత్రా ఒకటి తరుణిను ఉగావనలం దపు వారి యంటి లేదా నే గురి నేవారి నేనని సూసు రావె లెం౦బె లు యుద్ధ
తరి రి యు త్రి ధనం౦ చు మైత్రె౦ గాల నవ హం తాళ బిగా చ ఉగావ తు తన సు సురాశి నిహావాస్ని వన్నె నయుగూడం తతు శివారిం నె వన్న ని యొక్క తెవారి వయుల్లు పత్తి తం౦ బు శేయు న్నెం ప్రాగు వ న న
వనం౦ బున౦గల తెరుల వారి నె డు గు చు నిర సగళ౦ న్నై నవిపి నవ నగం౦ బున్న సరిత్తం తవ్నేత నను వి శం౦ నవు శం విలయు కా లక్ష తంబు
బుళు తన్న యమ్ము౦ బున గెవు సుం వెరులు బుద్దా తపుత చెల్లిం నను తవలానిక్షని దిళిని కొమ్మ తపు వృపు లు గౌరి నాత్రిత్రే డెమునరి వారి గ్రంభు మెండి నం డు ప్రతి నైత్రి కాణి వె డు జ్ఞ రశి నా డి
ళై యనా వం౦ బు శైనవారి వరణాం బులు హాయుగని
అన్నిఒమ్ము లొక్క విచి తెరవజాడు (ప్రియు నప వ మ్మి ల్లాబుతు ఫ్లరి నాఠిన్నడు నూచు న్ని చోపించె వమురుమి గెంటియుం త్రైనె కె వెన్న విచిుంచి నాండిత్రేడు వెలదినిక్కి నగతి చి శ ద ను యు ని ((౬ ౬

యనె త్నప్తుం డౌనె నిత్యప్త గు ణా వేనం బులుం జ్జెరిం చనె ఘనెగ్ను తిలవములగనవిలి ప్రశస్త వాతుండు గనప్తి వి నితాం త్రులనే ల్లిం దితే ధవేనం తం నవులు లుఖ త్రిన వెదనం
దనె ది రి పాడ్డ నవ నది పాం ప్రియ పున్నాగ వానవె పున్నాగవం దితుల తెల్లరం బకాం నవె తెలకనిలు లుప్తున సారకానవె ప్తున సార నారిళ్ళి తలు బంధుకాం నకాం నవె బంధుమిత్ర ప్రేమన్న ధనాం న
లెనా దాం నరు వం శం పుకాం నవెవం త్రేత రుద్ది నేం ధనకాం నవె చం వనాశితయుకం వంబుకాం నవెకుం ధనవనుయం తు ర్జ వ ఉకాం నవె యుం ధవినృమ వల్లి
వకుం నవెనువ ల యశ ప్రియస్తు ధవుకాం నవె ప్రియ అవిప రలునను నుతకప్లుని వెతకరంచ్ఛి క్కవుల లుం ఘ్నేల నల్లనివాం డువత్ర నయగనం బులు వాండుకర్పూ
రం బపెజ్జ తైదువాం డుకెత్తాళిశిరినకిన తవిం వపు ధండువాం ధరాణ్ని జెట్లు తుమో ముపాం డొకదుచెంబులుమాం నధనం బుదెమ్మె మో మతి నలాం రమిం లాదలమాం పునవెం గడ
గదం వెన్న చె పు రాస్య ల్లం నె జున్నె నం జాం దగ్ధ దయుం గడు త్రీ గరగర్భిణవాం ధుతివి రంగవు రంబు వాం డుమపుడు బి గురు నాలు రవం బి వాం దువపుం వ్వంగలు

సుక్షు వతికన్నిత వధనయిచక్ర నవనుగా భువన సనందు నేతో ధ్వని మిత్రి నిమేక్క సైన్య వ్యక్ష ధ్వజ్య మేక్ర లగమిన ద్రిమిధుం ద్గెనో మునిన్యం గై నైగనైఘ నత్తులు ధర్మ రం ధ
స ంత్రితి సా ధృయునరుతనన్న వెజ యం త్రిత్రి దు వ వజలాన నుం ధ్రుడు వన్నరాష్ట్రా ధ్రుయస్యయుత్రతి జన్మ తో ను లోవిగాల ద్రి ఘాయాచి న్రైనయా న్ధ్రుయిత్రి
రి చి న్నేలనే భు తూం మలాం నినే చి త్రినతాంధ్యుని వైమరుని చిన్ని లజ్జిత్రి లితాం గులుండుగా మెన్నువ గాం త్రి నయుయు యుమన్నన్న నా త్రి
సన్న ద్రాపనిళ్ళ సన్న నగాచి న్యం ధ్రుగులొగా తితి రోవితాంతు ధ్రయన్న నయెన ధ్రన్న వాయిల్లి వారి తనపు తంగి. మచి నం గానత తీరు గన్నతింగానత తీరు గు
నెళ్ళ యుమెల్ల ననులు బులువల్ల ద్రిల్ల వల్ల వనాం త్రు లుతదియాన్న గవు నవన్న విలాన విత్త నిదివ శవ చనరచనానురాగం బులుంచిత్రం బులు గో త్ర్లు ద్రివివిధ చెళ్ళ లనులుం చాన్ను ద్రితవం

పృథ్వీంద్రాణువులనెనగ శుభాన్వితులవంశములంగె సాంగె వములారమ్మానె ధనము గాతు గన తొలినుండ్గుమ్మా త్రైవు వాంనిమన్నైవుపారుధవు గాత్రైకె తిలవో వాళవత్సనవములారధ్వతిలులతో హాళ
వతికన్వైరిగానె రసుం చెరోం న్నతలతాజ్జున్నవయు లారగసుంథ్రోంన్నతులతాజ్జున్నవచుం ఝగానెరొమ్ము నతలబ్లునవుల్లోశ్రీం ఋలారవ్య ప్రుతెతెరు లక్షవ్రా నవైన్యంతిగ్రానె రనవల్గులచ్చిరత్నం
వశ్యంబులారవవనవ్వరులు తిరిశవుం వసకెరయుగానె రెగివానవవవివెనలువనెం బలారగవానవద్వకెనలుకువనె నివరరిగాన రెగళ్లికెలా రచారాలుగన్నకెలాంరాలత్తెపుతెవెనంద్వసత్తె
నరుండులత్రుతెగ్నితుం ధ్రయ్వైపావితతరులారవ కౌరవ్య పొలావతురుక్కవ్యష్త్రయెలపానెవని యెలారలత్తెన్నెలారయ్యెన్నుగరంవుు వనస్నాత్నుడిచెపుత్రికెవచ్చిదూంగ స్తోగవా
నూతవుంజరులారచురాంధ్రరవ్మ ప్రానివనవుశ్నె తొమూరాకెశెరిగెం చివమార్ధవిలతెలారవును వరవ్మ జ్ఞాతిసతులసాలుసాయయ కొరిక్కనిజ వాలారదివ్వలుజ్ఞాపురవ్మ నవద్భులారన
పానత్రవలింబి త్రెశ్ని శుభచూజ్ఞాపు దెబ్బిదినెలజ్ఞాపునత్తె గ్రనవ్రావాతచేరణవులకునప్రియనైపారినిసుమప్ప్రినవ్వరవులయెర్రుడుతులశ్రీ వారినిదిప్పేరాజ్యంగెదారెరిచెప్పెరుగింబి సూర్యవులుత్త్వింపుగదె

శ్రీ వదనుడౌనె గొనెరె వేగేస్తులారి యూ త్తృగ్గుంగెని వినృత్తనౌ వృత్తడిపాతెలె త్రెయుల్లెను గూక్షి తిరివా దృడిమెయుల్లలారా ధ్రుకనిగద్రితవనా జన్పుబ్రెసూకావు లంతేరెకేస్వు తేసుగొత్తు నె కెసుం త్రెటవుం యాయు త్తోనా
రికెపుకదావు గంధవుధరెనుచూ ద్రుక్తరహాదిగని నవగెదిన ధరెడువారి జోవారి బూ ధ్యుయుక్త్వషుయొవ డిజైవువూ వకే వకి యియ్యాం [illegible] న్నెనవతు త్రైవధ్రిని ల్లికొరిచెవడి కృరుల్లు
త్రైయుఉవవరి వస్తువులి డ్రనెడుపగవవయునౌ మినొంచితవృష్ణదరి (త్రి) ఉవ (అనూయనుశ్రుత్రి) చిత్రు త్రైతవాత్మకత్వంబుధకృష్ణ తెలిసి కరిం వృ చూంపుని ఉమ్రా గం హ్యూంత నయె యెయు కె
ఛతిచరిం వంగకౌరి యెయొకనొ కౌత్ర చనప్పగు ధ్రుచూ (రాఖ్యు ద్రెయుకె స్వామపాలు కనౌ ద్రు శోరా వ్యండినె నవి దేవచ రాశ కొనౌ ప్రుడి గాతిన నిరియొకసుం దరి గాని షాంధువారి ఉనె విస్తరిని
సెనప్పుపెయుతిం యుం బరి ధ్రెనానియు త్రవచ్చిత్రి స్కం రం చ్చిం చవద్యాజ్జుడ్రు నెకొంప్పవరి రవిం చూ ముల యిరాపు కృ పుత్రులిం త్రూ రి దురుగా గగిీవవత్స గగనావుల కొంవరగునుపు యూయ రత్రిరిసం
రనవలయుకృతి శ్రీరుపసు లుమనె యూడ తుయన రతవము శౌభి ఘనిలూకమెల్లనుత్తు లూర్బ్యు తంచిసమాంత్వ్రు ఘనౌసువుం త్తిశి త్రుశ చూంధువు దురువు నల చుసుం వరి యొయకె త్రెనువు గ్రావుఖతెరాంచిన్యూం

౩౦౮

యీ ధవళనే జవర వెతన్నం గై నడుతు వెలున్నే ప్ప వరసాధనె మపెన్ని (యెముని శిద్వ తాం తన్నమె లాశి ఫాలాం గనరయె ణ్ణి నె ఫెవనినేదియనిన్ని । వెచ్చటహో నిధనియెయుం దేవునని
షునే యలకాదాం త్రైలనాం నయువతి ఘైర్వ బోరాం ఘశ్చ ఆవురు లస్గాంచి నవాం రి శ్రీ యులుం గవ వేష్టు ణ్ణి వైదృ శ్రివృ కరుణ్ణి నన్నయ వాం (స్వ మువాం యూర వృలు శిరవులు భావువ౦ బ్బనిడుపు
మద్వనెప్పుడు తెలం ధన్నెధన్నె ధనపెత్తులవ్వు నగధలయిధప్పవృత్తి రవాం గ్రైవె గ్రెలుతు రుణ్ణన నెవన్నెయెష్పుంబలుకవు నలాధృవ్నతె ష్ప డివిగ వాం నువతాం తెరుణ్ణా
వాం ఘవధత్రి యిమల్లు నెనువు శ్రీనితెర వరవ శైవప్రికి నగ్గోపెక్కలు ధనాం లుపుంటియు విన్నె నవ్వి। యెం శీన్నరొశ్వం శైనరృష్ణం త్రాత్రాం వియుం డివారల క్షో
శమి । చేన వృ ధృ ఘవధశరుణ్ణాం భాత్త వచెలం బటాం నలకచాం కేష్టం గ్గోలం మోషు లాం కెరవాం వనుస్నే నవు నెనం బలనే శ్రాం త్రైవచ్చి వృల౦ నమ్మ రాం
పతిరం శం బు భ్రమం బ్రులాం ధరసు, ధాం వాం నం బు లం తాం తూ లన్నె కరగం చ్చి నిరతె చాం శి కన్య ఘ్నుడు నృప్పనే తెం వ ఫుల చాం లాం వృ ఱయ్నే ౧. ౩౪ ౼

౧౨౦

నవిరాజా [illegible] చిత్తనిత్యులవత్తే [illegible] లంబుల [illegible] నరజ [illegible] తంబు [illegible] లంబు [illegible] నిపవాంబు [illegible] నెవ్యగం బుల
[illegible] నయమునయనే [illegible] వంబు [illegible] రంధ్రము [illegible] [illegible] మెంచు [illegible] నగ [illegible]
[illegible] సనిగె తజవములు [illegible] లంనవ [illegible] వెల్ల [illegible] చేసి [illegible] వగు [illegible]
[illegible] లంనవ [illegible] వదిపాదెవము నెవాంవంబులా [illegible] గరా [illegible] గణవయు [illegible] గని [illegible]
[illegible] నేవబ [illegible] రగతెని [illegible] గన్న నెవగానవము [illegible] వంపుస [illegible] తుగివయు నిమం [illegible] ॥
[illegible] శ్రీ [illegible] నెవ [illegible] త్రు [illegible] జై [illegible] చెం [illegible] నిగు [illegible] ॥

వేగలపాటు వయస్సాలో [illegible] వ ధ్రు గం ధ వముత వురగి నే త్రెం [illegible]

సన్నారావలె కొంత [illegible] లరజ్జవము గారల గా దె [illegible]

లన్న రుద్ర మేల్లాని యెవ [illegible] వచ్చినార [illegible] పాత్రలు

ఖాతలం. పోత తగులముక్త మాపాలన్నారు [illegible]

ణిష్టాతన్నా గుతుం. తలది క్కి గంధ వము యుక్తం. శ్రీ: తన [illegible]

గవచ్చునైన మన్న ధైర్యునకో. ఫం. ద్వి విముక్త [illegible] వయ [illegible]

ఱికగావించి గుణగావవే విధివిహితకర్మంబులకే న్యూనాతిరిక్తములకుఁ బితరులం బిక్షలబంధులకును తమలవునకు రాయంచు మొదలైనవి శక్తికి నంయి విఘ్న నేదా త్రికాలములకును పూజాత్రిం తిగ్యవదూజ్ఞ
తిపుత్రాదికనావృత్తుయాంతకీవ గుణుకే శాంతి బ్బ్రనదయం వల తేత్తు తిమ్మత్రాదికవాంచలంకేలిపిసంపావిం చుయునాభయ వేగవుత్రకొకేల గునేయయం కత్రినైయు వం వ రయనేయక [illegible]
త్రిహాణ్యచ్ఛవతుండువు గ్రానేనేమగ దెవుయనాదస్సె తాకులకేనుమాడనేయికి వస్త్రవానిర లు నటుప్పుబి నికదానం ధగావావన్నాలవుడి యస్సతావవస్తూగావ బోలు కేల్పన్ని ది [illegible]
నిపాధకవయు౦ంబునే మిథ్య గ్రరగానితలకే దానుంగే పావముల్లురావృదనిరాఖ్యం బులునే దినంయతిచ గానితక్రినే వనికివాస్నేవులురావ్ర నేనాగ్రవస్తుతథాం రనిండు గ్రోలనేగం నిశ్ర వుల్ల
షాషులునే దిబినె వృక్షసంవానృత్తినియతిచూడ దతకాని చూడవనంబులు చరాజ్ఞీగమలు నిన్నెనాచివలుకనే రవు[illegible]చెంవ వులాల్లనం చలుబలుకనైం దవేవ్ర (వలంమునం బుత్రల్లవల తిడి
చోగితితి విదానుమిన్తోయు వారెమిం కకేల ప్రాంప్నకులికి నుధానవిన్నవులుకేయు ళవ చూరణి రయింద చుక్తేనరశ్రిజనేత్రమాంతవచుస్సంవదిజ్వరిత్రి మెప్పునే లనునీ మరలగ్గనే మంటా

శ్రీస్తిం పుణ్యశ్లోకనే ద్రితలునె న్నెగ్రెరి యవచ్చి శిరిం తన్నగ్నిం తన్నె దేవాంలకునే రేనమస్తు జెంతన్ను వులునై విప్రియం బులుగ వెనేసేనేనె నెలుపంన్నె బోలుచుస్నాం తన ధర్మవులాడు
ప్రారికిని పెనిమి యులం నేజిం పృథులు పెద్దలు చెప్పు చునుం పరితెన్నె త్తునె నాతణానవ శరణనవాను బులునాం తలంపు గతికినె జ్ఞాం యునై పూనె దేరుకవ క్షత్ర ధర్మ తత్వము మానవ తత్త్వ చేసు ధ్రువ రవి
మంచిన వము లజావె ఘ యుని పురాం పులుచుమ్ము రంవ్యగ గండి మోవు వెం ధృతి నోప్పలవేస్తి క్షితి చ్చల ధారలు పంచవులు చక్ర
పొరచక్రులజై విన్న నేతలుల శ్రీమోవుదెవ్యు లయాధి ముకువు ఘృం ప్రారి హారి వ రంగ్గనె నపు బుద్ధి తాం కుమత్తె నృకోటుల ధర్మ పుష్టి మవెడల దుష్ట
రవున వుదు బతి పురఢగ త్రియ వులాడని శ్రీ యచు బ్జాచి పెగ్గడిల్లి చరణా వులనెలవ్రా యచు నున్నంవ్రు ము వున త్రోం తత్త్రవెల్ల నువగేలనా త్రోం
వునె ప్రారుఢని నిన్నవా బుద్ధాయుం కృలో నేకల ప్పాపు పులు ఢ్రించి నెవ దన రోజా ఖంబులు చిరంచ జిత్రేనెయ తెంచి తెమి రేనె ఢొళ్లు ధ్రు వు వు ప్రో సె క్త లం గా ను తేరు

బూరాతువు వృష్టి తప్పి వేంచ దరలు రాని ఘాన్నో సందెట ఘనతరా౦ తేరుతెలునె చర్మ చెయ్చొనవా౦న్నె లంవలజ్ఞి శాస్త్రములా౦గన ఉపరా నెలకు నెలయునా౦ నిపావునే ప్రియ మ్రొంనా
డెరిగెన ప్రాణ్ణం౦ బునేకుదెగు వం౦డిం౦చు వెరిగిన నానె నివిఘ్న ధర ప్రాపు యొరిం౦గిన ఘనుడెల్ల కైడిపోవ్వ తలవరియెరిగినద గౌలు కెయు తవివేంద్ర్యశరి గిన తలాస్త్ర నేం౦
వురు ఘోరావరిం౦గిన ధౌత్రి పొద్దు చు ఆత్తి బెట్ట వెరిగి నల్ల ధరిం౦ వరు చా౦ చి బంధువు వెరిగిన బతొ౦యెనె తుర్గ తిత్తరు వెరి ... ని యెంత్రం ... చు లృగా౦బూ౦తురిం౦
ధనం౦దుసు౫ వయువేదు యుకవుతే ధను నిక్కె ... యూ౦నం౦ దవయును తేవు జా౦రు జా౦రదగదు చా౦రువు జ్ఞికి కైధన డువధ్రిగా ... రగా కెలన్ననుఁ బుద్ధగెన కురా౦విత్తొనా
చావురుక్లై నం౦జెఢు క్షైనరోగి యెన్న నన్న చిత్తును ఘను రింయూ౦ద గా౦ధు విఘ్న నం౦గనేను క్షు౦ గుప్తయిడి యా౦ఘ్లు నా౦న దిజులనే మే క్షితవొ౦దవవ ల్లవ ప్రుగు౦ నైదళ్ళ విరా౦జిత౦బు
గెు వనం౦ బుకొనం౦ బునెషృర ద ష్ఫునే ప్రదు రఘు యొద్దుబి దద్దు లకెు వారియు డెు పా౦లు యుద్ధం౦డు తే౦గెలం౦ యొుదఫ్పు లు న్తం౦ న్ని జై వు లకెువు ద్వియులా౦ర

మగనిం దక్షిణ వసుధ వ్యనబ్బగదె ధనము లవ్వనమూం ధ్యనలల దలవ యున్న పుష్పలి నధూం వంబు వివృద్ధాల్లి [illegible] మనెరయ మగాంధె లానె [illegible] వంటి వెత్రి వారిరి శ్రవణ [illegible]
రాత్రి నెళి తనెన్నె తావర వయి వరా నివె ఘలత్రి వలు బరుగువు వయిబు ద్ధి దొంబినన [illegible] వాక్యనె లానె వయి గాంచు చెనెత్నె ఘట గవ్వమునె నె వెంయిూం వల లహునె వలశ్నె బ్రాహ్మణ నగొంయి
[illegible] చెత్రలు నిత్య వయినె దాంవ దెలి యనె రసం [illegible] త్రా [illegible] వానుదె వత్సల వరవ స్వతంత్ర విభక్తినె వయియ వవా త్రనె వృవుష్మ వురువనిత్రి [illegible] బ్బ భూంవాంత్రనె ప్రవాగనె నెవం దనం బుని
కృతాంతా [illegible] నెవా వ్యనె మెచుచుం గమెఘవ [illegible] లవెనె ఘూర్ణ వమశ్శ [illegible] కైస [illegible] తెనంతం బు గవయిం చితిక్ వలిగ్ని యునాంత్నె వల్లవల్ల [illegible] గరుడం [illegible] త్యాగనె వవాం [illegible]
సాయు దెనాగ దిఘ్న [illegible] వనుష్మ సత్ర తావరా [illegible] శరు త్నె వర్ణం వవావాం వ వాగ్వయి నిను ప్రవత్న దత్వ రంగ వరు బె ధృతాంనిత్యం [illegible] త్ర యుయాం వ్వనె దు వూర్ణ నగరి [illegible]
విపులమ వైర్గ ణ వద్ధి [illegible] యుద్ధు దనె వినయ లాగ్నగనని ధృవ దనె నల బద్ధ నగ కృత్య [illegible] దనె వవని [illegible] భువన తిలాంవి నవంబు వూం వృధి తింయుం గానె వ్య దనె నవ్య గాం ౪ వ చ న వు ౪ [illegible]

మానవమాత్రుం డ్దైనను [illegible] శ్రీమ్మహావిష్ణు నందు [illegible] శ్శివమునకుదేవతలగు [illegible] వామునిదివివిపనసనతే తెలియిది విభి [illegible] మెదుక్తు ప్పుండు లోనరవ్వెనుం ద్రైన వ్వారూరి [illegible] దైదెం రహ
బ్రూచనఅత్రురంగం బు సంభిం తీం తమునరివవికిన వ [illegible] ద్రిగావకులుబుపుష్పుం డునం త్యుం డనివూచెం బిరం త్రా ప్రపూ ప్రహరికలం గిరి [illegible] వరగాం [illegible] రిగెనుకరణం వైన [illegible]
రాజపావముచేసాం బినిగవ్యర్థ [illegible] సురభిం [illegible] గూడ్రిబలాంరివచ్చిక నిమెసొంప్పు డిడుపు త్రిజ్ఞ్వరుడు మహాన్ని రాంకరి [illegible] వచ్చి [illegible] త్తిక [illegible] ని దియెం ద్వద
ప్రాం శిం చెను దినకర [illegible] ప్పిజకీరిజుదిజ్ఞ తీన [illegible] తన్నమునివచ్చివలంన్నరత్నం బులుసునతో రణామ బునం ధ్వసుతచార [illegible] బుద్ధి [illegible] యుబుద్ధ [illegible] త్రిం చికరణమలంబు యుమునే
శిం చిరంచికివాచివా యుం డ్దెల్లనిమెయుసిసు [illegible] పరమ [illegible] సం బుచ్చాసురసత్వం బునాంత్రమువా తరజస్తమమునిత్య వుచ్చికతపో వర యమమ్ము గావ్వనవాం యునగడె దిగుణామలబున్నది
లెమ్మగుణవిానుడమగాానగుణమలనయుక్తిలో [illegible] ఇదికోమ బున్నలాసుమ [illegible] లో వైనము జేసనిగ్రహము శిష్టరక్షే యుమవగి [illegible] కే దుష్టగదండధారివగు నగుణగమునే [illegible]

సేవ స్తేయు ఖలనాడ్డిక వృద్ధ దూంఘకవల్లవ నొంత్రి ఖచేసి వస్తేల్లనైనొ దృంగే నర జైప్ర స్తుదుంత్రం వల్లవ ఖలనే యెద్యు తమ దైయలల నేగొంగ్రి ఖ సేవనార్ది న పద్ది గృవ అయ్యవేష ర
వృష్ణుని వరి తం ఖులు వలుంచి వెరగ వర్తిగ్రవ జనుర్తినం దుని కిష్ణని శకు నిఘనే స్థ ఖువి రవనికధ్ధ చిన్ని పాం ఖుడ్డి దానవి చేసు పాం ఖత్రం వి చెం ప్పేవు ఉవ నేల సొ దువ ఖుద్దు లనొ ఖుద్ధి
కోతించి నరవుంఖుగాల దేనెయలాం డాది నుప్రడై యుగనితృణ్డావతర్ణ పెదు వెఘులనుని యుం డి ప్రయాతు నిజ్జేన్ను త్రల్ణవెన్నలకుర నైత కుశాల గప్పినకొవురు ధ్లైవ వడ లుగు
నే ధ్రు ప్రసులత్రై వృల లగానెను చెఖకవని జ్డెరె వెలగ తొన్న తేన్ధై తేనని పెసిన ంతిదు ఖ చెద్ది భ్రర ద్ధై తెచ్చ న్నినం వ్పరిం చే తధ తెవల్ల మనబుడై యెంచి నేం డు
స్తుతెం వరియ్యొ కాం ఘల నెజం పిం చెప్రులం ఖ త్రిం గ్గ దేఘలవ వాం గ్గ్నిన్నం ప్రు కెడు ద్ది త్రై తెల్లి యలు వ్వం ంపకతాం ళిం ఖివె ధులవొ తెన్నె లిల కవు వుం ళు వాం ఖెక డుత్రే దుంగెరి తమ్మయెత
త్రి యమ్నం వరవఘ్నజ ఉగిరి యొత్తు ఫత్రు డ వై స్తు సెతెల నెదు వె రగత్తాదె లక్షక ప్రవోనం వగో వవల్లి చెన్నెనం వసు ఢా చ తించు నే వ్యరి తన యొప్పిమానెప్ప లకుప్ప స్తం ఖు తై ।

೬೭

ರಿಂಬಿನಾಗಿ ಠಿಕ್ಕೆ ದ್ವಿ ವಿಕ್ಕಿತೆ ನರಿಕೃಷ್ಣ ಚರಿತಂ ಖುಲು ವಿಠಿ ತ್ವಿನಗಪಡಿ ವಿಫಲವ ನೊಧ್ಯಂ ಪ್ರಿ ಮೆಮ್ಮಂ ಗುಲ ಮರ ವಿಂಮ ಕೊನಿ ವನಿಯೆ ನಂತ್ರ ನಳ ಮಂಡ ಲಂಭು ವಿಪ್ರಂ ತವ ನೆಗ್ಗ ದ್ವಿಂ ತ್ರ ಮಳದ ಲಂಭಗು

ಪ್ರಿವಿನಿ ಗೋವರ್ಧನ ಧರ ಡಗಾವ ಖರ ಕೆಪ್ಲ ನಿಯ ೯ ಕಲ ಮಡಿಗೆ ನಗಾವಿಯ ವಾನಯ ವಿಷ್ಟಿ ಚಿಡ್ಡ ನಮ ವೆಲ್ಲ ಬಾಲವ ವರದ ವಿ ಶಿಗೆ ರೆಕೊಂಡ ದ್ವ ಮನ ನಲಂ ಧನ ಠಿ ಖು ಧು ಕಾಡು ಕೆಲು ಕೊಡುಂ ದುನ್ನ ಸಾಲು ಲ್ಯಗೆ

ಪ್ರಿಯು ದಿಣಾಲಣ ಧವ ನಿನ ವಿನಿ ನಕ್ತಲ ಗಾವ ಜನರು ನುಕ್ಕ ಕವಾ ಧ್ನು ವಕ್ತ ರಣ್ಣನ ವೆಸ ತಲ ನೈಗಾವು ಲುಂದಾರಣು ಕೊಂಡ ಡಗು ವಿಡಿ ಚಿ ವಚ್ಚಿರ ಚು ತಡ ನಧು ಚಕ್ರೈ ರಂ ತೊಂ ಟ್ಟಿಯ ಟ್ಟನಿ ಜನಧ ನಂಬು ನಗೆ

ರಿ ನಿಳಿಪ ನಂತ್ರ ವಳ್ಳ ಪೆಲ್ಲ ನೆಷ್ಟು ನಿಂ ಗೋ ಗವಿಂಯ ಕ್ಷನಿ ನಮು ಚಿತ್ರ ಕಾರಂ ಬುಲ ಶ್ರೀ ಕೃಷ್ಣ ಚಿಂ ಚಿಧವಿಂ ಚಿರಿ । ಗೋಪಿಕಲು ಕಾನಲಿ ಜಿ ವಧ್ವಾ ನ್ನಕೆ ಪಳಂ ಖುಲೋ ನಂಗು ಚಿನ ನಾ ಕ್ಷಿ ಕೃ ದಿಂ ಚಿರಿ । ನಂ ತ್ವೆ

ವಲ್ಲ ತ್ರ ರಾಪ್ರಾಣಿ ದಾಲ ಸ್ಲೋದ ಲಾಂ ವಿಂಗ ನಂ ಬು ದಿ ತಿ ಕೃಷ್ಣ ವಾ ಕ್ಕಾಂ ಬುಷ ಲಿಪಿ ಠಿ । ಶಿಷ್ಣ ನೊಧ ನಗಂಧರ್ವ ವರುಲು ವಿರಲು ಗುರಿಯುಂ ಚಿರಿ ಸುರಲು ಕಂಭ್ಯ ಯುಂ ಧು ಧ್ವಲ್ಲ ತ್ರೈ ಯುಂ ಚಿರಿ । ತುಂ ಬು ಪುಷ್ಪ ವು ನರಿತೆನ .

కేత్రీం వసాదోల చైస్త్రైలాం నోవిధి జం తప్పుసం యమ్ముత దేశాచే త్రోకఘప్పై పడేనొకై లత్మాడవ బంధ్యలాశ నియడిత్రిందే ప్రహాదం బు గౌనేకు వేకు అశిప ట్యనేత్నవెంత్రివశ్వ యపి విదె మ్మనే బులనె ప్పకెౌ
డ దుగుసంద వమత వయి ఖ్యూల పుత్ర మిత్ర కె ళ్ళత్రాదిసవె శతెౌ గాస్తుయం దా ాసును గోవజ్జను యి శసాదన్న కెతు నాౌ లార్థె సామ్య తేవ షణం బహసేసాం కలి వేప్యల చాప్పుకుంగ కేహే
పృశ్వాదినైాం వం బాల సహ్య త్తరి షి వం బు · సాం ధ్రవమ్ము ప్రహారి దొర్వణం దేవమానాం మగం ఛ శిత్రం రంం పాలం బవము తెక్రివశ్లికివరగం ఖ్యా రెడ్డితొాయ చిం ధ్రువ యిగాపాలాం
గసాపాం గవ కస్సె తపుత్తె తర్క నెయయంబు గాం గస నల చ్చత్రం బు కోశ్చి లైవ ఖిరి ఛిపుత్తు ర్మ దవంభి మ్మె జల ధరత్తెన్ను ప్రచాారం బ్ర మ్మె ఘకెధాజవా త్ర్యనిచూసై
తర్తాజీవ వ్యూ శ్చం నైలచా బ్రమం మె రచెకె (హా జ్ఞం ప్రమిాం వమ చ్చనె రాజెత్రై యమె ఘుాం జిరాజెత్లి కెడ కె ఘకెవత్తి గా నిచల రి పు తసపునె నుష్ణిగ తజ జి గురి రామై
డవసాౌత్రమయి ల య్యష్ప ఢ గో వ. జ స యి ప్ర తి కెరి. ఢాజ్ఞి దడి యయ నకాండు రా దుగుబాయుననే. ధిపాం గవకు.యిష్ణు వాారియేద వెారా త్రా. బులయ గి రిఢ

౧౬౫

ఈ ప్రజ్ఞ నాయకై తలగనుజ్జనుమొం... [illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

గదాచక్రహస్తునై విత్రేధనం ద్రెయింతే వడవెలనే దాంపి తెనవపాస్త్రమున్వశీవ నేత్రయుగ్మ నమ్మగావ వతులయిది నతకొంధ్ర నెఱ వవ వివిధ శ్రమ్మ నగావత్రి ఘనతిశీకొ రయం నౌ కొత్త ద్రిమాన కతా త్రియమె గనేయయవ్వ
రమయయని మహపులు నెయన్న ని విశ ఘణాం ఋ తెజ యచ్చారశే నయమంన తొల్లి యత్నరగ మయ ద్రెయయ్యవిం వం గవ యన్నగుణ శత్రనిదెయవా బరవ యమ్మ యం వన్యు పారిశినే దివ రఘుయతె రహవశ
రింపం గా వారి ధవది లన్న యం ఋ నివారిత షం దభ్రాష్టే నెడు వారిం వగ వెళ్ళ వలయావివ విని నవ్వ బొత్తం డ్తెనకవ రుస్తం ఉత్తు త్రయున్న రింగ్రె యయత నెన్నెని యుంతు న్నె కె నెని తత్వ్యి రిః
మాగవయనె శిరంచు తా యిన్న నరం డ్రిగొ వె తులం ఖమిం ంవ శలత్తె గురి యంచు నూ నవ్వ వె నృ స్సెత నిజనిరెం త్ర దిన్వెవరేవ తగ్రె స్వగఖ్యాది రీయ దయ డ్రి కె నృయగానే దిం దే
ఢిమగ రివ్వవల్లం ద్రహనగానేనే సర్గ నె ఖక్కదేవ తెలం వరు నన్న నునే విత్తు శుభాజ్య వఘషమ్ముత్తెం వర చౌరవిం గా వెల వెళ్ళమన నాంగవ గా విం వగె వె లవెల శౌత్తే గ విగ దృకొ వశౌల
వెళఅని చింత్రెం చొక్కి రా వవ్వ వొంతల్లె నె రణ గత్తుళ్లె నె ఘొం ఘొం ఘన్నల్లి లరణం చెలుతె గని నల్లులోకె రత్నేరుం డ్లైన విపవష్టే నుయండ్రూం ౪ నెళ్ళకలగె నడె వేఘ జనులు తెంవు వేలుమొం వతు

౨౭

తిలయశిఖిరశాభిఖ్యాంచేవహావిద్యులు తాశిలగానే నయులరింపధుగానిసార్వ విలసిర్వ వేంగళ్లను వేంగళ్ళు మహాతులదూబు దిత్రిపుత్రయయ దైవరెర్వ రెనా ర్శత్రివిధ్విసాంగులలగగదేసేది
ప్రణంబులం జైత్యం ఉన్నతచిత్రరత్నవంపె దీనొటోష్టంబులం శ్నం దిశ్యంభ్రితా లదిసుధృలునుద్రప్నలవు లవెనుకనిషుకానిదురంత్రకేలాష్ట్రత్రకేళవి ప్రాలకాలకంవేగహాగహాంత ప్రస్త్రంతంబులై నానితర్క
తపాతంబులచైత్యంబులైవాళిక్కిత్తక్కిచెమ్మరవేజ్జి శద్రంబులశేయుకైవత్తివిద్వవనిజడికన్నరింపుక్తిరంబులవె నుకానిగన్నవుల్ల రంబులనంచాశవంబులునే యుమంతెళ్ళవ
మన్యంబులునై ఎవ్వళ్ల ద్రాదిగోరత్నరాంబులై యునుమాళేర్షా శెదిలాపవురంబులసారంబులుపెద్దికొరరంబులుసాదంబులైవ్రహ సేవద్దగోపురులునగపత్తు ల్లంబులుకేత్తవ్ల నిలువ
వానకొఖునసెప్పిపరిపడుగునదృగునదమ్మయునలునువడవణింతురుగావిందునిందోరుగాపికయునుగాదితొజనకట్టినతురచకలిస యుగళంబుదందవలలుగళ్లుకొన్నిపరివశులైనవిశె
వులంగరిగెమహాహిమంబుల తోడ నేత్యంబైనగొట్టులు చాంబిత్రబుట్టనైనగవవృక్షులు కొందరుదినరకమైనపుచరకష్పనకరమ్మెత్తిలయుష్టవిరశక్తులు భక్తులైపావ భద్రాశక్తిపుణ్యయాతులమరదోపెన్

లాఖా చు॥ ఓడమగవాశ్రతి౦తత్రాశ్వాపిరాయ౦తత్రానే యు వెళ్ళానెళ్ళా రపాతునే యేలాగ్రామ౦త్రానెయ్యా (వి౦తత్రనెనతయబుపెడ్గాకేమ కామవికప్రత్యన్నె ... ఛ౦త్వ౦ చా చ్చు లవ్మె నరి౦చెద మల వఖానే
ల౦ బులిక్ష్మి౦ చేపోత్కు వప్పెవముని పలికితిని నిప్పెధ పెమ్మనదితరునై ము కొలు మర్నే (బ్రొప్పెవము నెత్త వత్రపము లిచ్చిమము॥ కరుణి రొడ్నెలు వృష్ణరవళ్ళాగు అనినెన వరవశిష్ట తవధనారవి॥ వృ౦త్రానా
మెల్లని యెడలకు మే తరుణి గుడ్డ వగ డొటవెను (మీ౦త వము లిచ్చెప్పుడి౦కమీ యన్న యస్సు౦ చేత తప్పినమీ౦కూరి మిరి మీ౦తలన్నె పృష్టినే౦ఘమెదిని శెపెశ్వ యమవర్తి ని
మెహా మి౦చి తి శెవ్వడు మీమాన ధనవు నెల్లపా . రి౦చెనే నివ్వపుట్టు మీ౦కు కరూరి మియవ్వని పై బలుకొద్దె దెయె నెన్ను డ నై (వగ అ! నిన విని ను౦ వశు లన్మా న్య౦ వదన్న నె౦ఘ
నే యము పొత్య ధయారవి౦ఖ ల౦తె౦వ పున్న౦ ద్దు స౦ద్దడి౦వ నిరు త్రా శ్రైయున్న లొకొత్రరు॥ దిగ్నిశయుల్కనాయి॥ యత్కిద౦సెలల్పై నాయాడొ౦వ పా౦చి మీ౦తునే డ చెద్ద నె౦ (గ
మీ౦ఖు౦ వత్స్య సత్పృవ (తొయు॥ బులు వెడ వి రె౦డొ (తొయుర్యరు లా రాఘవ అని నవినిహరి మధ్యలు సవిల్లవ ధ౦గున ని ఖ వనె పత్రాపగ్ర కొనాహ వె దలు బళ వ౦దురు

వె తేసూ యా...ప్పమూ రుమల యేసమండె నేమిస్త ఘవాడ వే పొమ్మగలవాం ధనేగు న్నింగ్గు లేరుగ వెల్లాయ ధ...నె చి నేయుం ధవే లమెూ...త్ర ...
నయనాయ్యకేళ రాజ్యన్న ప్రంశగ్న బత్తి వినికి రాజ్జి న్ని ధూత్ర రత్తివు రామ నము లమింత్యర్గ రాజ్యునకేరుగెం చెదమ...న్న వె ధళ్ళంత్రే నేవ రాజవుధర కెను నసూం౧ అనివర్తికి కెన్నయలువ యు...లు...
నం వచ్చిన నంధర...నాలుకవిం ధుం ధైర్య గొపాలు ... సాలమలు కేరంబులు నేరంబుస్త్ర నిమ్ము విధయలు నె ... ంచినే రవాది చ తులకుం ... దిగ్విజయ రాజ్యావు క్రాము ...
నికి దా రాజె...నదియా త్రియన్ మాటవా...యమతేనే ... ధూశెదరుధిూమెూనం బు చింత్రి వరంగ్గొమ న్ధంబునసే ... వెల్లుడివెనె ... ంబును ... లిం నాన నక్షె మిూవి రా చేరలువ చ్చు ...
కొను చామిూకి వృద్ధ జె స్పుర నక్షవ అనినమూనవతు లా . దారులు తెుగంబు ఖమూ చినగుబు మన్యంబు నాంటినె వరూవి తెలుగు దుంబలు కె ... వత్తు వునస్నలం నైనచవిని వత్తిగాను చలు కంఠ ... మ...
రులంబులందుంద్రి ఫొలాయ మూన్నయూనసునైయుల్లని ఉ...మూ పలువలుల యేమునసే...కి యుర్ముకొంట్టినివళ్ళుదువే నవరు గనిదేము స్థదినేం వరలున ... నిరత్ను దువగ దే ... యుం త్రైక తొంగము

మున్నవమునకు అప్పుడయ్యెం తత్తు విఘ్నని [illegible] నెవ్వమోవారావ ఘు వటుమ్మ [illegible] నవమోవూంకాని పేర్కొ ఫలమున్నింపవగుళ్ళ మోవుం నమెలకొని మెదళ్ళ మోవుణ సేవా తీర్ణా వెలమోనువున్న
ప్రాణ్ణ్యు బవహు జీవన విధు తోడ భాసి లియుం ధుహాగాత్రు వుని ఘ్ను [illegible] తోడ మహా యుధ్ధ రిం చుజా మనల జశింవావుంభు పై ప్రజల గాచుపి కోటి బ్రతిదెకల్రి పిన్న ఖీయుం
యుల పెంపువహాం నఖె రాజులగె ప్రా [illegible] ముసం వలగుర నాడా కోయలు పొగుకాని ధీర్వై బలత్ర శ్వాతి చలపుణాత్రణ [illegible] లబ్ధో యు వే [illegible] సెఠి త్రు [illegible] షత లకు
శే పాకవి కీతనమలు కోయమ్మునత గలపేవా విశేష వారి వారు నావారని వెంరుగవల ఢ్రె పయ్యవలి వృక్ష ప్రా [illegible] కొంష్టి విమర్ [illegible] వయల ఖ [illegible] కోంయు విమో
నమలు లజ్జు గొంష్టువి వలు మో కొంష్టి విశ్వే ఝ్ల చెకెవాకొం ప్రమగవ నిన్ను నెర్తిగె కొంష్టి మి కెత్తు [illegible] సంబు నన వృశం జిఘ్న వెరుగవెను వలశంగిరిం త్రు యుకె యుచుం దం
నత్తసం పవగళ్ళి దరగుపదలప మోశారిగళ్ళి యనుల జనకలుండ్లగురుతరవ్వ కోయలు కెతు డ వోం పచా ప్రమోతావుసంబు ననె గ్గెవల చమ్ముండు నెకజ [illegible] నుండ [illegible] ంప్పు రీం తీం

నావవ్వులం గ్రిక్షువవ్వలు - న్నకమలు [illegible] చేతులం ఉగ్గంగా శ్రీదేవి దక్షిణపాగ జేశ్రీ యులలాగ నొలగు మకరపవిత్ర [illegible] సాప్తం చుక్కలవతినాథార వమచెర్ల జో యుతిగ [illegible]
యుక్తిలన దితరం యుబ్బాసంజన ధైం చేసిన శ్రీపాళ ం ఘనవయవ యవి దుడి రం వాని (తెలుంకొతైగ్రహస్పతి మేడ్జి చలింబులు జలంబు యుహా శ్రీ ౪౩౪ వారి జలాగునెలసైదు చెలివారి [illegible]
చనయు వారి వారి [illegible] వారి విచారవయునతిష్ఠి ॥ రివారి వివారికవ్వులు జగతి పారికిగయు వ ౪౩౪ ఱుజనయ జనయునే యు యు యునా తొయమలు లం వృం చి యుతిశి దురారెగ దొయు
తొయ జనైత్వ ధ్రువారి తన తొయమలు గొవ తక్కు ॥ ధువానుదొం తొం వెనవపా ౪ తరలత్క్ష దల తుం తుని తొయు వారలుతన్నన్నలది యుపు గుం చినమలు ల్లనక్షరాండునె [illegible]
ధువెతాన్ని యుప్త్రు దావలచాయు ననల నల్లనపాం చి వాంచి [illegible] తాంగుడ్లైవత నెంగొరుచుడాళి ప్రేతలయుంబు కంబు యుమత్స్య ప్పి తెనె [illegible] దగ్ర రిధిదాం [illegible] వృత్తం జేంత్రుగ కవమయుతి [illegible]
పు కంబుకెరి వ్యండాద్వపుం క్షు భ్రకతల భుం గెనన్నకొల లత్తవాసా ధిన్ యెత్తికొం చుధ్వన్య ం ధం న్య ః తకొ కల వాతన్న రితానం ధంబు తొనైత్రె చానదిచ్చా: వమత్రె మరం త్రపా వవజనా నగదో

కు న న ల్ప ధి రు ల స్థ ధ వ యి ప్పం చ భ మ గ (గో) గు స్నే మ ఫ వ ప య లా ప్పై ఇంగ్ల ప వ న స్తు ల న్నై న లి ప్పిం శ్నే వి జ్ఞ రా చి చ ను పా గ లు శ్లో వి తె న ధి పం పు స్వ నం పు నం . ప ను నే మ టె ల రా చి నె క్కే యు మ త్రి య య త
న బ్బ వ ం ధి ర వ ము లు నై త్తి గ గా కే మె చ నే పు యు న్న మ యు ఉ గ్న ల చ వి కి నే ం ద్ధి న క్రే న ఉ వ నే న్ను వ్ర యు ష్ను ఇ తాం . త్ర న్నై య యు న్న మ త్తం . ను న ఘ న నే తి వి ధి నం . ఋ నం . ష్ణ నం
ఘ న మం . ధ లా గ ల గా వ క్ష మా రి క ఉ నే వే క ఛ నే తి కా ళిం ది జ లం బు లం డా ం గే . బ ల తే ర ం ఋ నే ని సు మ న ం కా ం తే య్యి ర వ శూ ం ప వ ం ఋ చే ర్నీ సు ర చి క సు ను గ ర ఫ ం . ఋ వి తి
ఘ ప ధ వ ం . యు వి చి (వ వాం వి క్రో వ వ్వా ర ం ఋ ఋ . ప్ర స వ ం . రీ ల తే (వో కాం త్యా య ని చ గ వ తి నే క ల న్న లు త్రే చ వ యు నే ధ్మ నే మ న ల కం . వృ ఘు లాం కిం . ద రి క వి . వె ళ్ళ మ యు త్ర వ న్నె
పు గ స్త గాం శ ప్లే యు మ లు తే క్ష ప్ర స్న వా త క్షి వ ం . న య్య ష్ణ ఛు . నే తి ఫ్న ర్ష ం ఘ నె న నా . ష్ణ క య వ ల మె ల్లా నె తి వ స ం త్ర వ ల లా ఘు ను . గ్రా త ర నే య యు చ వ యు ర క్కై . చాం తు రి త్ర ప్ప శ్ను
క్ష ఆ వి నే ను స్స రి ం తి ఫ్న ర్ష ం వి ఫ్ఫ ం . ఋ యు గ ప్ప ను య ని వి ప్ప ం . ఋ న న స ం తే ం . న్ను నే వి ఫి రి ఈ ం తో నే న ధ్య ం . మ గ్గ ర వ ఋ శ్రీ (వ్రా ఫు న మ యు తాం . వి న క్కు లం . క ం . ఛ ం . నా త్తే ర ల య

[illegible] శ్రీ [illegible] గను లన్న [illegible] [illegible] విచిమున్న [illegible] [illegible]

[illegible] [illegible] మని సంధ [illegible] [illegible] గ [illegible] వదె [illegible] [illegible]

[illegible] [illegible] చింతనీ [illegible] జి తనితన్న యుదత్రమంత్రా [illegible] [illegible] ంత్రే మదాం చె మధను [illegible]

[illegible] [illegible] పాత్రు బలిగె విష్ణుమహులు సౌత్ర మ్ములు [illegible] తావ [illegible] కాని మనవ పా [illegible]

మలయ్యెన చవా స్వర్ణ [illegible] [illegible] తం నై యమావ వామాయని వెలికె జగమె లుర్వి [illegible] వన్న లపాంర్పివి వన్న లగానె [illegible]

[illegible] ఉచితిన నెరిన వున్న [illegible] ప్రవన్న [illegible] [illegible]

బుగ్గలున్నట్టి బొద్దం బుగ తిత్తా యేనున్నం బరేన్న త్వంబున నేత్ర పర్వములుగా [illegible] యెను నవనితా యుతపంబున నెను [illegible] యుపేక్షంబు వంత్తే యున్న [illegible] ముదితా యెత్తయి [illegible]
ణవులకు తుమ్మెదలు విం తు [illegible] తొ సరిగె తర్తు తృణిగ్నత విగెవిన్న నవం బు [illegible] ప్పమ్మ దవాననే ప్పనిపాటగా వీనన పవ [illegible] కొవరాం [illegible] యెయువన్నె తుం గత రం గవ [illegible]
బుగా విం వ [illegible] నరిమా ధరు [illegible] నిర్మి [illegible] లజ లిపినం దా [illegible] జలవ్వు గురి యు వగె విప్రాం కుల పుష్పు దె నెల [illegible] తిన తి [illegible] నిచె తి వ [illegible] వయు [illegible]
నమా [illegible] బున కెరి [illegible] బునన్ని [illegible] వరాం [illegible] లబునే [illegible] నకయినెళ్ళిం దీతఘు నిత్తె [illegible] మం బు [illegible] దనం చ గొదుగె తె [illegible]
[illegible] మం దిప్పుడు [illegible] [illegible] గల్లుం గె దెపుక [illegible] యాం తను ప్పెని యత ప్పరాప్పు తమున్న [illegible] వె [illegible] గునొం యె [illegible]
వేతనసెరిగెంపగదె పుకపు వనితా [illegible] నెను [illegible] వెను [illegible] యున్న [illegible] లుం చి రొ ప్పన చన్న [illegible] ఘు న మె [illegible] ఘు యులక [illegible]

నంకె ప్రవ్వవులగవాంగాంధ్ర శ్రీసంగీతవేదన [illegible] గ్రు [illegible] వదవిన [illegible] యనోపద్మయనావిసలసా [illegible] నెమో యెం సోవె [illegible] [illegible] నోని తెలిసి చింత్రి యగధ [illegible]
తోడువెనవవలపెనాతోధ నెకొం చెఖ [illegible] ధళ్లా జ్ఞసం నె ఊడ నె బళికి రవెధ [illegible] ము ఘషంత। నెతోడు సుభిరాయవళ్ళ నివి కైళ్ళి ధం ఖ [illegible] తు [illegible] ఖం చెపలు [illegible]
సం చెరలుభాంధ్రావ నం బ [illegible] రం మని నెపుర చనిప [illegible] వం చె [illegible] నిమ్మం ఘులు ప్రతివధం ఘనాతిం గనంఖు [illegible] రళ్లనవాల గ చెయ్యామకన్నులన [illegible]
శ్రీకృమ్మధవగొని నెకెరం గవరం చెవక్క వరా నెందం ఘళొచె [illegible] రవలి [illegible] ధుయవి [illegible] చెవ వృథళ్ళమాలా వ [illegible] నం వం [illegible] నెవమ్మె వెణు వ్యాలుం [illegible]
నవానాం ఖులుం కెలితాం [illegible] చె [illegible] ఆనవమా [illegible] పెద్ద [illegible] గంఉంతె [illegible] వౌనె ఖవెలా రవి [illegible] చానత కం ఖవెలవనిని పెం గా। అరాచన మఖ [illegible]
ఫలమిచ్చెలువురజాడగల్గపలింత్రి యసు. [illegible] కరంచద్దగ్గో వింద [illegible] శ్రీవయ్యవానా [illegible] తెలికిం చెక్కి నిద్యయన్నాలవెలుండగ గోపాల కృష్ణునికె మెప్పు వినిపించారం.

మన్మథనేతే జంబులు [illegible] ముచెల్లి [illegible]
[illegible] ముశ్యాంచి తమునిద్ర నాకౌరం బులంగా [illegible]
[illegible] ములనా [illegible] ంచిపది పవ [illegible]
[illegible] కర వెల్లనవ [illegible] బుచెరి మంచి [illegible]
[illegible] చెలం ంచిత [illegible]
జలములదాచినపురుతె [illegible]

[illegible]

ఢక్షుమ ధ్వనియు మణిసరణి సా వణ్ణాతొలి థి ధ్వి డుత్రమున సాం విశి పనప వనశి [illegible] మిపృచ్చికొనగ (పిరి ళివిం స్తం ఋకంత్థవాతుము నెమరయు (విలసిత గ్రాఘ్యముగ సె తైవేణు త్థవు
త్రిశ్శాగాం ధ్వ స్మశీ తలబు బకగళ శౌ తాతనవమునా తిగ్గా [illegible] నత్రివర్తిగ ధనము [illegible] వాతి వేణు నో ళం బుపూతిం చిన (వ్వాళతి తారవెత వగు తక్షితం సాం [illegible] మవు
బచాళించి (వుణువలు నెకె [illegible] తగ్గొ వి [illegible] తెక లవె (తవ [illegible] తు కత్రి లుం ఢాత్తు నల (త తత్రిరం బునలపదు రళ నైగు రరం వ యు వయు లు గా ని (బిల చి [illegible]
తయ తృపల కుం జూచ్చి తవు [illegible] వుల [illegible] త్రిణా డు చి తిత్తన్నెనా [illegible] తొస్సోనచె చే ల్లు లుపుత్తానవ తం నా యలత్త నై [illegible] ం న్నెము అత్తాసం [illegible] డెధా వం బు [illegible]
వవ స్తం ధ్వై మచ్చరా ధ్వరావ [illegible] తయునెవం శ్రీ బుపూతిం పు చనెకిపి ధ్వ [illegible] వెం ప్తావ సవుల ంధొ వ్వా శ షీ త్పూ చి తె గా [illegible] నేసు [illegible] యుభి బొళ్ [illegible] విన [illegible]
జవసి త్పాం ధ్వ బ్రహ్మం దావి ధిం దగ వెమా యం హాం చ సం లు [illegible] చిన తా [illegible] కం యుత (స్వ విసాభన మలు నంగుళి త్రిమ మ్మెన్నె సా ళ్ప్రా వుప్ప డ్బుం బు గా గావి [illegible]

౧౮

స్వంత్రై [illegible] గతినన్నృతకైలకొంత్రై [illegible] తదితరపదము బనిగొని [illegible] ప్రత్రౌచి [illegible] ద్ది వాన్నాసనాం [illegible]

బన్నెవడిన వంకెన్నై పంక్తెజా [illegible] నరాజ్య [illegible] ననినెరిత్రుం బునొ [illegible] జీవనంబై జీవనదిపొలుపున [illegible]

[illegible] ననవృక్ష [illegible] డవగుచునగత్రాల ం బావచ్చెనం [illegible] వాకులనినాలు [illegible]

బనచాజ [illegible] రాజ్ఞా [illegible] విశ్రాంతచె గగలచెరువుదింఫ్తను [illegible] గని లాత్త్రం [illegible] బాన్సిగం [illegible] గంబు [illegible]

[illegible] వెగెరవ్వున [illegible] నాసుల [illegible] బందనమెతుం [illegible] వనం బునం [illegible] పేషు చూ [illegible]

[illegible] తం శితకనిని [illegible] గంధ [illegible] గవృక్షి కదలు కొలుప్పబ్రై పన [illegible] లాసంబు [illegible] వెరవృ [illegible] దులాం గుళ్ళి [illegible]

౨
౭౦

[illegible] బులు [illegible] బులు [illegible] తం [illegible]

[illegible] తము [illegible]

బులను [illegible] తరం బులు [illegible] బులనిత్తవశ్రినత [illegible]

[illegible] బులగ్రత్తుకు [illegible] జలం బులంగలు బలా [illegible]

[illegible] గవునికెండి [illegible]

బులగు [illegible] బులు [illegible]

తాలసాలంబులును దాలవిటపమోపన తిలకాంతరగపుంజంబులుతరుమనని కేవుకో నిది సనకేరణాములనగరువ విశ్రీంజ్యాదెరణు వత్తున వనములును వనమలంచి లకొవులు.
నారలంబులనేతలం బుతెమెనం శ్రీకాని క్రిబిన్ని వృష్ణలసు [illegible] నెం [illegible] లప్రు [illegible] వృక్ష్యకొరా డిడివనగజంబులు [illegible] గజనెలం మనెనతనలం చరు చిరకుచ ఘాగాళ్ళలపమన్న
సమంచితలగుచెంచితమ్మనుగ్యాచితల [illegible] రం బులుగు పాండవము లసాధవ్యు లుచే డిపైదం బునపాదం బులు తొవ్యవ డుం నెనగాదం బులంబ పుపదాపాప్పు
దరకెం బులును పుపద శకేకులపుడునులు దకూరం పరాత్రిత [illegible] పున్న [illegible] లుల లంచం బులుగా త్రిలితలి సాలిప్రాలి మహో పచేతన్యా తులుయు [illegible] న్యతులును
యుతెంపురి కేతపులునుచెదలపు లంగ యనయరిగెకరిమద్దెమ [illegible] నవరింగి పవనవమాగ్గణాప్రరితంబునైపంబ్బితయు పులవెంపుంజని మెలంత్రి
పులింగెంపులింపునుం దళగులనెత్రిగభవం బు ల [illegible] రాజంబులును సంగవిగి. రాజ రాజ్య [illegible] ం బు వగిది [illegible]

గినదం దాన ము యురం వ్రతిగెర గమురి విషయ గనతి లన్న సర్వ యుత్తం వలసం పదయు మూనెరాదవ వ్వము రియు జ్ఞవనం యు యువి
వం॰ శం॰ యి విముక్తిం యు లగు పురుష్య త్తో॰ భుల నెన్నసం॰ వ మినెన్న వి తు వి వాయుత శం॰ యు వి తి శి వి ఘం॰ యుయు సు మే ఘుపు పల శ వి తం॰ యుకలశ
స వింతం॰ యుత్త వి ఠాన దివ విలశితం॰ యునెగ్గ కవ వృత్త ఏం॰ యు వం॰ ధ॰ యున్న గ వృం॰ నైన వ్వం॰ యు సు న వం॰ యు నె నివాసనం॰ తయుత్త వయుతె శులం॰ యు లవత్త
వృనెన్న గపు సె వ గణ్ణ యి॰ లునుటాపుగ వయుసాంయు వృయుంలుగ్గ కొన్ని వృంయు లు పు ప్రవణ్ణం॰ ద నెన్నం॰ దేవ తె వుం॰ ర డా యుమా॰ సం॰ యు లగు
చం॰ ద్రుకిరణం॰ యు యు చం॰ ద్రుకిరణ సమ్మత యు నం॰ సగర్ధం॰ యు త్రిపా కిడి వృరం॰ యు లగు చ ని॰ ది రం॰ ది వా॰ రి కొని తి త = = వి చిత్ర ధా॰ సం॰ శం॰ సం॰ యు దల
తల్లడిల్లి పెలుకం॰ పొలు చలుతల్లి యుగలి వర్గం॰ పరతపుమున్న తలుగ పుణ తం॰ యుత్తైవణం॰ తెలు వెయర యుహోపెం॰ పునసం॰ వన్నం॰ యు లైనం॰ యు నన్న లత్తెం॰ గునప్రా॰

ఋషిపత్నులవిద్యం । శ్రీ శుకుండు పరీక్షిత్తునకు నిట్లనియె నరనాథ [illegible] వనమున [illegible] జలనిధి ప్రావృట్కాలము నంతం [illegible]
అపరాహ్ణమయ్యెం । మగావులనరణ్యం [illegible] బలరామకృష్ణులు గోవిందుండు [illegible] గోపాలవర్గంబు [illegible] ఘనాఘనము [illegible]
వారలు బలభద్రకృష్ణులు [illegible] నన్నిట [illegible] నమ్మి [illegible] ముగాంగ [illegible]
ప్పుడు [illegible] గాంగ తలచుపు [illegible] ఈ [illegible]
బుగాంగ జాడనే [illegible] గోపాలజనము [illegible] ఘంబు బడుచు తరకెత్తి [illegible] విమల [illegible]
బలవారి [illegible] భాజించి [illegible] బాజించెను [illegible] విహారంబు [illegible]

[illegible]
ఱుబాధిత్రాంకైవఙ్క్షణసుషుపరివెశకులంబు [illegible]
గ్రీకం జిత్రి బిం గతిం నరుచు జ్ఞాం పులుగాన్న [illegible]
ప్రులు నంగతి గొపెన్న వ(శ్రీ)యునె వెడివయుం [illegible]
పయుంబు [illegible] త్రమునిల తమౌండి [illegible]
నాం. ప్రస (బవాఅవ ప్యం నై వ [illegible] గ పం. చ వచ్చ [illegible]

త్రుప్పు శ్మాఖృవితం బులైపరవవరద లాగేలనకేవలిపాశెడ్డి యెతెటలును ఛాహాలవెం ఘుగాలు లుభిష్మ్యుచుగమలుగ్రొని క్రొన్నెమటెచెమటనడు వమనెం బులునలు [illegible] నయన లమని [illegible]
గునెం వ్యేరుం వృ్నై రి [illegible] నె లం శ్రీ చితి రిని సున గిచ నిం మెలుఁతిరగలిమె ఘుఘధ్యం బునరంకొతి శివ లశ్ని లువనె ఘురలి వనుక్రొమ్మె రుంగులలనల క్రొమ్మె రుంగులవగెది వగ్గులవలవుశుప్తు
లం ఘనీలుఘరని జ్జసులకారుం గనలువమెలురయం॥ ఢినెతెరంగునవెలరయలు నొర్తువేలు లునుస్నరరు వలుఅకులికివరక్కనిసురు దొష్టచు వింన్యెం బులు కొంచెం బులుకె యుకేవి ష్టిదిప్తి
రం ఘ గరొప్లు మనతినం బులి శైయలుషమయా రంబులున్నలువంచమూరొఘి ఘ్రణం బులు రిఘ్రణం బుతై చెవులును శక్తినసూనం బుతెన ఫూనెం బులునాలు చెత్తి యొుం డొరు [illegible]
త్రిం వమ్మ ఓ త్రుంపకొనువిరశి అజ్జనలు సుజ్జనలు లకరకెవరు సూపచ్చినిరలు వెంపరాకెమ అంతరసుమవిసారవిశనవిధితా వసాగ్రం బులగెమవిధినం బులునలు ధినావన రసవియలం బునమిసుకు
మనుఘవుని నెరనంమ యంరిరుసుగిథ్యాంతం బులునుత్రుద్ధి తసంవెగస్స్నంబు గొరలనుమ ఘ్రగనవులి యలు జడిం బద్ధివవిగానివరాం రొరుసనెన ఈతన యొతుశం బులు వసికి ంరి॥

వద్భుండు సాయూర న వయయంబున్ దాప్సనిపొ త్తుండైవ నాన శ్రీబంధుచ్ఛేదింపను గావఁజన్నె దై యవ సాననం దైశోష్టుంబు ప్రవేశించె నేమ్ముము గాగనికము లాప్పదు తప్పం దునినియొప్ప యము సేయు
తీర్చుగొంగనె గడిన గ్రావత్రము పలుసేంచ్చెను వేము నసనానేకవులజ్ఞేని జూపి ముదవులగమకాని రిసాపాలవేళ్లు సమయంబునగోవర యయంబ్లి నదునన్నవృద్ధునొంత బద్ధముల
యొక్కనస్థల చిత్రచిత్రంబులు చెప్పిన తిని నారువారిద్దిత్ర ధర్మాత్మ చెప్పినవియ న్యరులనితలం శ్రీరంత కియనివృసాథా పుంపులుపు షుంతం బు కె వెం చేదవుపి
నిత్రుహాకం బుకొం చెదురి వెళ్లయుత్తమైనా సమం దులమొప్పుమెదవు బుత్తకదైనె మొరవపాణిగె దక్షిణగ్రామ్మనైతన శమ షుం బు లుజరు సరాన్నం బుక్తిం చె
రాతకం బులతిపాం యొక్కడ పల్లచెరిం త్తా రవపుల్ల లుహ వణ్ణగె నిజకెవాశవిపల్లనరజ ద్ధం ఛ్దా దేశ తల్లి మపై కసి తో మపెల్లి పురలని చెప్పు పుం దేవు మహా గృహాసం ద
తేం ధన్యనెవాన తం ధన్యపవ రె పుణ్యవశాస్త్రాల్లి ప్త గురుత్సర్వనిముత్తోన్ని ద్రినసవవ గ్యాంకముల నిముత్తోర్దం పద్మాంమినె త్తి ప్పి గృహకనాం లకొల్లుల పుల కగ్గ

ఏసరోగ్రశిక్షాం, తిరుప్తదక్షులగొందర్వంబి వచ్చిచరొంద్యదవ [illegible]
చంద్రం బున నింతెవాంఘుఘవులమిస్త్రైం చి [illegible]
తిక్కరగాన్యత్తాబిం ధ్రువ లారణిగాన యనవం [illegible]
షుత్యాబు నేత్రావేశ లత్తానెగవ యుద్ధంని [illegible]
నమిాకుంబునకరడె చ్చి లిడ్డి చిన, వాలినల చిత్త శింతన [illegible]
రాహా ప్రాణనపటు త్యము నే చర్గైనడు జిన దు శశి [illegible]

ఖిరివ ధున్నే [illegible] పలివెంత్తో ఢగుప్రలంబు ప్రవె [illegible] నెవ్వాతో [illegible] నెబ్రతికితే [illegible] బలిసు [illegible] నావిది విగ్రాలు [illegible] నెవ్వు అమలు [illegible] పరికిం [illegible]
[illegible] డింవగాప్పలంత్రు త్రుంతాం త్రారంబు [illegible] దిం [illegible] లుమ్మె సెం [illegible] తపిత్రిసెం ఢర్మవికి వాం రం [illegible] యందు [illegible] వెవ్వ వాససమ్మ శగసెంబున్నెక్రం [illegible] వించి [illegible]
చెప్పి [illegible] చినాగు [illegible] పాలిగు లంపరకు [illegible] వారా [illegible] త్రమువపూం [illegible] కరచాంధి [illegible] సంభుతో [illegible] నృవర్షంబు సం [illegible]
[illegible] సన్నెంబుగా [illegible] వెగెగొగణిమున్నె [illegible] నవపవ [illegible] జవం [illegible] పటిపర్ష రగ [illegible] రవవములు నెనలిన వప్రాప్తి [illegible] ంధుదవమ్మున [illegible] వులు [illegible]
ప్రతిషా [illegible] వులుకొ వు చు [illegible] ముద [illegible] మనసధిపాం [illegible] అంత్రనెత్తుసంబున [illegible] వుత్తు [illegible] చెప్పుమిన్నె [illegible] నవులివలన మిన్నువు [illegible] ముప్పవద్ధిగ [illegible] నతంధరికొని
[illegible] నంగనివల్ల [illegible] సముల్లంబులవల్ల [illegible] వల్లంపల్ల [illegible] బలుంద్రైన [illegible] తులతింపకే [illegible] కే [illegible] వాం [illegible] తనవు [illegible]

భిరవ ధుర్నిశ్చ బలవంతు డగుప్రలంబు ద్రుంచె బ్రహ్మముష్టిని వేసి హతుడై నను ప్రతికేతిసుతున వధ బలభద్రుని దీవించి విజయంబు లొసగె సంస్తవమును బవ నలదిశిం నరాగె శ్రీ
బల్లు వింవగాన్వులంత రా త్రం తాం త్రా రంబు నవి త్రిపుర బుధనం గొని దివ శత దినం బ ధృవిశే పాం రం బు నీ వి యుండు తావ వేవచన వ వాన సన్న శగనం బున్నది. వెకేతం వించి వ శ
చెత్రిఖాబ్యం చినాయ్యశాయ్యఅగ్రవాలు తులం దశర్య పలుకులు వాన్య తించి కొన్న మృగ నిగాత్ర తపము మగా నిగొకు రక చాంద్ర చ్చి గ్రహం సంబుతి గిరిశ పుణ్యవ వ బుసంగ్ర వ
వవాసన్న ంబుగ్రసుం ధ్రువ వేగ గాగళ మున రత్నవనెవవ వధ్ర జవం గొప్పగర్జ ప్రకు జల దరగ దిరతవవము ననవినద ఖాబ్బై ంథెలదవమ్మన వాపుంరె వము లక్షివి తిన్నవి
ప్రతిభాన్వ ణ్ణ మురు కె యము చుభసలు విరాజమధ పట్ల సథిపాపవ్వ అంత్ర నెత్రుమనం బున తాచిన్నము ముప్పు వి చెప్పువిన్నే రె డ్డికను వవి వలన మిన్నవము ఫ్లువి మిత్రువి వద్ధిగ ఖుచె ఖనె నెవ రిర్కొని
పన్నిబాలు చూచుప్పుకొని సంగనివల్లమువిన్నివము ల్లంబులవల్లభ్య తల్లంచల్లడిల్లి త్ర బలుంన్నైనవారికి వృత్తము తులు తించక తైర్యెక్తియుర్ధిని రెలుకుల నృం కవు ఖరా వారం నుచవి స్రం తవమువా న్యరింగ

౭ [illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

ಕನ್ನುಗಾನುಕ ೦ ಮಶವಯುಲ ಶಿಲಲಖುಗುಶುಲುವೆ ೩ ಚೆ ರಿಲದ್ಧಿಂ ತ್ತುಷಲ ಕೆಂದ್ದವ ಖವುಲ ಜ ಯುವಾಂ ಜ ಯುವೆಯುಲು ಾಲವಲ ಯುಖ್ಖವ ವಿತಿ ಆ ಾನು ನ್ಯುಲ ಫ್ಲನೆದ್ದು ೦ ದ್ದುನು ಯುವ್ದು ಶು ೦ ನೆಸ್ಕ ದ್ವಾಜ್ಞಾಲೆ ಯುತ ರವ [illegible]
ಲನೆಳ್ಗನುದಿ ೦ ನುತ್ತಾನಿ ಶಿಶ್ರುದ್ಧುನೈವ ಚಿನ್ನನುವ ಯು ೦ ಯ್ಯುನಾವಿ [illegible] ಮುಕಾಗಾರೆ ೦ ಷೆ ಗವುಶ್ರೈವು ಾಗ ೦ ಬುಲ ೦ ಮುತ್ತ್ಯಣಾದಾರುನೈ ಲಾಂತೆ ಕ್ಷಿಫೆ ೦ ಬುಲಗುಸುಚ ಲಾಡಿಯುತ್ತೆ ೦ ಮುತ್ತೈ ಲಾವಿತ್ರುಪ್ರೈ ವ ೦ ಬುಲ ಲ ಕ್ಷೈ ೦ ಬುಲು ವಾ ೦ ವೆ
ಚಿ ಜ ಯುಾವ ಜ ಯುನಿ ನ್ನ ವು ೦ ವ್ಯುಲುಶ್ರೈ ಕಾನಿ ವಾ ೦ ಸಾ [illegible] ಕೆ ಚಿಶ್ರೇಣಾಂ ಬುಲ ಶ್ಚಾತ್ರಲಚ್ಚೆ ತ್ರಲ ಪೈ ವಾ ೦ ಚಿ ತ್ರಿಡಿ ೦ ಮುಕ್ಷುಫ್ಯುಲ ವೆಯುಚೆ ಯುಸ್ವಾ ಶಿಕರ ೦ ಬ ನು ಶ್ರೈವ ೦ ಬುಚಾರಿ ವಾ ತ್ರಿ ದ್ದುಪು ೦ ಸ್ವಾ
ಚಿ ಜ ವ ೦ ಶ್ರೈ ಜ್ಞ ನಿತ್ರ ರಾವು ನಾವು ಪೈ ಯು ೦ ಶ್ರೈ ನಗಾವನು ೦ ಪ್ರವಾ ೦ ಚ ಸ್ವತ್ರು ತ್ರೈನು ಷವೃಷ ಪೃ ಸ್ಯತ್ರಿ ೦ ವುಕುನಿ ಯು ಬಲ ಪೈ ದಶ ೦ ದ್ಯ ತ್ರು ಲ ೦ ಬುನಿ ನಾಶಾದಿ ೦ ನೆನ ವೈದ್ದ ಾಗವು ಪಾನ ಜಾಪ್ರ
ಪಲಿಕುನೈ ಲ್ಲಾದಕುದ ತವಣಾ ವತುಕ್ಕ ದ್ವ ಶ್ರೈ ೦ ಯು ಕಿಕಿಗಾನಿ ಕೊಜ್ಞಾ ಲಕೆ ಚಿತ್ರಿನಾ ಢಿತನಿನಾ ತ್ರನ ಸಿ ಸ್ಕ ಪರಾವ ೦ ಚೆನಾ ವ ನು ಜಾರಿ ೦ ಕಾನಿ ವಾವಲ ೦ ವಕೆವ ತ್ರಿ ೦ ಡ್ತ ತ್ರುನ ದ್ವಯು
ಪತ್ತಾಗಾನಿ ಪೊಸ್ಟೆ ೩ ಗರವಾ ೦ ಯುರಾವು ನಕ್ಷಿಲ ಕ್ಷೆ ತ್ರಾ ಶೃಷ್ಟ ದ್ವಾ ೦ ವಡಿ ವು ನಿ ಕಿ ವ ವು ಪ್ಲಿತ್ರಿದಾರ್ಳಿತ ವಾವಾಸ ೦ ನೈಪ್ರುಲ ೦ ಬು ೦ ದ್ದು ವಲ ಪೈ ದ್ವನಿ ೦ ಗಾನಿ ಪಾ ವ್ಯುದ್ದು ಾಖವು ಗುಲ ಶ್ರೈ ಶೆ ೦ [illegible]

[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

స్సి (శ్రీ)పద్మి గ యుడనేవెంచితరా చెంబులు ... త్రవ్వయూత్రితెం మరులంతడనేతె ంబులుచాపోద్దేవరులక్షి ంద్దంనగుచున్న (చేతంబు(వి)ష్ణు యెవె దవెదవి సేత రెంలి ... యు ...
వెంపుడు విన్నె ప్రా ... లజాడ్లెంద్దునేరాయద్దన్లపనములై నిల్పంగగా పోలి యాయుద్ద ... లగాల్పనిజనరులు ... చిత్తియున్నచంబులుగావించుచుగోష్పులుం ధునుశిరంబున (త్రి) ...
యున్నె పొంద్ధ యున్నవలెనెపృన్న వినుత్తించిరప్పుడు ... యుక్తవనిన్నిం బుచ ధెంబునేనె ... యుల్లూరావ త్రుప్పులయున విచిత్రరంబులతోగొలంకెను నబు ... వంబులగొలవెరువల, వెలచూవుల ...
ప్పులపోవలవారులపొంత్తులు . నిమిగలనే ... ప్పొంపులంబునులనేవోపు యుంద్దు(వు)లంబుద్దునే, రతన్సుం దుర్నాయినవి । గ్రాపొలు రూపంబునవచ్చి వాలలధినే ...
వలం చుచుం ద్దనత్మలదేర్జనుం దగునువనేను ... తింగె యున్నెరుంగనిచెంచెం బునాయనె ప్రరామునినవెం ప్పన్న ద్రురాశ్యనివానిశ్రితి రాచెనెపోరెన్న (గ్రాయు చెప్పితుల్లనె పోరాంతుం
యునెనేనెవివవరాగసనుకొరనె ప్రవయుప్లంవు ... బుతోనె. శిమిశె యుచెపు (శ్రేష్టుంద్దు గోపాలములకిప్పనియడే ప్రగెయునెనలుప్రో వద్దవోవపునమించరవులెంద్దు గయులు

నేతాం తం బులున భిన నావదనైనే డివి జనులకేత్తు గ్రువ వేసధి విత్త దావానల మయున్నీ నైవ ఉతేండై మవిధం బున్నావిం వగదెఉతే ఉలన మైనాప్పింమ మైనాట్టు జస్తు లవతినం గరులాలించె యు
దొవీరులం డుగు వుడై నంతో ం ధున ంత్రో నత్వ యు త్త ంగ్రుడు గతౌనం బునిండి నదాం వధవానం బు వ నం బుదె న్ని ఫెల శ్రి తిజ్ఞ యగా నం బు దిన లన్నిగు డే నం త్రం తర్వోశ్రు ండు గ్రోగని
ఢైప్రొతీ నిషే తుం ం ద్రైవుం దయ నం బ్బు నం వ్రు త్రు : త్తునతు వలం బున వుం దనధిగనేష్ణు రావుత్తృష్ణు లు గ్రాం తవి నత్రుం బు లం త్రి దేం చ్ఛునన్ను వుం బు నాష్ఠిన ధి నను త్రిం త్రం త్రీ నర్దె
ఘర్షం బు నై తొరా దిన నాధుదున త్రే రది నచె : క్రొస్త్రదాధు నాముకినిం ధునవృత్తి శ్రీ కాలము యెన్న వేతని గ దెవ్వు లుదినరజూ న్వు త్రొ దినె రఖా వృకేమిచ్చు నం తే లవ నవ్వనేర
బుక్కులకొలు నిగి దితేమ ఉపాని యన్న వాయు లం వధి నన ం ఘు వు నచె వ్వవ్వరం బు ల న్నెగి జనము డాం గె తరుల త లు నను గున్నను వు ద ళ్ళవు ల తొ వా డేమిదున్న కోఅంతి కి రతి మెం ఉపు
దొం చె (నీ.లె జుంతో కి స్తు చెన్నె నగ్రు ఫవు రాన త్ర స్తు ఉ ఉవి నిరు ల లొన గాసనవి వెళగ్రి వాం డ్రిమ వ్వు లు గట్టునాం డి వేం డ్రిమి గ్ర స్తు ఉ రాలు వు ం వృుజగము గల యు బడి యొ (వ) వ నై న లకొర న

ప్రాం దమ పదుసన దయప్పరసము వెప్పనని ప్పసనగొఢ్వ యప్పిన్నిపిలం ప్రైనని ప్పంకె లుంబువె త్తిరప (బ్రంరపావ నం బుదావాగ్గె పిండ వమం పిరిశిం తై నకతరంబునని ధాంపుక రబుష్పె కొంబుత
ంత్తెశినిరం త్తెరగ్గెరినిప తితని జ్ఞనరసుశేవరం పరాన్నాని తప్పల్లవిదసు సుమితతరసు లతం బయప్నసు త్రరలులత్తారుసుమ్మథ రివలక్షమి తితవమ్యథుల్పవనంబునువ్పు
ననతితతవుల కె బువక రసారావరవువనగ తసనధిప్రాధంబయ్యసు నదిప్రాధవక లక్ష్మి లక్ష్మంవెణి ప్రవ్ఫ ష్యాంతపంవేం బయవ్వు నరపంక్తినంబానితవాణితాయలవూన
త్తవణనికెలంబ్బ్బ్రంబ యలవ్వసుబజనవస ప్రిసనంసైవసింత్తెత్రాలులష్మ్ణాంబులంగవిక్షే లవిత్తవ్యగవత్త్రికొరిపితం సైయొపృ్ప చలండెవురియునం ధ్పు
కుపికవుళకోలాంవాంఅవును (నాలకసం ప్తువు కెలం బుసన్యగవు యయూం రప్రుకవవురాంవాంళవుసవి (నికెరవురోధ యయునుజ్జులంగ్గెనెరిన యయ్య దువిక్షెగ్రపం వవు
ఆ. లతతయువళనాస్మకశ్మజాంలతరం గాంబిక్షితం లరువాన్హ్ధి తత్తలెని లవుల్లరంగని (వాలతప వాంవాంగ్గి వేతన వ్యనరు ను లక్ష్మ4 వై4 = = =

ప్ర

వేలనసొన్నైరి యనేక యాప్రాదంబునఁ తపముశేయుచు నుండఁ దగ్గరక్షలగు లోకనాథుని ప్రశ్నగాఁ ద్రిశూలంబు పొకినాఁడు దనుభవించియుం ములజల్లవే రొంద్ర సిద్ధిరి నెట్టెం చు చేసన్నదియాఁడ నము తెలి చిన్నం బుత్తే
పసక గిరిప్రయున్న జాకయాముని రాజ శాకీం చికీ తిం చిగరు స్తనే దాఁ దిగాఁగని౦ మ ఛాచ్చి దిదంబులనుత్రిం గజూచనెని చెప్పు గాపు తమునియుగ్ర రాపమిస్త్రి ద్రౌజియు గ్రిస్తం బుత్తె
పతదమరుం గాఁడని తరచు జంగం బాదెవ్వయు నైరు గెవఢిపోవు వలఆదిగాఁకాలం బుస్తంతాళ్లియుం ఊడ్చమధుగ్గు చాచ్చినగాడును జరటు లాఁ ధర్మం బు కృష్ణుం ఢత్తె నిమధుగుణి ఉత్త
చెనిమ్ము దివ్యగం ధాం బరోస్తు వసగవె నిగణి = మాధికాలం కర్తుత్తుం దైవము మృవెఢంధి పచ్చినమాధవుం గనిప్రాణంబు బువాం బ్తినయు ంద్రి యులం బు యుం బోనై యుగ్మా ధ్యాం బిరి
నమ తుల్లి నగాపి కలుసునందా చేన్నైనగాపతు బుసు ఛూం చెన్నలం బాంతి తెపిరిశాని పురపూం నం దం బుస్తం హాందిరి బలఁ చెప్పం దు తమ్ము నినాంతిం గసం బు చాకా నేమ్మ దూఁగనిపురత్రిబుత్తె చెవ్వ షి చేయు బు
పెహాం కొల్లెను తొంత నెంగల బెట్టు ఘురికె (పాం కృము తొనెప్పు దేను వృ లం పులాశాస్తు బులయన తరచె బాపాంది రాకన్నికన్న సామ తు దుపాం చెవి త్తి వ ఢె నసురు దిరనాం గన్న మనిం చెని చెప్పు తాను

...తరసుమ బహారుణసాగేవు సారవచనవుం అనం వజ్రబత్తిరాజ నాయక నిన్నయుత్రి ష్యాబంగవు బు గోరువంశ్య పావవం తొం ముచ్చానె నెన్నవుం ముతనే ...
. నాస్తానానాతం శ్రీరావన్నయుం చుతెరం బుషుం కొన్ననిజాం తన్నెస్తుం బుష్పెనం బ్బుచుం గన్నికొక్ష గ్రశాం గతిం చెవనయుం గారావకు తొవత్తి యుక్తవ్య యుక్ష పరవనం తి
హైలై షుష్యజను లాతాబిం క్షితఉం బునహ్మె యుత్తుం తరినె రువత్తులదత్తిన గౌర్యలుం దాయనుం ఉత్తగణ్యం బగునయర్మి రణ్యం బునెవైత్రదావా నలం బుషప్తి
చెఖ్రమెవుఖ్రుకొనినదు రెయు నిత్రి తద్రజ ంలైన త్రిం బ్బుమాం వం స్రిషి నవదరివ దిష్టచి దంచవచ్చి వర్మానె వేవ లైనకలజనులు నువాం యుతాం మనెజ
పాలుత్తుం డైన వాత్రికెర గొగతుతె ఖు ష్ణనిర వెలు అవెవ త్వెన్న దవవవిన్న ధూవుతకాకెలాంచెల దురాథారమ్మెయు ది కెప్పిక్క వమునెల్ల వారిని ఉమాంవెలాంకె
రతింషువిహాం వన. వి శ్యం బు వెతాని యెుం నై. శగంమాంపవ్వలత్ర యాంత్తక్ష లైత్రు క్షైధ మాంవవవ శాంవరాత్రెమువవాగ్ని నెగ వారిం ఫ్య వె ౧ం తం వ యు౧ ౼ ౼

తీయన్న ఋలుం దో[illegible] న్నయ్యం బున్ననయుత్తీ తెట్టె [illegible] నెనన్నదివాన్నం [illegible] రత్తమ [illegible] నం బులు త్రిరయం విను మిక్క [illegible] తండం బులన్ను వం [illegible] యగల
ంత్తపలం బులవం ధరియన్సంగి పుత్రు మిత్రు నెలి త్రాణ వేంత్రు [illegible] పనవా రం బులుం [illegible] బులు చేరి వెలుగా నిమైత్రి [illegible] నిరతాన్నత రత్నరవం బున్న కులం బనేయుని [illegible]
తపవారి జలాపానడి వ్వరువారిం వ్వగ రాపివ [illegible] నిమా నత్తాం బున్న వారిం తిన యగు మునవు ధృ వారిం బోయు వారా [illegible] ర్నవారి కి (త్రి) [illegible] మెపువే [illegible] నవిశి వయుధిం [illegible]
మెమిగారణం బున్నారియడం ధర్మ భూజం గనివా నత్తైన రమణానొప్పుం బు విద్దిచె నతం గ్రాన్తరం ధనుం గారుడ నికెవిక గ్రదలం చెన్నిని నరవరం దిక్కి [illegible]
వరుం దీక్షను [illegible] నపనశ్రీ రవన్తైన జనుతెల్ల నెడనైలనౌన నత్రనవుల్లు వృత్తమీ నొ [illegible] మొదల ప్రవరం బులకుచె [illegible] బులున మునెక్కనపాం [illegible] [illegible]

ప్రతీవారృ ష్ణమునవమన్నవన్న భాంగంబులుఘనృ రాజునకి బ్రుప్రత్యుకేము దుష్ఫటబొక్రి దుష్కృత విస్తృత కాంల్రి వయంధు వా స్వరయాం త్రనరుభాలనవవానించి యు వ తెలవారి గంబు
తెల్లదినిన విని జిగ్గ్రంధంబు దుఃఖకోపించి వివిళి తల లు చింపి చెం ఆడి భాగ మోచి రివ్వె రుపూణాయు లు సావివిన్న వ వృత్తి యనల యూ౹౹ కళ అప్పినాకన కన నృ పశ్చి యుల్లస
త్రుపూరవవ వమానవ వారదిత్తై వనంబు తొన్నె కెల్లకో నెరకొను డగుచు గరుడధ్వజమ్ము సూ౧ ఇవత్తి నన్నవన్ని త్రి గనిరాల కేలోవియవాకృత్తి శివ లుక్కతి కృష్ణగ
చ్చలంబు లనవిన విష్ణాణ్కితంబుం బులల నా నరుపు విరిచిత్ర జింవ్వాలు వెవాకృతి త్రి ఫృ యనాపూర్ణలంబు గాచిర్ణి సేగ యుంగ్న బారి కెరి చెప్పె వివర్ణ ద్వే
నడిపంబుద్భుడు త్రి తనూ౹ ౹కలక రచి నవ గవయు రథ మయ్యె దిరుగగన ధ్వజము ల విష్ణువెత్త లగ శిరమున వరి యలు గనడ చెగరు ఘ ప్ర వశమి కెనకరు చు లుగల
గ తన ణారె న్నన ౹౹౹ ౹౹ యు ఫ్ల వాకల లా త్రి చె తత్రి ఘ వ త్రిపర శ్రీంబికాళ్ళియయుం ద్రోగంబ్రె రంబగునవ ధ్వ హా న్నియుల్లెయుమ్ము వి శౌల ంగల యూ౹ ౧ వి స ల

[illegible] మాధవాదశ [illegible] బుగం. [illegible] నైవేద్య [illegible] ధర్మము [illegible] నిన్ని పమె [illegible] విన్న [illegible]

[illegible] ధృతరాష్ట్ర [illegible] ఘోషయాత్ర [illegible] గదిం [illegible] నీవు [illegible] బుద్ధి [illegible]

[illegible] నన్ను [illegible] చింత్ర [illegible] నవిన [illegible] విషవిజ్ఞ [illegible]

[illegible] చిక్కొల్పును [illegible] తపగణ [illegible]

[illegible] నప్పుడు [illegible] చిత్రతే [illegible] వినయులు [illegible]

[illegible] నిన్ను [illegible] చిత్ర [illegible] గోపాలకృష్ణ [illegible] తెచ్చిన [illegible]

వఴ అనే దిఊ[illegible] ప్రత్యక్షం [illegible] యగ్నప్రగర్భ [illegible] ద్వారరణగత శబ్దము [illegible] పృందకాత్మ. దృష్టుణించి ద్వారకా[illegible] దిగ్విజిత తలంగ [illegible] లుతుప్రాణా [illegible]
బులు [illegible] మరయిం చి చెని న డి చి నడి చి [illegible] తల [illegible] కొనివ పటువు చలు [illegible] జగవత్తి జలజనయ[illegible] కనంబులి చెని పెట్టన యప్పు. నిడు [illegible] చాల [illegible] యమాంము [illegible]
విభువ డిన్నభూరారవయుక్త [illegible] లఘు రోమ్యు [illegible] పరిగ [illegible] లపయునవ [illegible] చివారవమానవి నత్తోళ ఘ్రుపా[illegible] లు[illegible] బిసరునాం బు [illegible] లవల [illegible] వేమున్న [illegible] వెలవ [illegible] డమాం [illegible]
విం తత్తలగి లంనరి ంచి తేకౌడ[illegible] పవిధ [illegible] చుప్పనా గవిర [illegible] రుయుజవ్వారాలి యడు తవుగాంజగవు [illegible] నవసా కిత్తి [illegible] మున్నకవాంజగంబు లాగ్సనాంజక [illegible]
వమున్నేమలు లివలు. చురావకమ్మనమిాత్తొర[illegible] ప్రయవిాం వన్నెమెరి గిరాం [illegible] త్రివార ద్యుంత్ర[illegible] [illegible] ం డమ్మ దర్పబ్బాడ డమనవ్వ జలు జనయు [illegible]
వాడి [illegible] చి వను వ్వ వలు నిగ్ని [illegible] ని ని గర్భ [illegible] బ్లమయు. త్రిసార్క్రం వారాయవశ్మ తెంచుగల వగాత్తి. వుం. దునహు వున జే యదుగు [illegible]

[illegible]

పాతుం డ్రైతేడేవు రావివాం డనను పుజెపుక్రావు [illegible] నందవేమ [illegible] గద్ర నాస్త్రిపై దేవ్వచెప్పాలు దెలా రెవుబొం డెనె [illegible] డేవె వు నె ధారా [illegible] వద వె
రాలుం న్నివ వతాం డవం ఖువ తిచిద్ధు చిద్రి రజ్జు (రప్పు వేపు భా[illegible]వు లమిపేన్న భాగవి దివెతాం దల లన్ని వయు వ్యాన్ను ల్లో ణ వుమ్మి నాకల పోకల లంబోలు కై రాయు [illegible]
నిజేరు వ్విన తకుణానే వెళ్ళేవు లు (నల్లిం . గడి తగనె [illegible] లూ (క్రైత శరణ్ణు వెలా యచ్చమే తెరణ వెలానే వ లావు నెరా [illegible] గె పు మం వ్వు చె[illegible]
చేయు వాప్రాణ వల్లన్నుం ప్రా రావి చ్చి [illegible] రథ (నేవ[illegible]యు లైం ల్లి నిత్యం బు చ (ధ్రం బు చిన్నసాఖి వెం [illegible] వరా పుజా థం ద్ర వ త్రై [illegible]
నెయునన వెన్న పరిసేం నిత్ర) వి: [illegible] డెం. లెయు [illegible] ప పాప్పు తిరసుం వ డింక్రం (నేయు[illegible]లోనుం డెటిన్నె టున్నుంది నెవరా [illegible]

[illegible]

[illegible] ప్రాణ [illegible] చిత్త [illegible]

కృతుల చెవులనగు పుడని । నెరినసనం తత్త్వం దుం [illegible]

నిర్మలాత్మ [illegible] తిగలం [illegible]

నాశోధింతత్త్వగావున । [illegible]

తత్త్వంబు వలన ప్రమా [illegible]

ప్రపంచ [illegible] బు వల న [illegible] [illegible] పాలు [illegible] తత్త్వం [illegible]

వాల్గరుని శ్రీరె ౦ శ్రీవద వెమ్మ [illegible] వేడ్చివ ధం [illegible] దగా [illegible] యుల రెన [illegible] ధివ తద్వము [illegible] రు యెనా [illegible] మరి యెయ [illegible] ౦ ఘలవ్వెం వ [illegible] విత్తా [illegible]
[illegible] ౦ [illegible] ధనప్ప విప్పు పతినవ [illegible] కున్నా ౦ నేనావ వల [illegible] వగ పున [illegible] బగు [illegible] నపు తనవి మ [illegible] మున నవి ౦ తని యెం దాను సు ద్దు [illegible] ౦ దు యయ్యి [illegible]
ఢ వాన్య కల [illegible] ౦ తె రా [illegible] ౦ బవలనం బురి [illegible] వయ్యేను [illegible] పరి [illegible] బువలనం వవ [illegible] ౦ ధవ వయ్యెను [illegible] తానా ధి [illegible] వం ౦ శ్రీయు [illegible]
[illegible] వాక్యం ౦ ధవ వయ్యెను [illegible] వత్సరతక్రి బు [illegible] తరి [illegible] ౦ వయను ధార [illegible] బువల [illegible] ౦ బరల ౦ [illegible] వయ్యు నవ [illegible] తిత్వ ౦ బు వలన [illegible]
ధవ వయ్యెను ౦ [illegible] నవి [illegible] పరిపూ [illegible] తవ ౦ బుగతిగి వను [illegible] త్త్వ ౦ బు వలనం త్రివన్న ౦ బ వయ్యెను [illegible] ప్ర వతన [illegible] తత్త్వ ౦ బువలనం నెనం [illegible]
వ వయ్యున్న [illegible] ౦ నె [illegible] మరి [illegible] విశ్వ [illegible] వయుబు ౦ [illegible] వయు జేయ [illegible] విశ్వ [illegible] న నన [illegible] వ వై [illegible]

వేణునిధం త్రుప్రణాపమం బలనరింపిన భళితవమ్మెమె తత్వరనమ ... యల్లనిర ఉక్తరూన్హా త్రాలధం ధ్రింవస ధ్యారలి ప్రౌనవతితిం చిత్తనెరద్యనెత్తేడెరాం త్మ్యనిధం ధ్రి...
ముగాంచుస్త్రాదుగునిమవుగుణాం ... గావారిసు తఖలపెం. వన్ను వెగయు ఇప్పుడు వైక్కనమ తనరగడ్డి తెక్కవగగలెదె ఘలు లన్న ... పుడు బగద వన్న వయుకొర నగా
తెజగహపాదారాయకేతవిగ్రహాంమెవలవలవి పూజలనగృలద్దిం. దిడుం. నేడు ల్లనలూఠిం ఉవమవది. నశ్రీవరావయ్య కవు శివిగ్రహవు విశ్వాసన్నాపనిగర్తిజ్ఞా
తాళమెఖరితవం బ శేక్తాకొల్లౌ చువేస్తకత్త్ర మ భూమరి ... యొత్తిని బ్జం. చివత్తైనకొయూ వ్లని శివ్రూంత్య్వవేవం. ఘనం పవమున్నెవైజయవాసనుషాం వ్రుళసనెత్తధెన
శువగానినవనైదిపిలి దిన్నెండవతిలతలతే క్షిత్రి నక్షిం. చెదవవర్ణ ... బవమ కెలం. బుతవం. బునక్తిప్రతవలు తిపాంఘిం చితాం తిం తిని వలవాం నియోచ్ బవలిలపావెకె ణిముకనె
సంస్కృతార్థికాం. బుద్ధి గెవుతెంళ్ళ స్త్రీవచుతాల్లిగాం నెనిదెనెడం. సామియుంరెకేయూయు శ్రీంనెవ రావుయుగాంవాంతెం. బదున్నె తత్వ ప్ర్య తెంగ్రె వ్రగరాంధ్య ౪ = =

౨

పెం౹ స్త్రీలు వేచెం డ్లో [illegible] దైయెలం టిం దే్వ ము గ్రం ము, అక్క రెత్తు ము [illegible] ము యె పి [illegible] ను దన్తు [illegible] క్రమా ను ప్రా [illegible] త్రే [illegible] ము యి [illegible] ను ము చె రెం గ తె పొ [illegible]

పత్రిం ధ్వం డు తనమున [illegible] తె లుము త్రైనలా [illegible] మ [illegible] చె ఉము చి చొ దన్న వు [illegible] లభిపొ [illegible]

[illegible] నసొ చి పరుగ వృ రం [illegible] లు పెమ [illegible] తృణా రత ము నె గ్గ ము [illegible] ప్రత్రి [illegible] తెశు ౦ శై నవ చెమ వు [illegible]

దుపా రి గాద గున [illegible] త్రి [illegible] బుదెం ద్దు బి [illegible] వరస ప్రవా [illegible] చిచ్చినత్రి బురుం బడియ [illegible]

నాకాం త్రులు [illegible] చిం త్రా న్న రం బున నివ్వం [illegible] గలనె [illegible] ము లా [illegible] చెం [illegible] బు [illegible] లొ [illegible]

వలు గ్న ంబు లవెం గు నం గద ల త్రె కొ గ్ర దశ ౦ కరగా ప్రే చుదలా ం తిగలం గివుం దపను తె [illegible] గి౦ గా [illegible] రగు [illegible] ము [illegible]

[illegible] తమని యొప్పమం బ్రాన జింబు యుతో[illegible] నొప్పమలు గాంగడి విస్సుండి విత్తిం [illegible] విచగం [illegible] పడి భ్రమ యు[illegible] న బ్రను [illegible] యుద్ధాంగ ప్రచ్ఛ [illegible]
త్రుప్రస్తుసమాన ప్రమథింత తాళి యెలమ్ల [illegible] ఘణామ్యం పతమున ననిన లాగున విజ్ఞానితన తన్న తన్నుండు నవత్త్రను ప్రభులు [illegible] తన్మయాదొ [illegible] శాఖ [illegible] బోకేపు
లుప్త గౌరవమున భోగాపాన్నత్తిం నస్న • యశక్తి ప్రమాంత్రవదిన్నెవపాపణాషణారంగ ప్రదేశం బుషిన్నెపై [illegible] • [illegible] తినాడు బాడుజ్జల గుస్న [illegible]
త్రోడం పద ప్రత్యేపం గ్రుయు రోయు • కౌలిగ తలలంత్రా ల్లైకె కెప్పం బు గన్న [illegible] న తరసు ష్ఠి రాని నవ ప్ప నవులలతో [illegible] సాధ్య [illegible] శరణాగం [illegible]
శ్రవణి తింపవమునివొర్థ యుస్సంయప్ప నగురి శిరి విరులపానలప్పున్న వారి శ్రైవ [illegible] ప్లుచు ష్టజనపం [illegible] ధరావలరా [illegible] నవారివడిగలిగి [illegible] డగలుమీవతాం [illegible]

జ్ఞరివెనైయ్యాం౪ బంత్రకై కర్పష్ట ధుమెనుచెంప్పుభయజి గొలదాప్పత్రతంప్పశితాం సంత్పప్పం యుతకొ గదైనదవాడు పిడినాలిం చిన్ని పమొంపృణితొత్రాంతొత్తుంద్రు త్రిలతెత్తిప్పుచుచిత్రు
ప్రవుహ్నాసోవిధులబాంగ్రుంష్మ దేప్పశింత్రు ం ద్రిములునరు నుమరణదులగెనైశ్రేం దళ్ళుమదె ళ్ళానేవతిశైప్రవచ్చు మొగ్గితెరెపెరవె నివేమతివలు పిరుద్ద కొ[illegible]పెరుంవెరె
౬ ఠోక్షేచెంటజరచిశగ్గఠి వచ్చ చెంధవపునే వవేసనదేంధలువేమతికేన్యలనంజ్రొరజ్రొర ధవిచిన్యానలవమసిజు వధింప్పనమొత్తి రలకొ[illegible]రధి
జిప్పెశై చెపరికెశ్శిటతదవద్ది మకెవారన వనిష్ఠుశై ప్రవచ్చయుష్ణువెగంబునసొగంబునంచివిరిజ్ఞగరేప్పు ప్పుడి శ్రైనసంవత్త్ని పప్పుతెప్పితపద్య[illegible]
ప్రెవలబసనాప్రిపర్షునయమునానరికలగ్గాలి భ్రప్రాప్తంబునరసవర్తిదంగభుపుంబుగెంగసొంధచ్చుంధ్ధావెసచరచెం చరితకగసంబుగెయతకొసుగానంబు[illegible]

నై గతిమై బ్రాంతివాఁరవ్వరిం క్రొనయనయుగ్గెంబులు న్నతతృతిం ర్చెం బుగనేవ్వ లునూవు వాఁరవ్వరింక జ్జెంపే పులుగి రవతు జైర నాయులయొడు చలికెంవ్వను వాఁకెకె. పులొత్త

తం త్రిన్నవునేవన వత్సు ॰ ధ వై వుయున్నని చయ వెటాంతుప్రవ్వ వ్వాతవ్వరింక్రొవురిగిపొం యటవె వువువెూం కయన్ని త్రోయి దేలోక [illegible] వుశొ ౧ి బూన్తమేలాం ౪వ౪ అనిమైయ [illegible]

లం౦ బషుకొని విలపిం౦చుచుం౦కవ్వఘు కొడు ॰ నవ్వడువు హాత్తు వువచత్తు వునచుకవ్వ ఘ్నఘవిరహా వెద ౙాఁనల చ్చా [illegible] ర తపుత్రై మధ్యగ హాదర [illegible] [illegible]

వాఁరలంజూూవి వ్రగ వట్టితు ॰ న్నిన్న చలు నవ్వెం౦డ్డే ॰ మిూకలు మిూనెవె రుం౦గరుద్వై ర్పంఁబు విష్వవు టతాఁరవ్వం౦బు గాఁ వలు (న్నెవాఁంచి చుఁం [illegible] [illegible]

వారినివాఁచిం౦మ్మై ౪క౪ తినుగూఁచిన యువ్విధ వెుున (వ్వని తెట్లు చిడ్డలునుధోను వాఁహోమె వుక్షూంళ్ళని వాఁను లగనిక్షక్షా ధు (పునుఋజని (త్రి) యనెుకవు [illegible] తన్నవాఁత్తివ్వ

క్ష విష్ణు త్రు వేయుగ యుగ యు చేత్రైని। విష్ణువే ... స్యంబుతో విష్ణు విజయము ... విష్ణురూపాంభోవన యుద్ధోతు। విష్ణుయు ... నేతయి। పునివిష్ణుమూర్తి గచ్ఛితుయతే ...
శుభ చం స్త్రవము। కేశవ ... నిన్న గరుడ వక్తం ... తి వొశె ... వ శ్రావి ధి ... మవయుం వెల ... విం చి తే వో యుక్తు చన్న గపముపమ్ము గ ... మై యుక్తిగ
రవె గు త్రి నె మ్మి గళిగెన వన్నె నుమమల్లి ... జ్యోం తృ ... నిన్న నొరజ్యం పనె మయ నెర మఘ తండ్రి ... మదవి దేవి మిగా। రవ పృచ్చ ... వృ ... ము ...
మా। వృద్ధవ శేషమ మర్మ వయగనంథై ... భూపాదమలం మ మెప్రాయు నే ధ్ధవ దేవినా తన నేమయల వ్యాల మైలన ... గొక్కె వివి గటద్ధవ దేమిన వ్య ...
గో వక్తుడె మూరె వ తెల్లాచె వృద వాం యుసి యరువణి తం త్రింబులు సె ఫలత్ నెం దిం గ నెలమి చ్యా ఖ్యోం చు వారి వ్యారింత్రే। తె రరణి మలకవివిధ న్య త్తెవ ధ్ధ

మనగతమూలంబునం బ్రతికరాలం బు[illegible]నం చే దయ్యంబు దిష్టిము నష్ట గోవకులనుగోవకులగ లక్షి మెత లుడిగి తెవ్వనిదనె కృష్ణుని యద వ్రసె [illegible]
నెరా లున నెగొన్న లం గణి కం తుగొపిక లుపు కొదం బ ష్టునకుని విల కిం మ్మ లు నకృష్ణ నరద్దో శింగి య ల్లని ర [illegible] మెవరు కుచెచ్చిన హాలనెదురుగా [illegible]
వెమాను వచ్చిన నెదు[illegible]లచాంప్య బ్రముాకినక్ర్య పతొ[illegible]ను చుండు దుదవ్య చూకినకనవిచ్చి[illegible] [illegible] [illegible] హాయుం గవెత్తు వ్యదాశిననే[illegible]
చెవచెరికినెనొం[illegible]నిచల రాంగి వెల్లు నదుదివిది[illegible]కరికినెనుగకల. వ్యుత లవ్యనె[illegible]తల తొగుడు చుం దువ్యతలఫ్యనె[illegible]తలవన
కడుఅనుచు నెత్తి తివకరు లాడె [illegible] పవవు త్తనవులయం బునం వయునొ[illegible]తలు వాదింబ్యా[illegible] బినకం బునన[illegible]

౨౬

లు౦ ధైనన్నపణు౦ డినే డైని౦ జితేనే మ్మనని త్రేము చెలు౦ సేన్నేమ్రైనె పతన్నం వేటికానైములా త్రెనైనాపు పైన్నాలవద్య గాటతేనె ప్రైవన్న ఘొమ్మం౦బునస్సా౦ఘొ౦వ్యం బువెయవదేళ
వారి షైం౦గ్రేశ రు౦గనివానైవారి జుడ త్రవ వడిగ్గాని నగు చను ఇవారి౦ వడు యొగ్గావాపుద్యావారిని వారి లవ్వరు౦ గువా౦ డ యయ్యనవాలా౦యవ్వి అ౦త్రైనాయాన వళ్లు
సు౦గా౦త్రాశ వగ౦బు వెవ్వరి పొవ్వన్నె దు౦గోవుగవ్వృధ౦బుయున౦ఘులని౦త్రన౦త్రనత్రైడన్నేడులువవృవ్యా౦శు శశులి శచత్రచ౦వశె తేనొ౦డిరా గ్రాత౦
కృత౦ శ్రైవగా చైరణా౦బు తైనవారి చారణ్యా౦ బొలు జాడగని వాష్ణ్య దొప్పుకెచని వుఘు ఘ౦ శ్రైనవురు పడెనా౦త డ౦బు౦ చెరి వారి వధ్య౦బున నిత సెలు
నేనా ఘై౦ శ్రై నేన్ని ఘ౦బు చె త౦౦నా౦ యుక్షై డి వవని౦బు నూ౦వక బ్రొగ్గే భాగవ రి వ్యతలు౦ డ్రైనవత్రిష్ణుని౦గ నిక్కవష్ణువ భ్యతి విలా౦వ౦బు అతా౦తు౦ ఘ్యబా

నకృతి నరత్రాణుసోత్సవంబు గనుచు బుద్ధ్యుర్ధవపునన మెట్టుసుష్మకొనివా నకవయునదియుం తన్నె విన యుదమెయి సూత్రమె పుటపృథ్వులోపుమధురంపు
నకుత్రుషైష్టునె యిచ్చిన మహావటపుం చలబృత్తి గాంత్రనరవం బునదమాంతిగో శ్రీమత్పుత్రగోవ కటమహశ్రీ ఋరు [illegible] నెపునస వనంబుగళ చెవు గుఱ్ఱంమి
నన్నె మెపులనుదొరనీ గోవ్యులవాడో వృషనుం ద్రైవ్యథ్వవత్యం బుల తొన్కుత్కవ్యర్థంత్రలవయువ్వనొకెనల్లా పాతం బుబుమిం ప్రగన వడ్డె మ్మా
మత్రిత్రె తెలకునధ గో వత్సనంపన్నాత్ర మునెతనధశైగడుర్కెన్న తి శశాంకవపు అత్రురినా: రునిని మిత్రం బు బుతాదంగ నిజగడుగళ్లి తినబిత్రం బు
లనత్రలవధ్వచెవుందనన్నె. ధర్మరవంబ్బాదా చెలు. లి. ముదికైనా: నొవగ్గా మిరా జనం ట్రులుపారిదలనరి. వెరలంశి గ్రనగోపాలు గ్రాగణి పత్రి వనకా:

ಸುಕವಿಗಳ್ಂ ಚಿತ್ರಪ್ರಲತ್ತೆನಿಃತ ಲ್ಲಲಂ ನೈತ ಲಗಂಚೆ ರಿಣನ ನಿವಹೆ ಹೊನಲತಿವ ಲಿರಿಂತ್ತೂತ್ತಂ ಮತ್ತೆಲಂ ಲತೆಲವಸೆಂಲ ದುನ್ನು ವಾವಿಪ್ರಾಂ ಗ್ಗೆಸ್ವಪ್ನಲ ಲನನೈನ್ನ ಪೆಸ್ತ ತ್ರಯಃಲಂಚೆ ತೆದನಕ್ಕು ಲಹನ್ನಲುನು
ಶಾಕೋಕಂ ಬು ದಿಶಿಂ ಪಗೆಕ್ರೈಬಳ್ಪ ಪೊಂರವಿಶ್ಯಂಸೆಲ ತ್ರುವ್ವ ಲುಗೆ ಭುನ ತ್ರು ವಪ್ಪು ಗಸಿರ್ಷ್ಷ ನ್ನೈತ್ಯವಿಸೆಖ ಕು ದೃ ತಾಂಖಿದೊಂರಗು ದೃ ವಂ ರಿವಡ್ಡಿ ಗರಚೆನ್ನ ಬ ದೊಂಡೆ ಗಾಂತೆಂರಬ ವ ತೆಂ ವಿ ವಕ್ಕರು
ಶ್ವ ಯಕೆಂ ಕಿತಪ್ಪಂ ಸ ಮವಗ್ಗೆ ನಿ ರೂಂಪ್ಪ ಕರೆ ವಾಂರು ಪ್ರಕಂನ್ನವಿ ಪತಿಕುಶಾಂಬರ ದಾಂ ರುಧ್ರಿ ರನಿರ್ತೆಪ್ರತೈಪಕ ರಿ ಬಿ ಪಿ ರ ತಿವತ ಮರಿಯುನ ವೇಶವನನಿಜವದೆನ ಜನಿ ತಾವಿ
ಪೃಥಪಾನ ಕಿ ಭೃಕ್ಕೆಮರ ಯುದನವಿ ಬ್ರಿಪದಮೈ ಪ ಲನತ ನೈರಿವಾಂ ರಿಬೆನಗೊನಿ ಮೆಚ್ಚ ಜಗನಿವವಾಂವತಿವಡಿಕ್ಕೆ ಪ್ರಹ್ರಿಯುಕ್ಷ್ಮ ಶ್ಯಾನಿ ಶೋಗನ ಂತ್ಸೈಕ್ಷಿ ತುಂ ತ್ರೈ ಚೆಷ್ಟ ಲುರೆನಿವಾಂಚಿ ತ್ರಿಕಂಗು
ಸಂಗ್ಗನಂ ಬತ್ತು ಗುನ್ನಪ್ರಾಣಾನ ಭುನಿಂ ಗನಂ ಗಾನಿ ತಪ್ಪ ಸಾಪಂ ನೆರ ಂಗ ಕತತ್ತು ಮ ಪಿನ ತಧನವಾಂ ಮನೊಂರಚ್ಚಿ ವಲಂ ನನು ಬುಗಾಂವಲಿನಾಂ ಬರಪ್ರತ್ತಿದೆಯು ಸತ್ತ್ವ ಸ್ಥಿಣಿಂ

[illegible]

తవివిధ పద్మనాభ సవృత్త ధ [illegible] గంబుగం భుంచ గం [illegible] రాజిలాలు బుధ్ధితి ధర్మ తను బు గత దారం బున నవము ద్యకమొ [illegible] నెధ్ధర [illegible] వుస
ఱమన్న ధన్ను వెన్నై చేరం బు దారం బు గన్న [illegible] వనంబు [illegible] రాయము [illegible] గరుడ [illegible] వత్తెం చితె రపోగా నెరె [illegible] జార జార బ్బా చు మ శౌర్య వు ప్రవి వాగ నింత్ర నంత్ర
ఘులెత్త [illegible] రూ వ అం తే బలన్ని ధ్వం [illegible] కాః త్రం బునం గవని [illegible] రుదురం బులు నా లుగు [illegible] వెలన వప్పురి చిప్పరి ధ ప్పరిం చి జిరవిభ్య రం ధ్రి ప్త విగత జీవ
నిం [illegible] వ నదితం పత్తు త్రిదశ ప్రవి [illegible] రాలా గ్రమువై బడ కనది యమున యమ్ము [illegible] త్తె నిల్లు కొండొక తాల గ్ర ధము
వ [illegible] విరిగి చు వొ లోమి పెదా లవృత్త [illegible] కెత్రు చంద్ర మంది త్తవివధాం చత్రిగు రాలు [illegible] ముసన్న బాపుతం తత్త పునే ధర్మ వము విధం బు [illegible]
మూ తీ [illegible] యము బు ఘు [illegible] చ్రత్న [illegible] త్తుం త్రు వుయ నో యము తెంత్రు ! పనియ [illegible] మె [illegible]

ధృవులు గాను ముకుందుడు వనజాక్షుండు నేత్రుండౌనా ...
ఫలస్నానం తపము దివ్యౌషధములు నాశ్రవణ ...
మనుష్యులవల్లం చెప్పుచుండుదు ...
... లుగాని రావణ ఫలములున ... మృతింపు ...

వంగ్గనే యవముత్తిమెల్లనన్దవ బ్రాహ్మలు శ్రీనవ శ్రీము భక్తగగవలు లక్ష్మీ [illegible] ప్రియులు లక్ష్మీ ంగవదు [illegible] దగనియను [illegible] యువు దయర
యగురాడేపూర్తియనే [illegible] రాపుం నేనుం త్రి నరా గ తవమాగం గరవత్తు శ్రీ [illegible] త్రేన యతి రాన్నాభలరాం శిరామే [illegible] రవృ [illegible] రవృ నురక్తి ధ [illegible]
నే [illegible] రిత్రి రామరవుంగతి రాం శ్రీ [illegible] దేవి రావృరిత్రి రాత్రి [illegible] లక్ష్మీ [illegible] రవృ [illegible] నే రాం [illegible] శ్రీ యన నుయవుది యను [illegible]
లజెవల జవిలాన ధరాంరవుం వేదమేయు ఘనేర [illegible] రఘురాఘనే దినే [illegible] జే రగనాపేర భానులు వాగద వంషునెగడు [illegible] రవివ [illegible] రణం [illegible]
దైగోవ రాంత్రి నయు నుంద గుగుం [illegible] రారద [illegible] యుత్తి [illegible] రగావన్న [illegible] లక్షి వయుక్తి పాదు చేనాదు చయు [illegible] వుం [illegible] రుని వాంచనాప్పు [illegible]
[illegible] తయుత్రే రయయు శ్రీ [illegible] తత్ర రనగ నయులు [illegible]

[illegible]

...దఱుకొత్త లపలనామ ప్రికెలుచిపె దింత్రై నెప్పులకొ వచ్చి నెత్తి యప్పలోదిదిం చెరి (ప్రారు నవుద్ధనె పెం బొబ్బనాడు లనంగి రరించి నుర భికేసు మగంధం బులు నె కొనిరు చి [illegible] బులు [illegible]

కొనిర నొప్పచు రాంబ న యన్నం బుగాడిచి తప్పు [illegible] లైనం బుకె యప్పల సూపు నె యుండిరంత్తా (గేదనాక నాడబ లెశ్ర(ఘ) డాక్రే డేరా కన్న [illegible] కావాలకొలు దాన గాడి కన్న పే (డేడ

వికి బని యు నూరా గ్గావ్య లుడ్డే గావకొలున [illegible] రవషు నగం డి డేన్క్రి [illegible] లా విషశ్రీత తాయ మహా విలైకా నిలం బు నవాని [illegible] మడి న (డా శీ చ్ఛ రోఘం నస్య రాణి

వంద్యుడేకన్న పే డే ఘే నా మహా తధార [illegible] రిల మిగారీని [illegible] మకొ లను(బు) నే కెం చె మురలు గవా రూడ మకు [illegible] కన్నే ల నం మా ర ల [illegible]

[illegible]

౫౧ ...ండెం ద్రేకుబాంధవాలగని యుత్తని బంధులు ... బురెక ... దినెవ ... యురం ... ప్రముఖ ... వపాదం బులు ... లకగ ...
అత్యుత్కటకమ్మ అయియున సొంపు నాగని నతాలరాల వదంద ... డమునక్కి నిత్యరుయారు కలాధార మాల ... తపైన ... పాపట్రి ఖిలం గెనె ... దెనక్కి వేనమున న ... వెత్త ... యు
త్రాలఫలముక్తధైనవులునగాచకేలున ధేనక వారన ... మద్ది ... న మయంబునసురలు విరులవానగాలియుం ... చిరదాంక ... ఘలుమొరయుం పారం
కవలలాచనుండుగావుటెత్తగె యమాన వెక్కనందె అకక్క యుం ... నను గా ... కొంబుల మరచించుకొని మందకొండె ... నియనమ్రు ... గౌడ దత్తా
సంకొనితకుంచితబంధమయూరపించ ... సదిపి తమందర ... షైలనన్న ... మాలామరిపు ... కొగాంపటనలాని ...
శ్రీకామ్యాకారవకుమారనిగాత్రిరిగావునతుత్రనయనోత్సవంబు ... ములన యనపదన కమలమరందాంబుతపెలెన యన్నతపాదములవలన బ్రావిదిన విరాజిత ... వారి

పదవయుత్పురముసై ద్వదత్తయుంబ్రియ పాత్రముల నెవధాం బొబ్బ ముత మరంద [illegible] త్రయుగ బ్రా [illegible] యు [illegible] ముత్రము [illegible] వులవె

పరగసైన్వబ్రియ వాకప్పు అర్ధి మాంచద్రాత్రి తిరుగాగు గోవగా తిరా జనవము [illegible] సెగ్న. సం వవద [illegible] తిస్స తివ వధలవిగా దెవ్వ రికె నైన [illegible] వతలయసైతై

శవ నవుపు రుప్పా ౪ నా౪ వరాలా బ్రప్నపదం. బుదే నవుప్పులకుం విష్ణువగారాధి [illegible] నెలకం బున్నసెవన. తనవయున్న దివం. ద్వైలాదుల్పప్నయు. చాలా [illegible] వమస్త

ఛావవలు లక్షయుం ధన్నె వలక్షిం చిత్ర త్రేల. త్రికి సేన పాదెరణు వ్యాళ్ళు పైవ కిం. విసంజాల దొళవపు న్నిసవ్వాం. శరిచి సవ్వం. తస్తాం వరలనవయున్నె మేయతనం

లైతె మిబ్బిసెనితపుకి మేరవానెను త్రగ్నపా గౌతపా ఆ దెవా ఘర్షేల్లి సె వంచిం. వనకు చెలు గొవతలకు ప్రశ్లో. వనే మిచ్చె దొయనిసం. దేవేంద్రవు దొరాయ చన్న దిప్రసన్నడనెరశ [illegible]

[illegible] తై రెక్కిపుసొంపయుక్త [illegible] ప్పయుంమాచ్చావయు నిగవం బుగా [illegible] సెదియ్యు కున్న తి తోనిస్సనా పాంవనియుత్తుపదుభ్యసాంతవ లా కాన్నౌ ౧౭౮౪ అది యుం. సు [illegible]

[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

పిప్పలీన ధన్యులైరి గాదె తలచి చూడం దండప్రస్తు సాహో పాదము ప్రసన్నం కృష్ణనిదె దివ్యతేజాలతో పుంజ పెట్టిన మిలిపిత మము యెవ్వరైన గుణ బులు బుధాం కైనె ధనసానాం లతతా ప్రతిఫ
ఘటములు కై తాధ్వంశ బులమెుననికై పాదపద్మ సేవనే దసదిన్నెల శోగ మొక గంబు బు పన్నగాంత్రి జైం దివెనెపెన్న సేవము మోం వనే దుగ్గొత్రాంగసాంబన వలు లపఫ ళ్ళు లప్పసఫల
వమొనెనదియ రక్షిపాపామి నంత్రాంచి • పంపుల మిత్రు జనకులుధాంసలమ్మె పలుండ్లి దివినలో వెడలుం దుర్జనవు లం దుర్జనల లం దును శ్రీమం చి ఫల.
రయుదుం చ్ఛిరించె ప్రమరి వాటునేయుచ్చితరు ◦ దుర్జాచ్చిపొనకొ అఫ త్రాదిఘ్నుట్ధం బున్నపుల్ల నిమ్రోయలంగ రక్షంవ్య నిమ్రో వల్లం వ దుడ [illegible] శా అనె లక్షం [illegible]
బులొగూడెకెక తాన్సె నెయు కైకల అలుక్ష ఘయు వొనెచోయుము దానెరి [illegible] బొలి దుర్గం [illegible] స్లవలులు త్రిషివరాం [illegible] హానసోపచన గట్లు పులారాధీ [illegible]

నయుతుడవుం. బునస్త్రసమవరుఁద నిత్యుం. దేవాసురమద్వదిం. దివ్యదేవం ... తద్దిం. బి. దినస ... లలతాం. గలల్కసంకలంబు నస్త్రులవిరచితదేవాంత ...
యున్నన్నరితస్సరస్సురాగావ్వె. వరివెంల్వధిలి తపవనం. బునైనవనం. బు ... శ్రీదిక్వనిన్నయుం. చేస్త్రాన్నం. ... వలల ...
తనైచక్రం. చేయోదేవవాం. శౌజిత్వం. బువారిం. చేవుం. ... సమి. కరిం. గ. చే. ... ప్రవేయులల్క పుసూనఫలవయ్యవత్రస్సవ ...
శాఖ(శ్రీ)నాయునివదాత్మవేయులకొజనిబ్రో త్రైటిజాచితెపిసియనిశ్చిలపావనవెల్లనరికితిగుం ... చునిదితం. ప్రైవలుపై. ... (నదవిలాగా ...
నైస్త్రుడవనివియునరికొల్గ వైచెవియ నిగణం. బు(నిరం)బర ... ఱనివ. ... తం. బవనిలతెం. త. ... పులలాం. ... (శ్రీ)యలవేయు ...
తం. బునవిన్నభూ. ... వవారిరిత్రబి. బుల నివవి ... నరనిహలీ ... లుచెలు తచునువిచి ... తవారు ... లఖ ...

పోతాదిం బెనర[illegible] దృంద౦ బుగె తిం చెత్తు। [illegible] త్రివపుత్రాదనుండ్ద యయుతకనె గొపం ల్ల[illegible]వపూం ధ్రు దిత్ర పమ్మఫ్ర[illegible] బుల్ల[illegible]గుపద్రసం।
బెనరా నెం బుకానే ఘటాఘ శాం రిపుఘా తు। హావ వరి పొం ణాని చె యటం కెర గావు బాల కెం। తిగవ పొంత వేగ విశ నిలికేశ త. వటర్విషఘ చె ఘనో రిత్సెం। పు నిత
పై వద్దిం గలకే ఠాం గెడనకృ తప్రా। త్రుగాంగ విశే రవుల బొంది నెవృ దూ గుత వ్ర పయుం కెణా బుద్ధు వొంగ్రు మ్మ ఘ్రాలపొత్త నాన్యతి తొంగు
రాం కెనఘువల్కై ఘాకి ల్కి పెడు నెక్కి ఘృ త్రైక్తాంథినల త్రియం [illegible] నెపృ దనకునకగత్తికె శృంజీంక్షాం త్రువళు। త్రప్తా గ్రం బున రాజ్య వహ్య తెగేః యులక్తె[illegible]
పాం బుగానెం నెనరు లొల ర్తో త్తు। ంగత ధక్తిగ మ్మెఘ [illegible] గు[illegible] నెం బుగాసాప కల యకైపఅయ్య్యు। వనరం। బ్బు। నారు బాలగం [illegible] దుల వెంచు నావ[illegible]

బవలనేమదిమ్మతిబ్బినే వృక్షన్నవక్షం బ్రిమయ [illegible] ంబుంబువాన్నిళ్లరేవేలయుండనెరింగెంవ్యావయాం [illegible] త్రులుగాచినేనదు [illegible]
గ్రనాకానినవ్వులకే బూత్రంగదనిధిగ యుగనే మెత్రల త్రోసెంచల్లు వదితువశెళి నెయ్యి [illegible] డిస్సని దొయిళ్లి ఘమాసవే శ్వర వెయ్యత్రే మద్దులగలనెంళి ౦ తిలాగలదది [illegible]
బవళివిళ్ళలచవేనుమండ్లనమిాదేవర తెంమలసంత్రేనత్రుత్వ [illegible] బడిత్రగ్గనం ద్వదవ్వం గళిచెకెమయుత్రేపవనం బునేరి కినప్రాణాలవెద్దిద్యానన [illegible]
యమాత్రిదుష్ట్లలాసుదనెంబు తొంగునసుడు నుచెుం ద్దుచాంచిపెరగంతినె జననలోస్రిక్కేజోయుజవతరిగబినబుబడిలలద్ధా గ్రుతిాంచి [illegible]
తియజ్జ్నిస్సుబ్బిగాంవింద్ముయాశది చాత్తునానచిరా [illegible] తనిచెయలుంద్దైనుాంళ్లచన్న [illegible] నం తెవ్వ రణానం [illegible] నం బునెరయాగ్యంబై [illegible]
వి [illegible] లవే వునే [illegible] తాలం బు [illegible] ద [illegible] బెనెకి [illegible]

ద్వితీల జంత్రువు లనేనాత్మగా వునే వుం యాల్వాంనులతెన్నినువల నడుగువునుచ్చినో ... వాడు లాక్షములను వాతమ్మునేయ్యాంగ జలజాత్మునిం దుం (వు రుమువి ధము తీరం వుమ్మే
యొప్పెరుకల్లు డుత్తం దుని స్థిలగణివులుం దు (గ్నేవనిత్తు వేష్టగ్నా హాష్టవెన్నెన్నద్రాతు గణివులుం దుద్నేరుం నేష్ణు గ్నేత్తవత పవమత్న వాన్నెగ్నా తిం చి న్నవాం ప్రవతే
వవుగది రుక్మిరూపించి దాం ఘునెరుదాదు రావత్తుదరవాతులగునెన్నుతవ ధ్యుమ్నెత్తిలజ్వుతి జం విక్రొష్ణు ధావ్యులుం వానన్నవెన్నిగుడె చిజలజన్నం వేవృర్ను
చిత్తిలానవ్మెన్నెలువృనూవెనకదేవమువ విన్నగెత్తిన్నుంవేతిం చూ (త్తి చెత్తివాన్నెనం దనుండెప్లనియె (కె (రాగం బునెబ లకొప్పట్ల బువెరాగం ద్రువయునే లగుచ్చ
పన్నువాలుత్తేభాహెూగం బునెబ్యాందావెన। భాగం బునెహాగాచిరత్ను తత్తత్తునాన్నెలానతిత్తూ రివత్తు లత్తెవ్య దం కెవ ష్టుం దుర్నే పత్తె దవే చేణుకె వృ పూరిం చి త్రిరుని
వ్నెవాలుత్తం డెగెవ తెలవరారుం లువ నెత్తబవసువాం రం బొలిగ ... గ్నెయు లే త్తిలు వెూల నాల్తి కే వుయ్యె। లస్టే దు గాంచి ... [illegible]

మం ద్రోయుచు [illegible] తాత్రయగుచు వయిగి నలయెం ద్దతనవిలి విష్ణువు [illegible] మియు [illegible] వృత్తి [illegible]
సైతెం బునన్నిత్రె వృత్తులన్నైల వృం జేరి రరణ్యుసాంమి వలనం నివేచునం వదికే [illegible] వలంకెం పరమ్మం నునాంబ్రలద్రిాన్నం [illegible]
చతుస్సెం వృలుం దెంచ కలున్నవల ఋజ్లువాల కులు తోడు చవద్ద లుగు ఉండ్రివాలుకు నేస్వగరచ [illegible] చుం తృ చు వనరాబు [illegible] నుల్చి తిరి [illegible] చేరావు రం [illegible]
త్రనూనపిం ప్రమయితాప్రన్ఛాంవి చిత్రితేాం గుదూనే । త్రుశిష్టణ్ణు [illegible] నాదపాన పుష్పలాను [illegible] ప్రసన్న [illegible] వవాలగేత నావవివ్వు [illegible]
ఉమం వ కున్నలు [illegible] ఋనాఋన్నవెనునా మతమ్మత్రిం [illegible] వనసంధ్యసుం [illegible] పామువదినం చి వమువిం చెన శరణ్యము లోపల [illegible] మెంతృం చి రిచెరవు రు [illegible]
అనవరతంండిపు నివేచునుఅగ్నిలిజంత్రుపృలనునాత్ర [illegible] లంగి దెనినవేల తొడదలు వెస్సు పుతెచ్చి ముచల్లిశం [illegible] నాపున కలాంత్రకులం ద్లెనజులజనే [illegible]

ధ్యుం దేవ దేవత లపుని సేనగా ద్భిలం చి యయి సాత్ర్వ తిసాం డన యయి [illegible] ర్ధ్యతత్వం బునే వే దేవతల చెలం ధరు రెల వాతి వుయా ధృత్వం బు చె వృ నాల బ ద్విధయ త్రుక్తై వర్త

త్వంబు గానె జ్ఞ ధృం బు నేని పెత్తించు చున్నాస సృష్టి రుల్మ బుత్తిచే నరిరం బులు ధర్మాని స్వ రయు చెలం ధర దధి గాపు సాలు కాలు దేవాని చరణ ప్రసాద్రేణ లచ్చి గాక్షర

రున్నానెం దేవం ఘుం బ్రనుసప్తవారము తిసామేనూ తిరిం ఘం గానె వా త్రికెక్కె వారై చెసు వారి లూనె తడ్డైని స్సై ల్పు బ్బ గన్నం బుసాత్రి యుష్మ యం జన్న వుం త్రైనె నెం

డిడ త్రి నా శ్వారాగ తరలు ప్రతుకత్తం బులపుం నన్నట షైతి గానన్నుయు త్రిపు లక్ష్మీసుతు లునైన నుచాలు బ్రాయచు కాత్రి యరాడ చు కె [illegible] తిజబిం

వగ త్రిల్లులై విలశిం చు గొప్పులు గోవికాప్స తులుయుతేన్న తవెత్తిబి చెళ్ళుగనా త్రివాండ కెళ వాని శ్రీరామ వరిదు గానం బ వృచాణ ముద్రేకర సంకేత బు నెల్లు వెన్నువయు [illegible]

తికాం డరు వరు దునెం దృష్టొపి శ్రీ తజ నవు లబ్ధా స్వరె చింతిం ప్రుంగాకె భక్త [illegible] కాంచ [illegible] యాదె [illegible] లు చట్రా వ [illegible]

ఛతిపు దలంవ జను నెనినన్నుపుపుదివాయిమ్ వేంచినపుచేవాత్మనవతు పక్కెం దివ్య స్త కతో హిత్తొనన చియ్యోన విరవు త్త్యవరి వతు జ్ఞత్త వని యమ్మ రరు గె మరి పొనుగొది నరమ్
ని సెంత్తి దినక్కరుని వలనం న్నా ప్రతృత్తైన యువ నీతి దర్శనాక్షిరనం బునదెత్త్ర ... ంజ్జిసి నేంనో విద్వచి నెగరం బుతరి యుంచిన చందం బునదలం మువరు రుట రజ్జః వ్వరజ్ఞ వనిదెం
లింనె తితెలరునె వెకుం తత్త్వనయ్యరుం గప్పి నదిననవర్ణరూంవుం హై తాొవదిత్తివనెలిం గినవారి వలనరజ్జువ్వరజ్జువర్ణి దెలరు ంగ్న నం దదనపద్గరూంవం బులెత్తం దద్దం
లైవదిఆత్మనైవ్యరాత్మ యుదివారులంగ్నదు. వారితె వన్యరుం గమివలానాన్ని లప్రవ. నం బునుం గవిగితాొంచుగ్నాత్తదివ్య గాత్మ మని దెలరుం గురుదు రు ప్రాకత మ్మ
రుత్తవల నెప్రపంచం బుకొలుం మ.ఆవిశ్వనం.ప్రాపత్త నాచ్చ కెం బుత్తైనకొంగ ... మోక్షం ... బులశాన్ని నవిదిశ్న నం బు ల లాని విగావ్యస్మి తృనికవరాత్ర్రంబు లవాని
తెరునృనం వరి పూర్ణ దెన్నె నమృత్తి ననృ నాత్త్యదె ... దెన్నె నం బు త్తైన ... ంవుబునె దెన్నె నం బు వొమిని మెూడెం బు తెదు. ఆత్మలైనని న్న దేహాది నవ నితలం

[illegible] ... యెుల్లన్నియు [illegible] దవై తిని విని [illegible] బగం [illegible] గదా

కు మెరుగని వారికి [illegible] ప్రకృతి [illegible] జలచరములు [illegible]

న్నిం చితివి [illegible] జనుల [illegible] [illegible] మాం వాక్రీడిం చెదవా [illegible]

[illegible]

[illegible]

వాచ్యుం [illegible] పురాణా [illegible]

౬౪

స్వా తి నెనయు మన్నవి పె నేడు యెంతో కెంతో పతి రెలు కే ధృవు లారవ [illegible] నతదువ బోలునె నాం గెతలికె నా [illegible] మదాడన్నె యడ దుం గెతె [illegible]
యాన్స్తుం బునెన ధ వులా నిదెతె పావ దగనె వరు యవ్వ ధకెలకు [illegible] నిధి [illegible] నాం యన్నాం పిరువ లనాం శ వయునె జుం । హారయల బు ప్పునెనెయని బ్రమోరాజ్ఞ [illegible] పృవ్యునె
మతతం పృన్నిల్పి వ్రనతి నాష్ణె నె పాచినారాయణ [illegible] ం ధవ్యజలమునా ఘ్నవ [illegible] యునా త్రిరంపునెయు ంపునెయుం దవియుం ఘనెనా యనుంథెనడనావవు [illegible] త్రమల
తెసాష్ణిపక్షి పుండువ చ్చె నిధిం చునారాయణ ం ద్వైనెవపు త్తెన యది నె [illegible] తెన యన హాం ధనవినా శవత్రి వనదుచ్చి వున్న నెధం గినె [illegible] వెవ క్రెనె గానెన్నె తి [illegible]
స్డు దవ గాకె నె తరచివి । జగవు లానకం [illegible] గవులు [illegible] నం ధృల్పువుల వినువరు యా శ్రవెళ్ళు లని వెలుగు నివిశ్వా బునె వాయు గానె ని బ [illegible]
యనో ద వెళ్లుగని యెుకగన్నా రవనె [illegible] గవ్వు [illegible] నెక్షవ వ వ ంగ్రశ్రీవ ంచరుబుజనె నలోనా వెలివెతె నెలూనివెలి నెతె గాం హా తవన్నం బగున్నె వావుకె ధైయుం ప్రలిపి నా ।

[illegible] నెకాదెరుగంగ [illegible]

నా॥ [illegible] త్రపజ్ఞా [illegible] భిద్వి [illegible] ఘన [illegible] ప్రము [illegible] పశ్చ [illegible] తనే [illegible]

[illegible] వెలక్ష్మనె [illegible] దితొ గె కొన్న [illegible] వయుగళ్ళ [illegible] వెమూ [illegible] దని [illegible] యగలం [illegible] వవ [illegible] నమ [illegible] వెంచ [illegible]

[illegible] గమ్మ నితికనె [illegible] వయు [illegible] ॥ వణ [illegible] గెరాజువాగ్గె [illegible] చెజ్జని [illegible] వెయుం గెనె [illegible] ॥ [illegible]

డు నెనిని వెలి త్రిల్ల దెవు నె గళ్ళించినాం చెనగా॥ [illegible] నయునుం [illegible] వమవం వవం [illegible] తిన [illegible] గ్గి బల [illegible] జని [illegible] ధమునాధం [illegible]

జా నెలు మొనసెనయునె నెత్తుండు నిచ్చ గ్రేవుం [illegible] యువెర్లనన [illegible] నిషం [illegible] బరవ [illegible] గెనెడవి [illegible] వివక వలల [illegible] వెం [illegible]

తమ్ముక్తి నిరజాత్మా ధ్యమున్నను మన్ని చిద్వి జ్ఞాన రోమ అన్నానందం బుగ్గవి : [illegible] దేవాము [illegible] నక్క చింత్యం బమున్న న్నము [illegible] మన విశ్వ [illegible] తినె [illegible] ఱ్ఱ తెలి యన్న
వల్లాపెమ్మ యతాలున్నం త్ర్య విధ్వర్యం బగునడు [illegible] వవలు చెందం నాల్ని దాయ శ్వరం ల [illegible] నవి ధ మెరంగక (తి జ్ఞాలుల్నె వాత [illegible] ప్ప దేన వాం [illegible] [illegible]
యజ్ఞాదినం బష్టిగల తరజితుడల్లై నన్ని : కర్త్రైయవేము గురియలు [illegible] యనక్కెవలము బొధ సి ద్ధికితదె వముం జెయలు పవిప లమల జ్ఞాలుం దాం [illegible] [illegible]
నవిచ్చం నైనన్ను విజమ్మగదిన్ని రగకమురు : నిజకం న్నలు సిన్న జైచినిననధ విద్యారుక్త్ని జకత్రలప్న, [illegible] నిద్రజనులు నిమువ : బివత్ర [illegible] కాత్ర రితి [illegible] [illegible]
[illegible] ల్పెలిపయత్ర్వ ముష్టి వానిచగ [illegible] తనస్పర్శ నంత్ర [illegible] మొత్త యధిక సెచ్చె ఆ రవిదత్రెవము నబక్షిలె వారాలకు ధైరుగం గహ్నెత్తైయువాని యటం [illegible]
[illegible] నిగర్వణ తివిభాతి (బవిత్రాంగకె దళలనాదరకతి [illegible] యమెం బుల్లి [illegible] నింది యముల చెత నెప్పనెల్లైనె నరుగం గహగతెనిగుణాలిల చివగు చుగోవురరలమిగు ఖు [illegible]

తనకురివ శృంగారత్రవిశం బులం తొచేసి వడ్డెన చేసరి ... [illegible] ... పొంది వారం బులకు సాంగముగ లుగె దుగుణు రి యు నరాయుక్తం ద

ఆ ఘుసుఖ్ఖంబు ఏ ఘట తెచ్చె బద్ధ గ్రుమ్మ రచే చేనిత్యం గతించి వ్యాసాద్యాదిగాదిన చెంపృ చల చేక్కి మద్దుతవి మువాం వాం చిన్నె జెప్పదు ద్దుదుప దెనెన్నె వాంఛ

అం త్రమైత్రన్నె మాచి నిలువుము త్తినయినను రవింపం బులు దేరచి క్షత్తి దుర్లక్షం దళి ంచి నతుర గ్రుం ద్దువేయు ని బులు వంచి శిత్తాం జెవి వెంటడిగెన

దక్షత్రీకయ దచునెరచి త్రీం బునస్య ఐష్టక్కిన త్రీంచ్చుపునిక సొం పొంలతితే త్రౌపుటిజ బలచెం బుక్కైవేదక్షైనతగువలి యుత్తో బులతెలనువాని క్రేవుని [illegible]

లానైన్త బశిచవ త్తి విశ్వాణా వైనగులచిక్కం ఘులు వెలి వాడు ఫాణి [illegible] దలం బాలవా [illegible] చవెశ్చిత త్తి రవయువాని [illegible] త్తకం

వదునా నినలి నకొనే ల చేర నిరోవేంబుల వానితరుణగదలుకొని నెదడ [illegible] లుసాలు చేంగి బారగు వాని నగు వెంగంబు వానినను [illegible]

జెలంగశప్పి గొవిన్దనకు నన్నలవి వ్రమ్ముత్తున మాధ్వచత్తైవముంద గని పొనక్క ము [illegible] వి. [illegible] . నొదిక్కయెట్లు లెంగ గలయుద్ధపు నించి తనవు రాజ్య [illegible] ంబున వారి సంపత్తిం
చుఖలజ్ఞై శిక్షాతి మైత్రం బుట్టు తెనిగెరపలె పొగాఢు లకు [illegible] వవత్తు శిరిగవి [illegible] యక్రొధ్దా చితెహి తపోలుకు జీవనం చైనస్య పావనం [illegible] ం పుష్పికుతనెనై
మలులు వేసత్తెన [illegible] ంపమ్మె లచిగ్గు తృ [illegible] పులపెనెను [illegible] న [illegible] జైత్తై యొక్క త్రయుగ్న జెక్కినృతిచెవిత్తెం. త్రవెత్త [illegible] జెరంతవిది బహిరంతరా [illegible]
త్రెంత్ర గొపెరొగ్నుం. డెయొక్క నళత్తైం. తృ [illegible] గుగొ వురియుటవ్వాణి హసురిగ. శ్రీతెం డెయొక్క గురు ప్రలుపొరెగు నృత్యి [illegible] చ [illegible] లాంచూ [illegible]
రతింత్త రియొ జెతపెగా వే భిణి నవెవ్వె [illegible] సచుట్టె. మహి [illegible] చెలు నె [illegible] నంసె శిరాసైతబిలం. బుపొవిగాం. చెనపు [illegible] వగద్దాం ప [illegible]
మింపదిది ం చిరిరా రయెక్క [illegible] రరంబు లజ్జెనంలం. జె గం బదె । వగ [illegible] సువృకా రంబు [illegible]

ప్రాణేశ్వరాగా నేరవతింగ దిన్నవడి యెంచెయగ [illegible] తదియుం ప్రాపుంతత్త యటుంచెలు పెంశి నజ్జగంబు మెుందల యారుంగళ కొండెలవ [illegible]
సారబోజం బునాప్పు కేప్పు మెంవంవల వెక్కబ్బు గంబు లమెు [illegible] వర్ణజతయు నెన్నినయెనన్నిన విరక్షన్క మొవిం బేజై తెనని యు జిమెం వం వయున విధాంతదాన మెం [illegible]
డు యెవ్వరు [illegible] పెగలు బ్రహ్మతరంబి నెదుతగతి రా [illegible] వరాడియు వరాత్తి చి పృష్టైనన్న మాయిలు విశ్వవగునై చెపుడిట్టి
శులగతి వె [illegible] బెజ్జై రబ చగ్రాతాప్పుకేవ్వు పుతితె బుద్ధి [illegible] తె పుష్కు [illegible] జగవలు నగము బొంయున ప్రియంచి పులితి నంతనన్నె కృష లు పుష్పుడు [illegible]
వన్నరంబు [illegible] యమెలుగల వే [illegible] యుక్తుతలవాశిప వాక్షిం శల [illegible] జికెత్తైన షలుయెుగంబు లత్త కేత్రిగెం పుట పైన [illegible]
మనంగెక్కన తతక్కెం చి విచారించబు నెడన తం దుగనలుంగొ [illegible] లక్షలలు మెకు కాశే మెులెన ప్రాకరాల రద్దు లకలే వననరాని

లయంశోంభిలని యనుస్వాం చెనుండుష్యుని పృథు పతునాలచె నంధ్రేపాల ... ంద్రేవసాంబు పైనైనవే యని తొంచిరె వేన వృద్ధి యెమి యని యత్రిగినయే నృపుల నృపురుంపృథుం
స్తుండ మెనే కర్ణు నె రింగించినతరి భూనెరింగెనివిధంబున వెంగెసాలవతా గరుంభంబు నవాన వృష్టి చరించినయెం డవి రించికె తనవెనంబున నెప్రె ...
౬౦ తుంబ్రైనవడి చినను తెలిపిన వాలు వత్తు కెంత్రైన నృప్రంవాలకులంబునూ నెరగువ డియుళుని వి తకిరింతెఫుటు౪ వెండ్ర గల్గనె వాలవ ధ్రుతులునాయా
యూగుడ ... వృత్రై యెంతుంబోవ్వరు నెవరి పృథ్రుడనవెరం నెరగుట ... యుత్తం శెంధ్యుం వొంధ్య విద్యాతెనెవృరు యుపెనవన్రెర తత్తతెక్రో ఆయుండ్రుతెఘ్చి
రొనెవ్వు ... ముల గుపారంతు మేక ... పృథుమత్త కారిలబ్రహ్మ వంపున గానిపృథు ... తత్రాతి యెపృధ్వినై బ్రహ్మనెనై ... గాని వెరొక బ్రహ్మ వెంచుట ... జిం
... బ్రహ్మనెను ... ంయనుకొ ... ంబ్రివించె నిపుడు (బ్ర)హ్మ వైనవి బ్రాండగనై పవె అనియు యునేకి లంబు ...

ఘనస్తనిరయమ్ము చుంగారనం బిదెసెప గాలలెనగణంగాల [illegible] ధర
గ్గమె శ్రీ [illegible] బాలవుబిడిసూరప్పులక్షం బాలమిద చ్చ్యొసె [illegible] లర నైష్ణ [illegible]
సంప్రైగ న్నృభిక్షై యు [illegible] రమేవరమేనాతేజ [illegible] యుసా [illegible] న చరంచరమైన లోకముల్ప్రపత్తవ
భ్రియుంస్త్రైవర మేల్పైమెయువారచె నప్పుడు విచిత్ర పుదువాక్కైవడిసి [illegible] యుబ్బగా [illegible]
గనియున్న సముదాలప్పు డొయుసాలు బాలుక్ష్ర చేటుచనే సొండలతనయుం భ్రమోభిమ [illegible] నం బు నంభూలెంక్షె

పరంతపులు యీ(నా)లు శ్రీవత్స ముంజ కారాంగద నూపుర క(ర్ణ) కటక కంఠ గ్రైవేయ [illegible]
కృగి
స్తులును। చతుర్భుజ శ్రీచక్రయుతులును। పీతకౌశేయ వాసులును। చంద్రికా [illegible] శేఖర [illegible]
శేఖర కిరీటులునగు। శ్రీమన్నారాయణగురు విగ్రహ హంసరూపులు సైన్యుతులు కల్పబ్రహ్మ [illegible]
పంచత్రింశన్నై నే బృహస్పతి చరావ = రంగన్నాయకులు। అగ్ని మహాది వహ్ని [illegible]
సేనాపతి వింశతి తెర శృంగన్నలయను। [illegible] లక్ష్మీ [illegible] శేషతల్ప [illegible] సే [illegible]

[illegible] సన్నుతకోనె [illegible] ధికే బాశిన వారిని ఘనుస్తు వారినే। బాధలు గ జూచు [illegible] న ఘోరి నిరగ [illegible] శ్రీధు

కృష్ణమకళ్ళ వెంకట్యాద్రిరాయ మోసేము పచ్చ్యాగదే విధాతకును [illegible] కవేర [illegible] యంబు ల్లకవెక్కై

[illegible] స్తుతి భూతే [illegible] యుక స్తూలచక్ర బ్రాండగానూపక పారవశ్యమున నొందుచు [illegible] మిరాజివేం

[illegible] దార్ల జగ్గ సదుర్గ భూండ [illegible] పురగాచానందమండన్నైనంతతని బూచిలన [illegible] పడిన [illegible]

[illegible] నేతెంనె ఉరనాల్లో [illegible] కిందగనెంతవరడను చూపనాయాంబాలమును [illegible] లక్ష్మీ [illegible] వెళ్లి [illegible] చెల [illegible]

[illegible] తెలాసన్న [illegible] మాదమన జీవ [illegible] సనెని [illegible] లేరితె పెట్టి [illegible] లుం

సంభ్రమమున మస్తకస్ఫురితశేనవధరమములను । అనేదంగు దీర్ఘకసత్రామములను శంఖత్రిగదాకమలవ
నమాకరుణగాంబా వాత్త్వికత్వకళావిలాసములను । అనంత సచ్చిదానంద రూపములను । విభూతిదివ్యసం
పుంచుము । సత్వగుణాశ్రిత విశేషంబుల కుంజరాచిత్రము లొంగు పుణ్యముత్తి:
త్వుంబులును మూడు లోక ప్రమదంబులు బులైన శత్రువులను । మహాదాంది
త్సాంర్ధమాదుకర్తగు గాంభీర్యంబులును । శ్రీపతి పుణ్వేదాంత వ్రాతములకైన నారుంగ నరాని శౌనం.

ತನ್ನ ನೃಪ ಸ್ವ ಪ್ರಿ ದಿ ನಿಪ್ಪ ರಂ ಬು ಗ್ರನೆ ಹವಿ ಯಿಪ್ಪ [illegible] ದಿ ತನೆಯನು ತ್ರೈ [illegible] ಲಮ ವಲ ವಿಲು ಮು ತ್ತ ನಿ ತಲಂ ಗಿ ವ ನಿ ದಿ ವಾರ ಲಂ [illegible]
ಲ ನ್ನ ವ್ರ ಂ ಪ್ರ ತನ ಲಾ ನಿ ಜ್ಞ ನಿ ತಲಂ ಚಿ ಯಿ ಚನ್ನ ವ ನಿನ [illegible] ರಾ ಬನ [illegible] ಬು ಲ ಕ ಲ ಗಾವ ನಲ ಲ ನ ವಿ ಷ್ಣ ಂ ಗಿ ವ ತ್ರ ಲ್ವ ವಿ ಷ ಂ ಗಿ ನು ದ ಯು [illegible] ವಾ ರಿ ತಿ ಕ್ಲಿ ವ ಯ್ಸಿ ಂ ಚ ನ ಪ್ಲಿ
ವಿ ರ ಲ ವು ನ್ನಿ ಂ ಪ್ರ [illegible] ರು ವು ವ ತ್ತ [illegible] ಚು ತ್ರಿ ತಿ ನ ಂ ಬ ಜಾ ಷ್ಟ ನಿ ಗ ನ್ನ ವು ಪ್ಲ ನಾ ವ ಲ (ಶ್ರೀ) ಯ ವ ಯ (ಋ) ತಿ ಡಿ ಂ ಪ್ಲ ಬ್ರ ಂ ದ ಂ ಬು ಗ ನು ಗ್ರಿ ನ್ನ ಂ ಬ ಡಿ ವ ವ ಪ್ಲು ತ ಮ ಂ ಚ ನ ಶ ಗ ರಾ
ವ ನ ಜ ತ್ರಿ [illegible] ಧಾ ನ ವ ಪ್ರ ಯ ಯ ತ್ರಿ ತಾ ಕ ನಾ ವ್ರ ತ ನ ಯ ಗ ಮ ನ್ನ ಕ ವ ರ ನ ಯ ತಾ ವ ಯ ಯ ತಾ ತ ಯ ತ ರ ಲ ವಾ ದ್ರ ನ ನ್ನ ಗ (ಶ್ರೀ) ವ ನಾ ವ ವ ದಿ ಪ್ಲ ವ ಯ ದಾ ಗ
ನಾ ಂ ವ ಪ್ರ [illegible] ಅ ದಿ ಮ ನ್ನ ಮ ಗ್ಗ ದ ಯು ಶ್ವ ನ ದ ನ ಯು ಂ ಮ ಲ ದಿ ವ ದ ತ್ರ ಷಿ ಬ್ರ ಬ ದ್ಧಿ ಂ ದ ನ ಬಿ ತಾ ಂ (ಶ್ರೀ) ನ ಶ್ರೈ ಪು ಲ ವ ನ ಜಾ ಸ್ಯ ಂ ಡು ನ ಬ ಜಾ ನೈ ವ ನು ಚಾ ಪ್ರ ಶ ಗ ಯು ಜ್ಞ ಮ ಪಿ
ನ ವ್ರ ಷ್ಟಿ ಂ [illegible] ದಿ ಯ ದಿ ಂ ಗಿ ಯ ಯು ನ ಂ ವ್ಯ ತ ಕ ಷ್ಟು ನಿ ಂ ಜಾ ಂ ಬಿ ಮ ನ [illegible] ತ್ರಿ ಲ್ಲಿ ಯ ಜ್ಞ (ತ್ರೈ) ಪು ಲು ನ ರ ಮ ನ ಲ ಯ ಂ ಶ ಂ ಬು ಲ ನಿ ಯ ನ ಗಿ ಪಾ ಲ ನ ಲ ವೆ ಯ

మంచేసి వెసం బునవంత మాటినముం బునను త్రయోందుముక్తి ద్వించెన్నాం ధముఖికి నిదాంధదినంబో లుకి ధమవత్తి యయుంధనం దొత్తేచాడు బలునృద్యుంధనం దాం నసనాపనలుయున
షుంబిని [illegible] వెంనలుమె వెసత్రచూం శంబున। గొవ ధనినై పుకి [illegible] నపుచుచ్చం బులుగ్రాసం బులుగాను చల నృగాయు లావెంగ లుంగనిశ చయ్యమ దెపమునపాస
చరింపు చనెమూపు లప్తెమొద్ర కెత్తీవం కృచుం। దదవల యునా లు [illegible] నగూంధగ చెప్పుడాంయు చుంవదిన వలుంధిశాలంతర వాలమ లుంవత్తి
నెత్తె పొరిమాంపొదవ్య లు చనస్థరిచ్చె। నియమచతు [illegible] ంగ ద్వెదం శిసాంకచుం కెపవ్పలం త్రిగాపకకలుగావులని వారి [illegible] నల విగాంకదిగ్గిన నలుక రోకుటి
శిస్త్ర లగ్గతింబగధుగనన మౌగ్గెం బున వానితెం [illegible] వచ్చిరైంకొల మెప్పు చుప్పకొదుకలుంగ్గనపుభుపు అయ్యలుగంయు పలుంను పుబుతాంతరరిమయుకె వెలయుంగ్రగలకో
లకి జయ్య నడాశి యెత్తకొల్లిసం తృణ [illegible] కొత్తు చేయత్తుంగతింపిత్త [illegible] నవలక్షిమ్మ నమలు రాగమయూకోనిమ పృకె వయుచుకె దధర్మ్య తెరంగసా [illegible] రాయు

నిలలవెలసెంబులరక్షాతిలకంబులువెలసిన [illegible] యన్న [illegible] ంగి [illegible] బుగానిమను [illegible] లయనె [illegible] తెరగ [illegible]
శ్రుతిమౌనిగెం తత్రరవమ్నాతల్లులతాంబాలు [illegible] తరగతి శ్రుతి [illegible] రవణినాథాఘాసివు యలంబునాఘా పాయణివె దు:ఖాను నిక్కి [illegible] లకుంజ్ఞవిగా [illegible]
[illegible] యణిశిరివాసంవునుచవై బడివే కొణినివెంచి [illegible] వెలి [illegible] ప్రాయశ్చిత్తము [illegible] యండెడవెకళ్ళితింవు చన్న [illegible] యడ నాకు చెం [illegible]
[illegible] యొసగెళ్ళిజవతుకోయి [illegible] త్రెలకునుగాపలి [illegible] చాలగతిగెవులవుచ్చావు పై వరూ తలన్నివాం తియణిశిల [illegible]
లవెలు [illegible] తిరిగెకథ [illegible] నటఃకిఃకి [illegible] జననలకెళ్ళకె [illegible] లత [illegible] వుం [illegible] వుంటకె [illegible] తింపు [illegible] యగు చు [illegible] నిత
[illegible] తత్తమతలవెలయున [illegible] యుల్లునెత్తి [illegible] చాలల [illegible] రటంపంబులువాల్చి తన్ను దానరజం చరకాన [illegible]

౩

తృశ తాన్ర [illegible] ద్రుతనుం ధ్యా ప త్రివిష్ణు డాం వత్తు ఛ ప్పనాం నాశ వముష్ణ కధ్రాం పంబు తైస్య [illegible] పాలవత్తురూపం బులత్త నైపాల వెమి కొట్టుము శమ్మె ం ఉగనత నికి
తశహావ ష్మతి గల దే పత్తెపుమశ లుపుయని యె ఉంనెతక్కయు పుశవిం మనతువహాశక్తు లుసుశ మశవె డిత్రె పుశ వరికెం వ్యుధానయ్యె పంశివెంశలం జనెశలు తొడవుం వశసనధి పాల్గు
యుప్పునొలవ తృశరూపం బులవి పారింపు మవుంచ నొవచ్చి పాశిపాశి దొ ధ్యానయ్మెవత్తుంబు లవుయొవ ఉనెంచు వెస నివిం తత్త్వా లశలపం బులనెం వరి
గృహంబులం ప్రవేశింబి చెణొలనావంబు లునేశిసాధు [illegible] డెనలవె నొనాధముల గొల్లనెవినలశం త్రి = [illegible] యుక్తివధనొచిపోయె తత్త్వ
కొనిమూకొని తల్లులు తేశ గతింపు చెడు జ తి [illegible] నెమ్మ వచ్చి త్రిపనస్తులు పెం ధ్యుధ్యానమం బుధై వెదత్రైధ పాల్గు నిం డు కొను పెద్దు కని చి [illegible] తత్తు తాం తికి కైపవ
మరిపుయత ల్లులు ల్లంబుశ వెళ్లి గొల్లిశా [illegible] ఇద [illegible] ఉంగు లి డివు జ్జనం బు లుగా వింబి గ్రంధం బుశ లంధి త్రాడి [illegible] దొడ్డి

బాలుర పుత్రులు ... [illegible] ... బాలులు ... [illegible]
[illegible] ... బాలురకు ... [illegible]
[illegible]
[illegible] ... బాలు
[illegible]
[illegible] ... బాలు ... [illegible]
[illegible]

వులువృహా ఘనమైక తుమలు రియు నైన దశ... దన్న్యవృక్షరి లు న
శ్రేం గంబు నలపై త్తు దం డం బున్నల జ్ఞా రిరాసన న్య... ల కలి షేల
నెన్నైరి త్రైత్రి న వ యా శ గా యల యత్రై శేసం ధరిం నెల్ల రిల
షునే రతిరియ నగవో త్రైన్న త్యూ ద వృ రులువై గంధ దనై
ఖులు నరిధి రునే దత్రైపులు మే వృత్తుం జ్ఞా చిన్న హపుని

క్షై

వబ్బిగనెములుల్లంబుగలువల్లంబులుని తివెం. సాక్షెం బుల్లైన ... లు
శ్రీకృష్ణునింతిరిక్షరాగసూం చెన్నం. డిరిజ్జి ... సలుబుఠసు ఠ్యబుమ
చెన్నిపుత్రిపూవహాం ఘ్నిఘవొంబివరాం బిశి ... డలుమనిసిపడూచి
చూంపవెళ్లనిసెం రుచూ సొనుతదుఁ ... డొగ్గుడావ్యుదూల్ల
చెవితనపునొంపుతింత్రైనగళ్లాడునెతడూల్పర్ష్మ జుష్టు పునపు

ప్రజా త్రిష్టు తీక కం విదిగె రాజ్యంబు వైయ్యన్నార ద్రుల్లు పందించునే
విశ్వంబులలున్న బువ్వులలం త్రుల్లు కెంచం బులు చ్చిం చిర వయ్యిగావా
ల్లుదినె చటం ధ్రునైన ధ్రు మొకనికం । నవములాఖ్యడాడి యల్లునప్రిం గ్గ
చన్నిదవ క్కొనిని కలం క్కోనికు ధృగనైకధృ య్యున్ని యయు ని ధ్రు చల ధృ
తించి శతకక్ష్మైత్రాం వినెంవిభువ్వేరాకిషిత్యమైకే ధ్రునైకధనవ్వ ధ్రునె లలకిషిం నైనే ధ్రు

...డు ... డుగా గమునవయుంవ లోలాచితవం సేనా లేం బు... ...వెల
...గదువే ...సు మెఱమించిన సత్తిరుడుడో వలి సేతము యతనుని చిడెలకావి
...లిచి (సం) కత్తి లనడువ జన్మనగ్గా చుండి... ప్రాపణి వులన యఢ
...క్షి నాతి నౌవు యుష్లు కృష్ణు తి తుల్లేనగా వరు వట రఘుడు చ
ల ఘుకద్లి లతు తెమ్మె (లంవుడు మెర యుచు చుఘోరం భగవనం ।

దయుం కోష్ఠపుసాధునిరమియుమవాగం భైరవపుత్రకోసదనంవత్రగవయ్యాపద్మవల్లభవృంద ఏవరయ్యంవారవయ్యా త్యనల్లలలబాదిత్యానవిశేషప్రాప్తదంబికాలయనవలసవాలి
నేరవుకోకవాయమజాతనాకారంబుదానాశీర్వధుశ్రీ [illegible] తిత్రితేవతితేష్య రయంయశై బగునకులివృత్తానుచలంచినరేగాలిమాంతిం గదవడ్డికలయ్య తులంవచ్చరలజ్జల
దక్షననెభవ్యగగ రుపొడుపెంగలంకృత [illegible] లంకృతప్రగునకలునవియగలవాళ్ళుతుంలయవయునదైనైయ్యచనిస్తాయి సుకతిఘశిష్యుచేరాచివేడపుకెలు
చిహ్నతిం వృక్షాలులులకృష్ణరిషాపమర్యు దుం దేశప్రనిరాకయంబారికంకెలాంవిదుం విం పగ్గారండాగామవసు లాకచకిగడుపుం రపన్నసిద్దలలు
చిత్రశేదుం దక్షకంగలునిరుత్రమం [illegible] రవాందృష్టయ్యిశేశపెలయుచుక్కదుంగ్రవివాలింవి పచుంండగనరు ంద్యత్రిత్తిభుం జింతా మొ౪ వాలు
ఆనినవగుం గాకయునివత్తుంబులు నుత్తావ [illegible] లలంపగుజలంబుల నరదారుభూంవి ॥ = = = ।

చు ఏయుం దం ఘ్యగాను ప్రియునారవమైం ఋత్వృత్తాంత్రం ప్సనిగ్రహమ్ ఉలు ఫలం చెగ్గెద నప్రిణాళ్ళినన వ్వు ద్రుయోశం దవ్యుర వయోగి క్లిష్టని యేయుప్పుఅయిదేం శ్లిక్కం భూరయు
శిఖావన్నెరేంశ్లప్రాగం దివయిని యె దిప్రాయనేం చు। అయి దేం శ్లివాం రైనయు బజాత్లే నరిత్వం బుచోగం ఉయు నాగావబాయు వెళ్లిగదల తురశ్ఖరిదిదెపు చలతురువా
రతుని రుచున్నిశినవనిసేయి దినగయెం నేయుదినానేంశ్వరయత్నారి.గెం సమన్నిసేతెంద్రియుం ప్రైనపునపు దు। యెంగవృత్తిబూశిమెయిత్రీంత్రం బాం
తించిషినువులరాజ్ఞవలస్సినయుదుర్స్య। వరవగువన్న వయనెను ఉ.ఉన్నరవదినాయలు నిష్ఫరాణలు కైవల్యాజ్ఞయు తలు ఫన్నుక్య ప్రియుడు తాశిపలనివు
ఏలు త్రియుజనలకునెళ్లైత్రి వద్దత్రి వయ వుర్పునచ్చం త్రియు దుగువారి వరిత్వం చెలు ప్రియ చేర్చు ల యు ద లకె త్రియవలు లు గావె ౪ వ౪ అని వలికెడా
గెం వేంస్ఫరాజంవస్నె ప్లని యె। నవ్విష్ను నకవెపు గిం తవలకన్గదవనిసోం గావరల ం ప్రతే.కెంచి నాయనెం వార్చనెం ఇని చని ౪.వ త్రై చెవయు౪

...జ్ఞ కృతి ... పదము లగు భేనువులచే గొలిచి ప్రామాణ్య విధ ... రాజ్యము ... గు ... గన
చక్రవర్తి లించి పెద్ద నాకులం పురి ... వితర రాణ మత్స్యని ... చి భ ... భృత్య ... ప్రా
రాజు తాడు పెక్కిన నాటకడుచి జీవము ... ప్రాపు ... ళుం బుద్ధిచి తత్త్ర రవ
తివెరం బుభ్యాగూడ పృథివి యం యంబుచి ... జాడజనదం చి యశం తొ వ బిం
నెఱు ... గాడ్డెది మె నగాడ వాళు ... నా ... యమ ... నపరాని నిజం ...
... దిం గ దప్పని నం ... రణం బు ... ద ... ము ...

శ్రీనృసింహం । పురుషుడు మెగసాలగద్దె । పావ రం ... ష ద్రిమపా
తెరవాసగి । తురకాన్యాత తతుం గె భోగ తెలి తేన్పా రాణ్ణె కాన్నె మగసమసా
వనినె ఒపని మందనేతి యుక్తదుషతం । వనిత్రేఖం జెంది యెల్ల పూతెక
లన్నెనె ఆపానుని నిసియున్న నయ్యనే త్తే । తసూంతు నైత్యకాళినిసరలు తిం
పదవసులు సనేత్రి ద్దెగౌని । పుదిద అవన్న నూరసుతు గుర్పు । తెవ్వ

వళ్లనలాశయూ వనమిడన జీవ్య యుప్రవ్య వాడులు న్రైవచ్చతనవమనవు గనుగుటతా శ్రీసానములున్న త్రుం ... మాపు నునగాన్నరు చను ... మిూరు వెహా నావు వయ యుణ ప్పి శ్రీత్రితాన డ్డిగినన ... రుణి ప్పా
వరనుచుబలుకె ప్రాశయుచన్ని విప్రవమెయ కెళ్లినప్రెక్కి వనుల్లు మెప్పు చాలలన త్రుతెవట్టులలలకివ్రుత్తిం చరిఎమిమ్ములన్ను మడుగ చిత్రు విచులాశయల ద్విప్రతెలార ప్రేఘు ద్విగ్రం
త్రలనిల్లుచి తెచ్చి చి ఖిడుపులగాడ విమిష్ణు ప్రే ఘటిపేవ్య పెడ్డ ప్రత్యుష్ణ వేడ్లె న్నెతన్నె నెజనగులు ఘ వగ చనువధం బుజాత్రాము ణ్జోయుక్క జి నినవెనచెప్పివమూవనహూ త్రిమలాంశ ... యుశ్రా
వుమహాళ్ళుఆనిగావవరు యువవికిన్నాలమళ్ళమేతు వుతెవు త్రు వెలుతం త్రు వుక్క ధినవు యుక్కాలం బుదెశం బుదెవత యుక్క చత్రవు నన్నులుక్క పలవనె వావృత్త ప్రతిష్ఠ వెవశ్వరుకన్న
షుతినలాతాంవ తగిన్న నాయు ద్రు ... శ్వం వెప్పైశ్చి తిం జూచి చుశ్శత్తు వైయున్న వంపేదు వెదని తిసట్మె నత్రి యుాంశూన్నులైపవళ్ళఅంత్రగా వకలు నిరాశలైమ్మ చి పొందుం ... చినవాతిక ... నున్నం
తిరుగు చలమిూరచూనిదను వద్రు గతవ తిచ్చా రవ్వ లతు మూరాకే చెప్పుం దున్ని బిబిచెప్పె ధ్వర నివం చినవారలు చ నిప్రావన్నారు తుల దర్శిం చినమన్నిరిం చిన్నాళ్ళ తూనైయు ప్పని తి ఘ

౨౫

ద్రాం కృష్ణవర్మ యున్నవాన శింపాక్షానకు పరమం దనే తక్రగా ఘనయుక్తుగో వనకృతెలతాలందు ప్రసన్నుండై గోవిందుండాయన్నంచాప్యనంబు దాంపతి చూరంబగు తాంతా రంబు ధనువోలమై వృ
న్నకృష్ణు చేం ద్రకెరణను నిష్టుండైవృత్తిదం ద్రివెడ్డిం తాము లభండనేం ద్రగానుచునాతత్రాత్రానారంబునైనై దలు కైదుకు న్నిపక్షుంబుల్లనిష్టం చిత్రపక్షబలమానుదేవత్రనేడునవి నెంతా బ్ర
నత్రివేముగ్నులకులంచక్రినగ్రావతుల విభువిరేయ్యుల ఆవతారంబులుకేయవెవ్వరికినెరాం తప్పులంబుం ధుండునా తవళ్తానలవష్ణ కారాకవులై తదంధ్యనిత్రా నిన్నవలా న్రా
గ్రమరంధనమూలకులసుతుచ్చాయయాశ్రలత్రిద్రి వైనసువతారంబులు నేయునధ్యుయకునయుల్వజపమునికెగంపతికధ్రులన్నిచి సురారూవృష్టి రాయతం దం ప్రలత్రైం
సలుయిం శ్రీన తరువులనదుమతె రవ లం బ నుడునే వు చలుద్రాంయి చని యవమునకులం జని వెడం దవ దుగు లమెల్లనచూతు ని నిమత్రావిం చి తత్వమోవం బు నె మెఘవ
వల్లభవెళ్లిమూనె లుగ్గాని యరాంకె లిక్షాంప్పుటి మునివిన్న విం చిన తరక్షు ఘక్షత్ర రాం ద్రగుపిత్రి శార్క్ష లవలసంప్రసన్నం దైవాలంబ్రాం గ్రామ నివాతాంక్షై వాలియుల్లనిద్యేదసిరి

రంత్రివయులన్న (పొనుశ్రేష్టుడి వ రిలవితరసు వనలగ్గంగేసనె వేన్నవములబ రిరంబ్బించిరి తనమన్నలు వన్నెదేవమ జనె తత్తాపముపా యన్నె ప్రయివిధం బునొ ప్రత్యేకాః రి తనర్వ స్వప్రవాసమై వారి గనలత్తనె
శ్రోడవశ్రీ పదిలోవా రిజనదలన కొడగనివారికినిష్ఠని యెనగెయవారిత్రస్వ క్షేత్రమప్రతాం త్రశరణ్యముల రఘాగ్యవాములకీత్ఫా నిశుద్ధమొ ముగా విం త్రక్షేమాకేపరం ఘమ శత్రుని చయిన్ వతిం ప్ప
నెతెంచినారెం తెవె ఘ తగోనెయుం గుడుము నిత్యోత్తున్ని తిన్నన్న శివంత్రిశిమాత్రి యద్వెరికేం చుకుగవాపత్రి వేయున్ని శ్రేవ వయున్ని శతృప్రకాశనగ్ర వాన్సైలిపా పతులు ఘుమ్మ గ్గా క్షేత్రతువ్నెన
పూపిస్రేసావెవరుమిారుయిగా గవాటంబునెత్తిఒజ్ఞ నసంత్తె నినవిప్రన్నాత్మని ఘ్లని ర్వఘమప్రతగునెపూవ్వవయుప్పతివాం శ్రీవయుతలెశ్రమ్మం బ్రూపహాం న్నైపత్నెపనర్పబునె చి ధు ఓనొవపా
జ్ఞానశ్రుయుకైవమప్పుం శ్రీవాద్రింవమచ్చి గనియంఫ్న :: లుచెరిగారమిప కోస్థకోం భూవారలాంబ గినేమెష్లపు కేంతరి బ్జను లగాన్నావిం చిరు శ్రీం ప్రైశ్రీ వెపత్ర్యుజినిననబజగదిశృత్వుండ్లిఫ్రి నిం
శ్రీమిన్నమిామముసనన్నరంపొనగంపులరులు షులుప్రాత లుబతమలనెతులుమిమ్మ దేవతత్సైనెవొత్తరంగనలారనాదేవా సంగంబునరులుకెల్ల (సౌజ్ఞ సూ గసంబస్నొం బుగాధుపయుక్తి (ప్రవాంతరవులా

గొపుల మేపు చంటాకొని గ్రామింపు ... వడ్డిగె కొన్న నిండని మ్మిన్నవేళం బుత్తెం చెను ధ్రువిల శిశులాశ్రం దూతెందంబా బునె తపుల అనిన విని గోవిందసంభ దేశాన తుతూ హాలతైనై దరజ్జో సురాసాంధసౌ
లునెం క్రమానెంతం బుల్లుదెం దేంబులునెంచద్దింవ. భజేన నో జనెవెవ్వ చాళ్ళద్వేదంబులంగది గీనసంస్కారసంవన్నంబు లుకుంచెంబులని ము కొనిసెం రంవెం బులునేమ ద్రోంబున తపోజరల
గునె ధులతెరంసా నాలత్రిచి ద్దులవు సలు న్నత్రా తలునె ఉదయమునిదలచనెంస్న నయదలందని మా రాదడు చెజగ ధైర్యలునకుడేడ నననెం బుగానిసు రుజన్మెచానెను ఘముకె ధవు
నిదియమున్న మిాపంబుననవ వల్లధాచితేనె కొంబు నవిగతవన చరశొకంనై నయునాకం బుకెం దనివ్రుల స్వులంబునాభ్రిభ్రూణకచెలకొనిశ్రె నెలకొచె ఇజ్యచాంచి వేన్నె చాంతతలాబ్రమా
చువాని కొవ్వునతెం దనికొన్నికలంత్ర లమలు చేకేలన్న త్వం బుకెయుత్వాక్షిత్రెనుచెంబులు మెచ్చికావు రారగఖ్యనిహశిత్తి వస్త్రయ గలవే యమవాని త్రొ వలదిరిగిరానలవ దబ్బుల్లనినదప్పిం
పుపించపు సండువాని రాజ్జితొప్పలనేనన్నపుాంరములవాని మహాతపల్లవపుప్పదామములవాని త్రెహ మొహానపవేష్ష ఘూంతివాని దనిరికాం త్రలునెన్న లకల్పుదిరారు నుస్నెల్లోచన

రం॰త్రములను ఘనస్తుదివ॰రిలవితరుసేవటనలగ॰గెనేవనమూలబరిరం॰బిం॰చిరి । తేనమధ్యలువసేవదేయుఁజనితథాపముహా యశే ప్రయువ్విధం॰బునా ప్రశ్నుహా॰రితసర్వస్వహమనైవారిగనలతనా
ప్రాథవస్థ॰బుపదిలోవా రిజనదలన॰బొదగనిపారికినిశ్లనితెనగెయవాలితస్మశ్రీగ్రమహతాం॰ తత్రరత్నములంకాథిగాగ్రవహమలకీకాక్ష నాధఘటుగా విం॰తత్రనిమానకరం॰ ఘవ శుద్ధనిచపునవేశం॰ప
నైత॰బినారెం॰తెవెధునలోనరుం॰గుమముని తిర్యాతుశ్లి తిన్నన్న శివం॰తత్ర శిమాక్రిదయాద్రేరితెం॰ముకుగవామతైవలుకైసరవిమకునుపతక్షతౌవునన్నై హన్నైరమాపతలుబుమిమృగసూ॰ క్షిత్రతువసేన
మహాప్రసాదవతరుమిం॰రుయగూ॰గవాప॰బునెస్తె॰బ్జు నస్సం॰ప్తినినవిప్రజాళ్యవిఘ్లనిరిపుమహతగుణైమాధవయుపతివాం॰శివయుతకేశక్షాం॰ బుత్రాపాలా॰పుహదకమ ధమా
ఖనతుబునీమష్ట్ర॰సివా॰రిం॰పమఖ్యిగనెయం॰ప్య :: బుచేరినారమివ పాడ్తౌకెం॰ఛూలావాదలాబగెనైమెల్లమకెం॰తరెబ్జునలగానాదివిం॰చిర ఖ్యా॰పైతాఅమెవశానినబోజగదిశ్యరగుండిపెగానిం
శ్రీనన్నమిాపముననునన్నరం॰పొన్నగుబలరుగాబ్యుంబు ప్రాతలుబుతలబునతలు॰మిమ్మదెవత్రైనవెుత్రరం॰గనలాంరనాదేవాసం॰గం॰బునాకులకెల్ల(సౌశ్యసనా॰గసం॰బసన్నం॰బుగాధువయుక్తి(ప్రవాం॰ధకవునా

గ తనేలా వనం బునే దు వ్రతచ్ఛంగం వృం నైనెలకం వెషే తఘనన్మ కరా తెసరస వలనె ప్ర క్రి లిప్తం దతచ యస్నేనా లహనే వాన్రకేవితపాలలనే నెతె త్రి తేవనా గను నాం మలలలనె నం
బరవులు తీర్ప పాలు దుహారి యున్న నెర పాలుం డ గప వృక్షకగశ్చేరల వవె వార్ధిం చిరిగలు విధ్రిస్తేం చిపరిపాశిం చిఘ్నన వరగ వృశ్చు వృసు నసా వేలకెరవతగాతేం చ వెత్రి నసం
చవ్రాంరి నెతేం చిరబల తె ల్లా గ్రహ్లి ల్లమలునె వృనాడిన గల్లలు చెకినను గెగలూరి నెనె నన్లల వంలు శేయుక్త్రతేనయు వల్లనే లకే నెనెగా వవల్లనాపునిపా వవయు వనారి
వలువె తిరేనంగఘలకానిన తులతె శియింపె బవమ్లనగా గత్తె చెలిం వత్రీరవృలి డతే తత్తిను హాడనాలిడ యు రిం శె యనిని వెంచనె లలియు నావతలాగ లక్రిమిబిచె
త్రిసూగాని మినూర్తం బుగానబ ద్దియిడసంగెల్లజి త్రిం రినాచ్యనా చె తనునత్వం బు మినానె వయునవ లవుయన్ తాంమి తార్వరేబుల కవిమి చప్పు గనె లనసుగాళ్ళు వయుకెరి నవ నుల
వ ప్రసూడగేనం బినా దెవి నోమంగ వివిమినా వరాత్నల యెలచుబినాకను నన్నబోం వృగ్గజనమ్మిపోం డనిపారివల్లనింత్రవెల్ల స్రాం తెజ్జనిరి తవకుపెండేనసునుక తవ

కొంచవరసై ఫలుపుల్లి [illegible] వు ంపు [illegible] నైలవుం ముద్దు ఋవర్ణాక్షులగొని మునుజ్జై ంబ్రాహ్మణురి [illegible] నైపు కేలనసూత్రములు [illegible]
మునెలువ [illegible] ంచ [illegible] వనిములకొంచెనవలత్త్వ [illegible] ంచి తనరసం చారిత్రవం చాశుగగహాలగలు [illegible] తములువారు [illegible] విత్తం [illegible] డలైనముం [illegible]
ముంచరం [illegible] లుగత్తికొని ముంచగవమనరాలులవుం [illegible] లతొడనునై మతవచ్చినిలుచిననా వింధనయునుం డిళ్లని [illegible] రవతులా [illegible]
[illegible] నెరగనె మీలూనన్నెప్పుడునున్నాడు [illegible] నిమర్త్యమెదిగలుము ప్రతనిక్షుత్రైయుం [illegible] వయుగళ్లతేనెరు [illegible] కెమీరునె తీవచ్చి [illegible]
[illegible] యుగాంతయుగతినె [illegible] మువారెంపుగలు రామప్రతిఫలవులుబిమాను వలశినె చతేనని ంత్తృవెళ్లినెతువెత్రి [illegible] చౌరిపున్నుకొను [illegible] అవెుగ్గం [illegible]
అనినవినిమానవతులబూతవు లెనాబ్బవుల ప్రేతములైశే [illegible] నన్నే మాపయిక్షనని వావివిచారించినవాప్రతఫంగంబు [illegible] నవు నాపుమాత్మ నెత్తిం బిన

[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

(బన్నెన్నిక శ్రీకృష్ణుండు నిల జక్రహస్తము త్రుంచ బలవిరి రాకేశిని వెన్నెల సుం [illegible] త్రాం జపయిం [illegible] ద చయన్న [illegible] నిల్చి [illegible] చూపుకృష్ణుడు తనునెత్రమువిచక్కీ [illegible] తక్షణం తక్షణం తన వేడిచయుం వెగనవె చక్రినిం త
[illegible] తన్మయిం యువృతిం వగలుం గతృతిన (ప్ర) వృత్తావర్తిగదావత్ర శివం తరాంతి యన్న [illegible] మత తచె (త్రి) యుగమున కింకా [illegible] ముండున్న [illegible] నివత్తి [illegible] కృష్ణు శైనన
[illegible] వేయ [illegible] కుప్పు నుకివి రక్షకులున్న ద్రువి (ప్రేమం దామెన వకారవయులు తానుత్త ములుం చువిగనం బుమై పారవని తనెగ (ప్రేమ) గోపికాం చరకృష్ణాన్ని తన్మై పొడు చతుర్థ [illegible]
పణార మవర్ణలక్ష్మీ కృతం వతాం వాళి వెనుక గ్రావత్య [illegible] సులు మనస్తుతి కృం మతియగ వతినెనిష్ణులుగా ఖ్య త్నలలు చాం ధ్వనితు బాడ రాం [illegible] గజనిచు నెప్పుడు నెగడ వెడ [illegible] మనగ
[illegible] తను తైత్రనైకాల విచార తచి కలశ్యాలయ [illegible] గప్పరీశం వెప్పనురియచుచున్నత వేగంధ వంటిగాదుల తోత్ర తత్త్రనలుం త్రంత్రనచ్చి నాందిం [illegible] చెలువం బ్రాస దేవవచగమనం బునప్పు
[illegible] ండవన కందం విందం బులు ఫలం బులు నించు ముదురన సుందరి చరం దిరం బుకెరిసలిలక్షణ చరణ కరా విం దమ్మ నారీ నలి మెస్తే గార్హ్య సభా వంబున కేం బని చెన్నం త్రము త్రై దళవల గంధా
సుకాంత్ర పలాశ్యలు శివదేవసహితమ్మైన దేవా నికి యుబ్బనం బుగా విం చి గంధాక్షతం బులిడి వస్త్రమాలలచే విభూషణంబుల లంకరించి। ధూపదీపః బులొసంగి।

కేనేన గుణవర్ణనకర్ణాని నతాసం బులసేనల్లిపెంపడే పేం బులంబప్వమూయత్రమానేనం బులనాయం ఘమశగడ్డ నినస్సన్న రవశవివి దేనవ్యుధను చలబత్తికివారలుచెన్ని నెపడ్డ ... ల్లక్ష్మివగం
బుకివారివయారగెం శ్రుతులపరమ శ్వరావర్ణ ... వయుగాచరజను లకేల్లి ... విడ్డిన వరమ ఫదమ్యునం బరగవరవ తుదిసాప్తె తృరమెశుద్ధ చెక్కెలనయ ఫలమె ఉత్తమదమోల్లవ ... నక్షవరు
శ్రీనవారికి రిక్కెలిడినతవతవస్తార్న లతని వ లనం భృతాఘలగుఖ తొరింగెళ్ళ నుదల ... వలొనిష్ఠిని ... తనపతాష్ఠ యతిమనాంత్ర లాఠాంచలయు బుద్ధి తెబనెడి
మువారిగానహానెరుగాప్తెపలదోరాత్మ ఫల ఘునెళ్ళ శ్లోష్టంపు లషువిష్ణుదు తగులపా జ్ఞాతవాల తవంబులొల పల్పునవుల్లాల శ్లలవులయు యలగవులు నెరియిలా లక్షణనె
కేళశవపొమాత్మ యనం బులయతవ వలలు వ్రతవలలు నెవెకితరణు లువారిన త్వావవదశిరిస్నిగల్లి యుాచపల తొల్లొదితెమి గక్రీనలవడిమ నన్నెపాయదేన్ను శిగురు లగుడొమా
గెంప్పలన్నాయదగా మాఖిచారలాక్కెంవలువారి పాయపమునె నరగురుల వమాడ్లు విత్వతా నురుఫ డిమెాచిరతులజ్జె యమామవకె యమున్న పమ్మత్రతుపు నెక్క శ్ర వబు

సరి ంత్తిత్రత్తేత్రుపత్తి నొలం బడి దేవాదిదేవ తలంబున వెన్నెలయ మెదికిస్తురయోన వ్వాండుపరిసర్వసం. డ్వైమైతిరిగె, వచ్చినిం చినా డెసైగమా శిరి చన్దన సనలోన తసతం. నతలోన వ్యత్తేనె
నను పుత్రి తపు రకోసూ నొందం. వచ్చు తనతెను (వ (ఆనివరి వేసన్తోకని దం. బాలం. బవ్రాత్తీపు. బులం. బొం. తిహారిం. ఫలం. తిని విం. పోని నిత్యత్రి. ప్రావ్వణి బలుకేం. నెప్రితేనె బలన్తే
ప్రనె. లేలే నెంబునె డిలం. జిసరి ఆతూత్యనే దనెల్గిలు దెర్చ నలం. డ్రెనపాం రియం. ద్రియాగం. బునె యనెచ్చాగె. చితన తేడు నెవచ్చినసనం. దాదిగావ్వవృక్షలెలగనె
నం. పనె తిత్తిడుపుషిపు. వయాగం. బునె యన గనర్భిం. చివచ్చితిరి యూం. గవ్వునళు లమెమిగల ఫల (సావాండు దనికిని చేసారు ం. దత్తి త్రాం త్రి యవృద్ధహ్నాండ్ల నం. డిం. త్రొద్ది యొ
నాస్త్రియుక్ పొంజనా చారవొంత్రాహ్నం బునైరు లత్రె రుగ్గెం. వరాపుగా ని (యెలిగె షిమి త్పలకెనుగ్గిం. చు దగు చౌరి యెంతిగి చౌలి నీకొతూనె లగల వ్రాపగయు చెరిమిన్నా కవేగె
నను మము బోం. పరివొంచి వారి తెల్లం. పుకత్తెనం. బు తలవ్ర తెల్లనూం తుదయ నెరిం. గెం. వెవె తాంతవాతెను ధాపు) దాంత... గుడూపు ఆనివరికిన ప్రాధ నవూరు ననుంతిం. త్రిపుర్లనితెపు

ర్మ

వృద్ధిప్రియ గురుండు వృద్ధ విప్ర యోగ్యులవాండు భూదేవ వనవది ప్రయుక్తుండు గోత్రాంతగ్రాహ్య కోవిదుండు బ్రహ్మవాదు చక్రనేత్ర ధీశక్తిండు యోగాత్మ్య మ్మిసుండు శ్రేష్ఠుండు బ ఉమోన్న దేవ ముపు ప్రభావ [illegible] ములు॰ జ్ఞా

వుత్త్ర పాపహారంబు బు మోంక్షరూపోద్యమ ప్రతిన్నెలార [illegible] బలుం గోవత్వ౦ బునస౦ ధ్రువుం వనక్షేత్ర౦ కోచిం ప్రగా నేము కిత్తి నేను వనులకుం కొందను ప్రభవ్య కొత్తు వయుబ నవ్వ ప్రభావ

గౌరి భూతపవంబి బద్ధియు౦ వ్రయాగము నో నవోమి చెప్పింతాతావిమ క్షదే ప్రి౦ చుత్తరాశి మిందిరు ప్రాయనిం బులు నవ్వ బలు భూ౦ ఛవ్వ వెం ముత్తు బవ్వ నేముత్తము

నభ్రిత్ప్లవిలల్వాకాదయుపు వందు బంవు ధ్రువే ఋక్షేము తుధనువర్ధి కాలుని చ్చి ప్రబోధ యు రత్నం౦ బుతెల్పు దో ప్రావన్నిల్లాం దసుట ధర బలమే భూజియము నరింప్ర ఉనక్రుయునెనెం

నధిపనం౦ ఘలనమనర సం౦ శ్రేచత్రేదవగినన బిల్వపు తు లచెందుధ్రవన్నవు యు బ నలకితుద్రూ౦ గ్రాగుగంధ లం౦కకణ౦ పరావేలులచెగ్గ చె ప్రకృతుదోన్న వమునై బంధ్రువ్రె కర్తియాయి చెలులం౦ గుప్తిబి

నానారూపా గత్తికి వేదవనైద౦ ధిలం౦గేది గోవిద్ర జనాలున్నమ నే౦ రంబు గావిం౦ చుద్దూప్పవత్ప౦ బుని తిం౦ చెనె ని జన తాడి నవ్వి బుధనం౦ బ్లు గస్థ అని విలరియు నిత్యువవతేపెం౦

[illegible] తలుఁ గారు [illegible] తెండాపతె [illegible] లనె తన్న [illegible] ప్రా [illegible] పల [illegible] వా నెంగుయి వచి విరా [illegible] నుర [illegible] నం చు [illegible] గ
నవు లాసెంగెరవ్వ దూం [illegible] తెలా షిరులు వెండి కవల్లు డన నైజం క్రైన రూపం [illegible] నె కరుం నెసి వతి నుండి నైల శిదె మీరా చి [illegible] వరంధం చుదానె దెనెల [illegible] తె [illegible] గావకల
జానెం బెం డుయి గతిం చి [illegible] పకతత్తె నవు లాం [illegible] రి ంచె విషు దా ప్రు తన్న నైల [illegible] తెకె పవకు విను డ్తి నైలవుతెం వురూ పిజ నుల [illegible] దిం [illegible] న్నవు [illegible]
నపెు షైంచి న నా వారి ంతి వం నలు నెం చిత్రంబులోన్నకం పె తె శయుం బుచె వన పైనం చున్న గావంబు [illegible] ణున ఉడు నవు [illegible] ం నై గరికెం [illegible]
[illegible] పవయు ఘుగావన్నలు వా రి [illegible] గరికెం బ్బాచి నై వవరం బులు న వు విం చి [illegible] బును ం యు [illegible] రి [illegible] చరకని ఘూన్ను రాశాడ [illegible] నరికి [illegible]
[illegible] నెం [illegible] రావు వలం యునె [illegible] గుత్రవతి ం వదు వుచె కాని నరులగళు బెరధం బునం షు వు [illegible] త్రు లయూవ్వలుచె లుగగబి త్రలుగవి వెం షి నం [illegible]

సిద్ధపజ్జనానుడుధీనతనం ధూపె గవంతో ధ్రవమెంచే ధృఢ తనకె త్రిపురమెపంతోనె ల్పగు చుచున్న బ్రొవుపు ల్పదం బు శేషా విదితత మూర్తి నొత్తనివంపు నొగెం త్రవాప్ణెక్రిమెు వవ్వబటివము ఊగురి వు
తజ్జులపునరవులుబ్రోం గిపెంధునన్నెం ఝులుపెంటు దవుతనుధ్రాప్య ఖననానుప్రదాంయుకెం బుగలోకెతె లిన్నను గ్రతపన్నెదు దురింతో యెరిగె బోష్ఠు వినుధ్రనేయుం దివ్వంధపు శెంచుకొరకును ఖిరత్రు
మనుశ్యులు నై మువెల రువ్వు లుచామలోర వృయు వ్వెష్టనె తితులగు చెద్దె మనుతుంత్రినన నేశుల్పం బు జెం దు వృత్తా పుత్రియు నుం గాం నొ పుగెపు ముద్దుమునై యుమప్రిమ
౧ దిసంత్రనిఘునసు వత్రిన ధిత్తెంపవాశగు రిమ వాన గురి యుత తుష్ట్రనువ్వవేను ము తెంర రుగ్గునటు తె నుంవ్వెము నె ధ్రెనుగణిము గ్రతునెను త్రె ధర్మనుపుబు
ప్రతిత్తనె నెఘ్యమువాచభు ఘన వెన్నెనపాండివెం దెలగలు గున్నసూనవుక్షం శాంత్రిగ తిగినమానవు లునసార లువనిశి మునె మనుపుత్రపువపుటనియు త్లునను ధివి నే నం దుని వవనంబులుటి నియుండు
నికికోపెంభుదశింపునదనసు జెమధ్రనసంధుతం ధ్రినిఘ్నని రెడె పన్నరక్షముని బుప్పజెంత్రభుదక్షము నైనుమ్మధ్ధి రొంచునక్షమునజెదుర్కి నత్రప్రజెను ల్షను ధేపతనభ్మమెసా భదుభ్ర శొతితొళిని మునధంపు

వేదశాస్త్రములందు తెలుగు మొదలు మొదలైన శాస్త్రముల తెలిసి దుంగ రాజ్యగాని స్థిర విద్యాసిద్ధిం దొరసినవారలందును త్రిశివి విష్ణునికొంట్ల గాం ప్రమవాత్మ వేదవిప్రసన్న శాస్త్రములాతం బులయందు భూతం ప్రయోగమేరు వాడు
తుని వెలసితి యెంబు కెళ్లు సేతు సజ్జనసంగ్రహం బులగు వర్షగారి విద్వత్ప్రసకలం గులుం దిద్దుం సైనప్పు విషయసప్రపాదవేదములందు సేవింపు తరు రాజసర్వసల ప్రసాదారి సేవించు బులు
తెలియ లాను బు నిజమై సారం రత్నకేరళ బులుం దుర్గం యెదయుం స్మృతి సందర్శనం బొందు ధుర్వ దేశం సేవిశం బున తత్త్వ శాస్త్రములుం ప్రాణి వెదలు సైన్యం వెలువడు తెలియని వినిగరి పుణ్యాల
తప్తం బున క్షేత్రం దురశక్తిం బున తేజం కేశవత్రిశం సైతనిరీకరశం బుద్ధి ప్రతిం బు క్రిశం బున సంప్రతి తెలంగాణ నిత్య రచన వశ్య దయవి ప్రతి ప్రతిని విడిచి విజ్ఞానం జలం సదవం సమయం
సత్యం దుర్వవిద్య కరణ్యం బున నైతిలుం గల సేవ పతి ధర్మ స్థితి పాలన రాజరాం చోళ కుంభసంపూర్ణ రాజు జనకర్త ప్రతి గౌరవ రాజా దుల ప్రతి దంష్ట్ర శాస్త్రం ధర్మం దుర్గ జన్మల లాభం సైవ ప్రజ వినయ తీర్థ సజ
సదా సారా గుణం బులు ప్రతి సేవకులు ధర్మ వారం రణం బులుందు రజ్యం బున విజయం చరు రాజ్యాం గుణపురి తం బుధై మేఘం బులు వర్ష సంపన్న వనజం సంప్రజా

౨౧౦

పాయుంచి నానెవరిక్షపావవయులచెరవెత్త [illegible] తనెవుఘ్న చేనే పాపులగోడుఖకవృక్షనిపావఖవాంఛి శివరాధి పాయసాదనమునే ఘర్తుం. ఉనికాయితనం బుబ్బు మం. డతే వర్ణి [illegible] లువివిధమునాతా తన తల్లి
నిం. ఛినతత్వములుబూన్నలవం. దూపు అగ, న [illegible] కుమాపు ఖ జరిగెనెఘ్నకుపాగకె క్రీనవమూం. ఘర్తవులుఖత్తెగనలవాలుమునుఖౌలవెనాము ఖన్నపూంగనెవములు నిం. [illegible] త్రైలు. మి [illegible] మెరయుగ్గుమే
గణి కొలువెల్లనన ఢ చెన్నెఘ్నయుష్లావ శృతిత్రిదెక్షణిం ఖన్నెశి నీవృత్తులు వూవవసెపో తుత్తై మం. ద్వత్తం. జని గంతి. ఫెపె. ద్వంద్వం. త్ర యునెరి. తి వూనాగొ. ఘనం. ఝు [illegible]
వతర్నం. బగున్సం. వృతర్నకె షెషుం. గు లంజెరియుక్తని . వెషుమూ వినగునెతలుధావిక్రి వ్వఖ క్షా. దిరుత్తవుదాంగి గలవైగెరిసం. ఘూత కరోరవతె దిక్షనగ్రిు [illegible] నవూం [illegible] వట.
వృక్షదం. చొశ్శిధరం. ఖనంవరునం. నొషుంచివూస్తి. వకెన్గెరికెం. బూజలునొశిపోయు తదెవెక్వఘ్న వెపెతిం. ఘ్నగనెఘనెఘుగుకుదెవవినాను న్నాలున్నిశిఘూరి త్రివుఘ్ను శివూను. గత్రిఘ్న. ననెనుం. గురి
వలాం గాననెలు నులుగునా వివవీ తాం. జెవ్వుళి ఖం. ద్వవిజిచి శిగొల్లఖూఘ్నకెఘ విమలపునతా త్రె విశక్తినవి ఘ్నవె నిగుతువెతయుటె తువనిళ్లము లంగ చుట్రుద్మవు. యు వుఖ్ళెనత్రిమి వృఖ్ళ నవవాలె
కాన వళలుగ [illegible] ఘూం. ౪ కాం. ౪ ==

ఆవృత॥ వదనాంభోజనందతనరాధ్యాగంబునందుల్లసిల్లమదన్నగంబే ధనార్జనమున్నమునిరిత్రుమత్తున్నశైవదేవ్నెమౌరాడివిరాచిద్వపుద్వప్పలగప్పిగజ్జనవేలుల్లవేదిం చినౌమ్మతేజ్జనుత్తినెపాంమ్మహేనువ్రనాశ్న
త్యల్లిరియుడొశ్శాశ్వంబవార్యమ్ముగనైవ్రతవర్తిమాంపృష్టతనైనైరావణానాగంబునెత్రింరయమమొప్పంగాదేవగణంబులతోడనుగ్గాడింపనిమం దవెల్లనాం దలకృష్ణునవర్షణియుష్షుపవికిజాంపష్ణరిసంరంభం
బునధంభోళిఝళిఝళితింబిబింతంబునశంకింవక కింవతోడసంకలిమబుపుష్పంచినమహేన్ని ఇట్రెరితంబువైచెని।నంచునిమం ఘమిహోవనమోఘంబునైనమేఘంబు
మహోఘుంబువెన్నపిన్నత్రుప్నం దగతినంధవలరిచి మంధలంబుగప్పిదివినందిదిక్కులంవరిం చిశోఢంత్రరాత్రంబునికం త్రరనిరంభ్రని చిత్రాంభనతైపరమశరంబుగానికరాభింపెప్ర
చవిచ్చరజనత్పైతిపర్యపాదపజ్జివచ్చస్యంబైనప్రు = = = వర్షంబుడుంబు చిన్నుబుగాదున్నించి త్రొనుగుపవాసునమువ్రసతిలనిఖర్వనశిబు = = = లవడుప్రనదైదభగతరారంబునైననర
ఘోరలుగురియుచు(శిలలువర్షించె)రుహ(కేడ్తగులురశ్ర్యమమునదమిత్తపుల్లంబులున్నమతలంబునైయెడల్లిదింబు రూంపు చరాంపు చరదమద్దకేడ్తి చు చు।నామ చు

ద్ధదీం విశెనై త్రిసవత్ర్రతె వెళ్లమానె చక్రనైన చిత్రుసక్షస ... వమశ్వం గిశెవసామిగిరి విరవసిసు చేంయుగ వమునుస్తావుకోయువరుణ్ణిసుం వరవమూంత్తిః త్నొత్తమలనయునుజాంచితాంన్న శీడా ప్రకతంప్తా యువుమునా ... పంచనరాత్రాన్ని సుసస్త్రైనిం గానై ...
చవంలిం ధిసె చెతాంత్తిని వంచాం ఘుధ హాణజ్జాం లశ గ్నస్వ్యదయుయత్నెప్రకప్రామినిదిగె చివ కృష్ణుపరాముని వివ్షిం చినగుచరాజానముత్తాఃబితవయుదిచిఃశిదవనుంనేమంద్ధి రమునకొలవత్రనెడులుగకుమిరాంపత్తెబిదిమ క్రి.రి.పి (కృష్ణ ం ఘూరాముసకాత్రుం
ద్దై విష్ణని వాంగకం బునవుం బని చకితాం బూలవూం విశాగం వ్వం బులబవుమవిధ్యం బుప్తైనతాను కేలునుం బొమరి చ్చిన బరిగ్రుహం పానుధ్యను శ్రైలకరిగెయుం ధరాం కృష్ణసు రరాంబ్బరిం పత్తైవత్తి గనుమత్తరవ షూరిరరాగు వ ం కై డు
త్రిరన్నైనవిజ్ఞా పాఢగని ననుల ల వలవశాంగ బప్పినగెవితశి తు ం డై ప్రకాబుబం వృత్తివేలనవామవాస్త్ర మునచాహం శెత్రిశెతాశ్వలతాన త్పూన హానరిం చికిం చప్రతెగకెశజిం న్నెు చనికరతాంశిం శ్రు ం ఘావాంరిధాన్నిం డితవము [illegible]
జనుజ్ఞైచరాండుగాగంధ్మే వ్వం బురనాలవం ఘమునెగెం జ్రుః డిం వ్రు వంతం బునకిప్రకప్రకొధం ఘన్న గన్నని గకత నావవము వినలుల్నల వృష్ణరాంన్నైయాఃకొర్ణాం త్రిరవములునెం ధ్యుమ శైధింశ్రైన కొరబుపిన్నని ద్యూకృవులనకి పి [illegible]
త్రిరిరానవ్వ కడ్డెంత్ర యుశత్త వెశా దులత్న విడ్డైకినవాం వ వగ వాత్రిత బవ్నువవుంబుకన్న వష్టెత్రి త్రవసావె చితవన్నసమశవ విమావరంఢిరవాంరినయున్నవ్వరుగూం శివ ఘువద్ని యుం చిరి కాత్నుక జ్యో ధృవా [illegible]
వృష్ణబువ ధరాంపురం బునవిచరిం చివిజ్జైవలసాం జ్ఞనిరం త్రా ప్రాపుగగ నారణ్యవ్వత్రాం ధకారగబువునకి స్త్రాం వ్వావ్యుమ వన్ని ధుడున్నుగ బష్టిం గవుకెం చివుచ్చిద్ధుయస్త్రైచూం తాం త్నురశ్రీరెనొసెగ్గిసకల్లిం చినకం వసం బస [illegible]

తన్నై స్థాపయుచుం బుగా వేనిత్థ బుష్మిలినమ్మిరాలురాకేనెకు నేనేవిభ్రమా చరిత్త్రవనుతయు విన్నుష్టైనెరంగ జప్పుడు లత్రనిపలికె ధృతపావ్రాచరాయులన్గు భ్రమే యనా వాత్రి తనెరపుడా వడు లన్నే
దెచ్చియున్నెసుధా వము ధృష్టునారతి తేనుసు ధ్యాయి వమ ల థిపాయిక్కవారు నమాయితుత్తిచ్చి న భ్రూంతిసుసు మదావము లన్నాప్తితస్తైకారినవ లవిన్న తనితేకు నన్నిమునా యనతద్దగ నియుడునితేను ...
స్థయునలు తదాభాయితినెయ్యత్ని యననొ త్తాంత్రాపావ వ్రతవ వయునాలు తాపన్నమ తాజనా త్తు వయనాయు గడే భవలలినావి ధూకొనిన నిచ్చిమ లి యడు మూధవ్వం డుమాంవికు నసు చిరావు యు కత్తిన్నాంవదేలానే గెవా క్తిగృతసాంబావెను
రాజువదికించుని చెత్తి ధర్మ ఆనవి నాప్రు దృష్టా వ్రైనసునా నాపేవ్వ మల భాజినమునిపెగాను చన్నియూ నిచనడిం చుదానిన్నానాం శరు చినిచయ విన్నవిలతాప్పు లను న్యక్తిర్యత్తనియున్నినితెతెం కత్యయుడి వ్వరి విద్యా పూలేవము త్తెత్యురికెం గొన్ని చుకన్నినున్న ...
నేనేంరమ్వత్తవాకి త్తిన్నిని యసునివ్వకు వేడు చత్ర నేగును నివ జనే త్రేయ్యలనిననయుద్విలలయుల్నిని పయ్యాయ చక్రనివాండువా వున్నరన్న బులనెవ్వ గనెల్లవారికెనచక్కన్నం బుా కేచ్చివిచారునేనారత్ర్రెవత్రె యయుం వ్యనా క్రమున్నా నారావికి
వినిత్మల వెవనమ్మోహావా నాన్నమిత్తి లిరాజ్హూ మెటుంతగుమిరాత్తి వివేవనముత్త ధృరింపవాగలనెలునిపవికి యాత్తుమాయలు తనవ్వలునేగవ లునావత్తి తమలుడునవాను తినచిత్తమునవెత్తింత్తిన నేనులవేవనమిచ్చ్రవాతిక్షబలునవాల వమత్తిన యిని
నెలయావ్విత్కం బనాకాన్నయుల్పినవేపం బులన్నిముదాన్న దేవాములనలుచి కొనిత్తన్నాతనంత్తికుజ్జవులవ్వత్తెలనాండలుచక్కగనైత్తియయున్నదేలరి తత్త్వవంబులమిాపవనవవచ్చులు త్రాకైవాస్తాం గ్నంళ్లేవ్వన్నాయావలబలగమమవకిం ప్వవివ్వ్యనసిద్ధికృత్తల

ఢంజనగాతెన్నిలలకనువిరాజిల్లె పెప్పల నెరాతా డెడెన్ కై వపైప్రా ణావలగొల్పు వోరొయెఢు నెమ్మిరాతనొద్ద తంబి తలా కశ్వవతారాజ్యానొందిమ్మక్తికైనొనరాజులువెరతురింత్రీసౌలిదేవుసశక్తిబ్రహ్మాగ్రవరావుననెరాజ్య
సమెల్లగౌక్షి [illegible] తతగడైవ్రవినవినిక్షత్రమోరకరాత్రుతలంబున వృథచుకృష్ణుంచుకిరవముడుగవదశవర్షన్ ప్రోచులగుండెడుపవగులగవికొత్రికిన్నమావివెకింజేక్షౌప్రవ్రయుమగీగల్పండ్రజనెనిం [illegible] నివారలు
వెంబులుద్ధించిష్వేరచివరచిన రామకృష్ణులువల్లిన వస్త్రంబులుధరించికొన్నిగావతులుకలనైనంగినను చుండ్రక్రియలంత్రులనైకవేయుకలవాత్రంత్రీనవ సుదెవనెతుని గన్నిబర [illegible] త్రసాధనవ
ష్ఠరణావముతెంత్రయయుసంతసమతోడ నిచ్చినట్లైచెక్రైప్రా తారణ్యంబునవానిగ్రకొనియలంతారంబుగాతించిరంగారాదించితదిగ్జాంప్రవేలచ్చాతంబుల తొక్కిరాశలరాతుకవలాపవ్యతం తప్పొంయుకలనొ
కవల్లిన్నవచ్చిపడిడైనారూవ్వంబులునులక్ష్మియుఱనైనిగ్రై వ్రారసినసంధ్యాయమ్మైవల అంత్రనారావుతవ్యష్ణులు సుధ్యావుయుం ధనువులాంరాజుగవ్రవంబునకరి గినసతంధ్యకనివేరితెల్లక్రి చేక్క నసమ్యంభుంధారివి
యునరించినానుచేరువైనవాన్ల కెలకెనుసోడలగంధంబు లాన్నంగియుల్లనియొ ప్రభా పాంవితవుసెక్కెన్నెగిత్రీమురపండెతవంబుగవ్రవంబులక్ష్మికినెనె వితవుకెమ్మెనిత్లెవులు [illegible]

౯ ౧౮౭

పోఁడపెనంతు నివెళ్ళదిక్కి జగమ్మెల్లమంగ్గిమ యెపొయాపినపుట్టి లాం ఉద్ధ వెండపేమం చెలిగో వెన్న లమ్మెళ్ళి పెపిక్కొ చిమొక్కిన వావ కంద్యు పోఁడపైపయలయుం చిత్రె తెలపొనాను [illegible]
శిం డశెకు న్న వ్వురమె ఉవి న్ళలం బుద్రవీని భొం వని బన్నెంబు విగ తప్ప లమయు వీనిబలుకనివచ్చెనం బురివాగ రత్నముల వి నిజూఢని చూడ్క బు వృథలు వృథ లూ [illegible]
చుం చొద్దు చున్నికెలయం ౨ త్య్కనుం యుచన్ను గన్నుయనా కెఖ్జింపు చుకి వాన్ని గావు లక్త క్రొధకు డెచ్చి నిచ్చు యున్నం న్యనం బలం గ్రొం దగా తోలు జన్నం బులనే దిమొంచి కాకె దమగ [illegible]
కులభిపురి యుభిపెొరకొం తల యుము నుకొని పొంద్రియ వృనే త్రవులవెంచ్చను తాగాని తావు తివాకు దంపు వులను బాని తప్ర పదవుల విరుత్తి వ్రళ్ళచునతిపొలకెళ్ళానాదిత [illegible]
నవెలా పుల్లుపొరితనుచ్చ జ్ఞానములన్ తెనాకవిన్న చువిన్ను చాలవివృలు మానుగ బుంజం చిరాను వూరొత్త ములన్ వలుల్లావు యుయం బునరం గ వాపరం బునను తొడ్డివచ్చు వానినుత్ర [illegible]
వారియు జ్ఞనివెళ్ళజుయుం చుడ పెనె [illegible] స్వర్గంని వి మకివచ్చి తి వెచెయువూను నావుం దలు లొన్న గళుత్తా నవుం చి మవుంబు లు తెవె నివు [illegible] నుం వ ర డొతె చేలవుయుబు కొళ్ళిలు చున్న వి తెమ్మ నెమ్మ పలం వెతునేవు
రాజ్యపెన్నెన్ల్లనపు రాజనా నవయుగ్రి నిద్ర పని నరోత్తిం చి రజుత్తం ద్దిన్ని నియోగ్య శ్యా ధెపెళ్ళె ప్రేమను సెళ్ళం వృత్తిపొల వుయు ముకొళ్ళ పేమిగొరలుంగ ళ్ళుం భొలుడు నెపయొ ష్ట్య తవణిగ్రాను యుల్లం న్న తొవ్వెయుపావె

పాప్మము తెత రక్షకా తెష్ణు న్నమము లున్నిస్నం బుటుమ వెదె నసం బూటునె దిఖునా తెరహ శ్రీ న్నరు చిందవెచుర్ వద్వురం గొచెనె నివ్వభు లదంత్రె వన్నపక్షని యదన్న రంబు త్రుపె నెం వలసనము యటః శ్రునా ల్ల తిల నెం జ తత్తం
ఫలం బునాగణ్ణాం బుల పుంజము గొరు తాపునె బృందము నెూము వెంవ (తెరి తెంప్పు దయాం బుద్ధి తొూగె బృందవముతె ఢీం దేవు నెంము (గ్రా) త్తి కడ్డింది ని వాసము శేకవఘుళైంక్రుమం ఘలు లార్గ రం ధ్రు
శనినూతముకన్న లకొత్తెదిరగణ్క వెళ్ళత్రిమరియు గోవిందనెందన్నననకుతూవాలం బులనె రన్నలం దరు లువరన్నరాంవాహాయమూన్నైచు ంజెజినన్నైతి ఆజానాంబులుతత [illegible] గణదిలొయు
శయూన్న న నతెరిఁయుధ శ్వం జనమూన్నెజ లంబులాండ్వతెయు గురుజ్ఞ నశెన్నవహూనె తెతూడతయు (గన్నవాతెన్నవూన్న ప్రవతన్నివరూనైవరి [illegible]
మనారవవవూర్జాళ్లరమిం వతెయు (తొూజన వత్రా [illegible] వైత్తిం చియును యంత్రవాణిళ్ళైయస్సానవ (త్రి) వృకొణ్ణామాలుచ్చి నుదెవనం బులు విదువద్దవరి యుంచియున్నరి గెలుకవెం వగలు [illegible]
వకమత్తి గ్గిచితతంగవా [illegible] (గ్రా) ములుంబడూవనె లుగినుమ జూచిరి (వాం యుం [illegible] నాల్గవత్న వత్మదళ [illegible] సౌధపరణ్ణాపిగ తరాలుగ నన్నుబ్బు వలికివవె [illegible]

గలిగినచోవధ్యము బునెతెల గానం బడ్డినేలఅనే నేకతరంబ్ది ప్పని యె[illegible]నిహోద్యము వేలకావు నందరజ్జప్పు రక్షపరనప్పు నెలననెం గనినపన్నతె నేహోకోద్య బట్ట
మవసాత్మాలవలఅనివళిక్తినా యుంత్రాల్లిం బునెతెలనేత్రారం ఒడ్డ్ర వుచ్చరానగరం బురర తథం బుగ ధవె ఎంత్రనపవు న్నచనినందా ధలబు వ్వరావెనె ం బునవిడి నియయుండు ప్రాంరలింగ[illegible]
ష్ణులధనత్రరలనింబుకానివృరథం బుగద్మ వుననగ రం బునకలం బ్బనా వలు నే వలు వెనరకెవ న్నెచవల నిసనతం డ్రిప్లని వెల ప్రశ్నాయుంప్లులికె విచ్చే యయువయునేయ యుంత్రీనకా [illegible] రివయుతేం
క్తినాయుప్లవ[illegible] వెగలుప్రయయు తనివేయునివెన్నె నేయయం వగ వెళ్లఅనివలియయుం బ్రొద్దించినవారి యుప్లని యెల్లనయెదలెలలుబద్దే షణాం త్రైమవవతునవ త్రేం[illegible]
తపనం బునుండవ చ్చెదప్రవదయాల్నం దినెవబుగాను స్తు పవ్నయుకనమ్మాలు వ్యఅనివలికినసకేతారం ద్దడ ఫురం బునత్రలబిబిహోయుకత్ర ష్మాలువచ్చిరవినిక్షేనికెరింగెం చిడైనన్న[illegible]బునెపల
నంత్రసవారావ్వాం బునెబల వేప్రగోపాలనె [illegible]ద్దెనెవ ష్మం డ్డౌవయు వతిపుత్రికె పలుకొమ్మ లునె బడగలున్ ప్రాసావెవయుత్రె వెవయుల్లున్నారలబుండెరలబడె తలలునెగజావయులున్నెనా[illegible]బులులు నే

గృహప్రవేశ ప్రవృత్తిగాదన్నెప్పుడొ రిత్యశి ప్రమ్మోదము దండిజెత్తరో చనెను. బ్రాహ్మణులాశింపవె. శింపవె మేనలుప్రవర్తించుచుండెను శివుడు నిండ్రు బ్రాహ్మణుండు వైరాజకొండుబిన్నవా యింపవేరాజవైరాజ బింబవ్యక్తిమశేషం రాత్రిం

శివ స్నానంపవెక్కి రాజ్యలం. వాసుదేవ వాదిరాజవారిరులకి వృషభమ్ము. దన్వైరి దారాం. త్రిరంగం. బులం. సంత్రి రంగం. బులం. గ్గానతరం. గేంపవేశం. పు బుం. [illegible] ం వవెళ్లికి వడూరి [illegible] నన్నె

శ్రీవృద్ధిన్నె నెన్నవరూ. వరూ వివనన్నెనెక్కు నెన్నలన్నై శిన్నె తం. వాశివన్నిం. పవెవన్న గాధి శత లాభ్య కృతా. కళ్ళు వం. వారు కల్యాననవ [illegible] నవర్త్యం. నవన్నె [illegible]

కలలభూలాల పుత్రమిత్రవనితా గాంధి నన్నవరిన్న గవులతేజులవ్వారాశ్ లయుం. ద్రవ్యాల కృన్నానికి పాయు నం. దం. బు నం. తలతున్న రన్న వుశేశ్రి మూర్ధు దవర్ధు [illegible] వలు

శివిన్నె తాపదవ దేహము చూ. వెకాలకాన వదిమ్మిం. వులత్రైవతీ పవులనివరి యవునవిన్న తం. దనవ్వారుని కియముసా. బలం. బులోనం. తనెమొదలిమె నుమూం. శిరసోతిం. చున ము నిత్త వత్తి [illegible] నాతే

తుండ్రైనెనకవా. రుండున్నవెదలివె రగువడివచ్చిర చ్ఛకోవా. ణ్ణాం. బు చేశినవారియున్న నివేవకవజలవులుచె రువననుచ్చి తలపోయన్నవవ బుతదవ వ్యొనవిజ లము [illegible] నవేరకె

పరిం[illegible]హాగనిం బులిం నిశ్శం న్నన గ్గిం త్సురాగ్నే మిత్రుడు రక్షవయా [illegible] నైనా సూక్తే తరాజ్ఞి శ్రీ దక్షే విశ్వం బువెల్లన్న నౌళ్ళం బులై కృంది నయుం దసౌనం బులై నం బున్నే [illegible] దు వింబుం బున్నుం [illegible]
శం బులుం బింబి తం నైన వెరలి న్నదియె న్న నెల్లా [illegible] వ త్రిగని తాతాన్న వమన్నత వ్వును హాం త్రిం బులుం దెకవాతా రళు లోవా వచ్చె విం నెనౌ ఖోతలని బొతె వెంకానై వై యయుం ధ్రువ దిశాకౌ న్రానేం ధూనై వెన్నా
మున్నానం ధృతనచ్చే [illegible] నికతతణాతి వము త్రి [illegible] విలవా వం బులుం బోని ధృతనచ్చే శళ్ళం బులచ్చలతా నారవము శరోవమునిగాలిత్రా ణిం బులవా వమ్మ సురెం ధ్వనిమనం బున్న తచెం బులున బోవిది
నాభి ప్రదేశం బున్నె యొబగ [illegible] బులుక్కో జగవ్వశం ధృ నువన్ం బువశ్శనం బువిశ్వం బునా కెం బువమూర్ధ్నం బుగానై నవ్వెయున్నని కెవి దండూబ్బహా జాత [illegible] దమురి వుండ్ల
[illegible] వం బరాం [illegible] నె [illegible] నాశ్శా [illegible] త్ర సంపూర్ణావమువి నిం త్రి యయుం ధ్రువనవతారూవ నెరాంవ మునె వెగ్నవ్యం బుగ్గ శిం పక్కలయరుం గ్రాచి ల [illegible] మునమునెన్న బిరా [illegible] భరించి యున్నాధ
నన్నవదగాన్నిప్రసంధి వ్వత్తె [illegible] వవ్వె [illegible] ధున చెక్కెత్త వెలు [illegible] మంత్రవే వలం దర్గాం బురాగం బు శ్రో తెలమ్మ [illegible] పరిపృచ్ఛివై వెంచివై వెదినినవి [illegible] దికెన్న త్రి చిదో [illegible] చరాన [illegible] వన్నయ లం

రాజసగ [illegible] వస్తాసుత్రం. గుసాత్రవి [illegible] సేడు [illegible]
దివసికి విడుబి నన్నుశ్రీలం. జం. పితివి. [illegible] నుపకా. [illegible] ప్తాం. [illegible]
తన తిను. దెడ్డి పా. దు పలుకు తెలుసు [illegible] తికెలుకలు [illegible] ని యడు [illegible]
వనునా పం. బులు బరి దా [illegible] త్రా త్తే క. [illegible] త్రనా [illegible]
వం. బిన ఘనం. బుగ వెలగం. ది [illegible] దేడి వె [illegible] వకీవ చేడు దెప్పు [illegible] వి. బి సాం [illegible]

ಭಗವನ್ನನೆನೆಕ್ಕುತ್ತಿದ್ದನೆ ಯೆಲ್ಲನೆ ಅನ್ನತರುಣಾವಿನ್ಯಗ್ರವದನೆಯುಪ್ತುಭ್ಯದಿತ್ತಿ ಲ್ರಹುದ
ಚಶಿಫಣಿಗೆಯುಗೆನವೈಸುವದ ಅನಿವೆದಾನ್ಯವ ಚ ಕ್ರನಲವತ್ತಿಂ ನಚುಂಬ್ಯಲವೆರಿಂ ನ
3 ಯಾಶ್ಚಂವಸೆಲಿಂ ಬನನಿಂಚಲತೆಗವ್ವಾಚ ಪ್ಪುದಗಾಗೆಯಿ ಧಗ್ರುಯಾನಂ
ಭಾವ್ಪುಡಿಂ ಪ್ಪುಗಾವಲಂ ಬನನದುಗುಣಾ ಷಿಂತಿಗೆಚಿಯ್ಯುದ್ದಿ ಶಿರಯುದ್ದಿ ಯ
ತಿತಾಂಶಾಲವಶ್ಶಾಬ್ಬಾಂಲಗಂಷ್ಯಾಲಂಕ್ರಾ ರಿಶುಣವೆ ನಾಶ್ಗ್ಯರಿ ನಿ ದೆಯುಗೆದಾತ್ರವೆಣವ

[illegible]

యున్నదియుండ్రు నలుశిఖోద్రగంధినంయున్నితవుండ్రూల స్త్రైదెమున్ను నవెలువచేనిం దప్పు తేతేనుం గొణుఖిశ్రి ౹౹

అగాగ్నిభూగన్ధశబ్దం త్వమధ్యం బునవలనెవ్యాలవృని పలువహ నిట్లోపేఘంబున్నైనన్నా మెరుప్పుచుం దంబున్ననోరమునత్తదేవి యున్నవానిచూన్నరుత్తోః మయి వివేమఘనతుష్ణముగెలతనయుడాడెమి భాటద్దమ్మెవాని తేరలిన

బసోమవత్రముదినైషంబుబద్వము చూడెడ్డు నెఱుగు రవులువాజ్యజలజగర్భరుద్రున్ననేనిం దనవాన వాడూఢిపెం ప్ర్యమున్న చరితుడైన వాడిసాం వరశ్యాని ఘనవాడ్వి నెమ్రపురుషవకు గాం ప్రకృతి

మరింపుయుం చాపలపుణ్యులతో తన తాపముసు ప్రభాస జంఘోరుకుంభనాభిమధ్యాదరుం దనుభావరుం దడనుత్రవత్తుకోంన్న చవనవూరితాం ప్రచాలిరతవిశాలవక్షమునం దుననుఖండదరిశాలెం

ఘనుతే భూనత్రిగవాపమ్మె [illegible] యనుదు త్రి: యూగణంపు చ్చెన్నుం దునను బ్రహ్మసుత్రికేయమునుత్రివరక్కయూరకవికేతవెణికు తలశిరకారవిధి [illegible] ప్రత్ర భ న

సొంత్ర్యణం దనుచెవ్వెలలో [illegible] ప్పావదనతేనుం దనును నెలిణిదవనలం దనను తెంబుక్కధరుం దనుచేరుగణగడిశి హ్రుఖంధరుం దను, స్లంవనచ [illegible] నం తన త్రయోదశ్యం [illegible] శితుం

దనుత్రప్షిపాద శ్రీకృష్ణకేశరాక్షసిధి [illegible] శ్రీ పాంచాంది శేషిమఘుం ధ్రువస్త్రి యొచ్చునే ప్పురవై శవనునతేరపెట్టుత్రి శత్రిసంప్రమంబుల గ్లలం బుగా [illegible] దంధం దైదిగ్వనగెరహాలు

లూ మనుజేశ్వరా యిప్పని స్తుతి యొనర్చె దివ్య దండనేయుచు (భ)వానిని నేమాన నకోరా ప్రస్తావనవశా భగత్ తలంపు వెంతుప్రస్తావసానస్తంబున్నన గతం బెమహాలోలతల్లో లనాలసిద్ధి పాదోని దిక్కు గూడి కొలిం గోపిం దే
తినానాయకు ... శ్రీకంఠ బుట్టుబులక్కు ... జంబులం బన్నవిన్నాణి పెద్ద వసన్నయా వన్నెయు తప్పన్నం డయ్యెం గద పావతారా ... పాత్రాపాన ... వహింపన్ ... వరాయె ...
... సనాపుక్షవె ... ధవలుక్ లూకతెజ్జం బుధం ని తప్పెం దోవానదైవా మెనిన్నె లమవా దేవాఘం ముక్తి శిం చక్కనే నశిం చక్కె జడత్వం బుపెదా త్రి యైవెన్నెపుప్రన్నెదెను ... సూచెల్లసల్ల
పొరాశింపప్రన్నె తవార నేవాయనాథుత్రా ప్రా మతెగూడి (త్రి) డిం వలూనానాయనం ధానినెలత దిక్కి నెకరా రాకి తెనికొందరం బోసుగ ప్రాగదిల లిధాగి తెలడి ... దేవిదెవం బులం
వద్దన వానెజా నేలు యద్దధం చకెతదంత్రె గరి తజైనాతెశిపెళ్ళుద్దవలను నెత్రుగలాహవప్తితెనెగెంచ రింతు(ప్ర)పిడెవాచిధానం బులలం నింక్కహె త్రెం ధవం ఝఝ మరిం గోంద ... రూపతత్త్వం బు
లం గోంది సంసారమునే ద్రుం చిన న్యాస్తులై మిం చరిశా నచప్పేం దువం చక్కె మరిం బుం చ(త్రా)నె సారం బునాద న్యాయ తేపం బు లూగోంద రివాత్రవ యకెమరి ంగోం ధరాపాలుడవాద్రి
చెద్దం బులలసెన లక్ష పాయిం త్రెవం చక్కెమరినెన్న పునాం రాయిణెక్కు గ్నంద్ర వం చుక్కె శివా గ్నులం దు వం చకె ।।
ఫ

[illegible] ప్రకుచు [illegible] ము [illegible] నవిదివయుం [illegible] జనెవ [illegible] ంబుల [illegible]
పూవాంబురామః భు [illegible] తచునెప్పుడు మోగెం [illegible] తేవుదెవేకెదఫప్పునెనవెం [illegible] నతెత [illegible]
తంశ్రీయులువానిషణ [illegible] మంవకుజనిదెకైవం [illegible] నసుం ధానెవాదిమాయచు [illegible] తనవహ [illegible]
నెం న్నియెం శ్రుమనిషెబిం [illegible] వ నసుద్దైయంశ్రకైరి [illegible] కతపు మెలగెమతినయునె మిచె [illegible] ంచారవెం [illegible]
లిక్షి ష్పటూగళమనివు ౮ వెయునిష్పని దెయ [illegible] వృతమయు [illegible] వంద్రావెమెను [illegible] వంతమయ [illegible]

[illegible] నన వతూన్నంగ విం చె గృష్ణ ఆని [illegible] లు నివ యా [illegible] య [illegible] క [illegible] స్తెధా త యుగ నే న వి [illegible]
ధ్యానం త్రా [illegible] వు విష్ణు సే విజ్ఞు లు యు చె [illegible] తకి [illegible] యు లజ్ఞె వ [illegible] రాజ్యం ప్రవి [illegible] తొల్లి గొబ్బ లాం. నే [illegible] లు [illegible]
నాత్రమిం చినన్నాం చవరాన జూ [illegible] గో రా వ మై (ప్ర) [illegible] నాన [illegible] యు చే న్నీ [illegible] రు న్నీ రు గాం [illegible] =
[illegible] సూ రత్న బ తి [illegible] వి యు వే [illegible] యు గే వ తి రాం వి [illegible] గే [illegible] చ వి వి యు వ [illegible]
[illegible] వృక్షు [illegible] వి న [illegible] వె ల్లి లు ధ ర [illegible] యు నె వి న్న [illegible] యు ల్లి [illegible] వి వ రిం త్య న (త్రి) [illegible] లి యురాం [illegible]

[illegible] వన [illegible] నెం. పావ ఇంచున నేపాతా [illegible] ప్రము [illegible] విను [illegible] నెం. డునవి కన త్రా నేసు మనం నమెండు నరా కేం ధ [illegible] ము [illegible] లు [illegible]

[illegible] ను [illegible] మన [illegible] లాపువ [illegible] వానం [illegible] గరి త్తులగు నమ్ము ని స్రో త్తులకు ని ఖిల్లిపు [illegible] వ్వ [illegible] న

విపత్త [illegible] నె [illegible] గవతం [illegible] రిన [illegible] మే తుం. దైన నూ [illegible] ను. [illegible] ని యెననెప్లు ప్రా యె [illegible] ప విష్టుం డైన పరిశ్మే [illegible] స్వారం ద్వం [illegible]

[illegible] తునెమొ [illegible] గెం. ద్వంగనుం [illegible] నే [illegible] తెలి పితి వి [illegible] వ [illegible] ల తుల విస్తారవము [illegible] వారి [illegible] ల ము ధ రి [illegible] ల

నరుత్నేనం విం పుని మీ తెలుగా పుమ్మంతెల [illegible] రి గురులు గానె [illegible] ఘనగలయె ధుసు లమునే [illegible] లావ్యవను [illegible]
డేనుగుణ [illegible] దైశిల వెలుగె [illegible] శిలనె మమీ [illegible] బింపృతగనె [illegible] మములనే వుమంచలి [illegible]
జనపద వైభ [illegible] వవు [illegible] పుఘు [illegible] నవుయ [illegible] నఘి యుగల [illegible] నం ధ వుబు [illegible]
అనేవనె [illegible] రర [illegible] లోత్తు వునే [illegible] తెలు [illegible] గురు [illegible] శ వుమునవే [illegible]
తెల్లపరాయుమ్మ [illegible] తమ తనా యతడి [illegible] గొం తె యు తెలుగు లమ్ము మెంద్ర ధుగె నాయుత [illegible]

పు మది యయ మగ్గానన । వెఁ [illegible] ధినె న్ర బలిక్కే । [illegible] నెనెలు లు [illegible] [illegible] నె [illegible]
బాల కొం చి నన్నె వహం । బొలు హావుకొనివన నగలు విభి-ని అవశ్యమై వె [illegible] వృ లు । వృ లు లు తే చి । నిశ్ర ధ [illegible] కొని [illegible] వ [illegible] వి వ [illegible]
నల్లరాజ్యులు [illegible] గొ లిచిరివ [illegible] రం । బు విభిచి [illegible] థరానే । సునిం గొత్తి రంత్తా [illegible] తిడ్డిదొ త్తికం । సుధ్ధ వత్తి । కొడుకులు [illegible] న్నుం [illegible]
వ [illegible] హరి తు [illegible] నతితే డ పున్నేడువ ది వె న గ [illegible] బమె [illegible] అయ్యవె [illegible] రం । బుగ విశవ తు వనెలం । డ గుడ [illegible] తెన [illegible]
[illegible] యలం బు న [illegible] నె దియబిరి । నే । [illegible] యుప్ప నియ్యె నీ [illegible] తొజనవు లు [illegible] పాలనులు లు న న్న వను లు [illegible] [illegible]
[illegible] నిర్మి తన్నె లు । బ [illegible] యుం । [illegible] తెలిగె [illegible] వన్నె [illegible] నందె [illegible] లుం । మ న న్న ది [illegible] [illegible]

ప్రతిం. చు. నైవాకాగ్నిప్పనరావత్తెజెయు [illegible] ౹ వెపెక్కితే యను తృవ తెనాగుం దుం ౹ సా ౹ [illegible]
[illegible] భిపాద ప్రసాదితమా సాపాదివ్రే సా ౹ వ తలక్షు దాసత్త వెక్కి [illegible] వదాయ్ను నివగు [illegible] మానవ్రు [illegible] [illegible]
[illegible] మానవ్రులు వుగగిరాల్లి ౹ మేషము వ ౹ విజయ [illegible] చెం ౹ [illegible] మహాదేవి [illegible] ౹ [illegible] నదాతాదాయుల్లి [illegible] [illegible]
నావెం ౹ ను లంగొని యడా [illegible] ౹ చెప్పెనం ౹ [illegible] తని యొదిరింగె ౹ సెవ్యాల్వదుం ౹ ఉ గెవారిఖో వ్యనియడా ౹ [illegible] [illegible]
గని త్రయ యయ్కొని [illegible] ౹ [illegible] వెన్నిగెప్పచెవ [illegible] విశదపులొ దెజరిల్లు ౹ చిత్రగ [illegible] ౹ చు వెం [illegible] [illegible]
[illegible] పిల్లలగ [illegible] ౹ [illegible] బలవ [illegible] [illegible]

శ్రీ [illegible] నిత్యం [illegible] వేదం తానె [illegible] లకే తమ్ముడ [illegible]
భవకి చెంది [illegible] దేవకి [illegible] నగు [illegible] వృత్తఘ [illegible] నం [illegible]
నం దికొమ్మ [illegible] గావుంచ బేరు [illegible] మురజ వము యున్న [illegible] తావ [illegible] మ్రొక్కె నుతరం
వతుం [illegible] తను దేవకి దేవిరెన [illegible] వధియంచి [illegible] వైద్యుల [illegible]
[illegible] వైన వారం గంబు [illegible] వాడి [illegible] పడి వలు తరం [illegible] నవతల [illegible]
[illegible] లతరవ [illegible] పన్నగములు [illegible] మగల [illegible]

[illegible]
[illegible] మియుం [illegible] సం. దశరథ [illegible] [illegible]
[illegible] నసుండు [illegible] ప్రవహా [illegible]
పృథివిము [illegible] నె [illegible] తమ్ము [illegible]
ఋషిన [illegible] రాజధానిగ మాధుర [illegible] అని [illegible]

[illegible] లు వృత్తు [illegible] దేవ్వులు నే [illegible]
సుందరినవ్వు రత్న సుకృతి వేనిపాలు దేవె [illegible]
[illegible] ని బొంది భికి గుత్తెనారదు మహా [illegible] ని [illegible]
నే [illegible] గుత్తెలగం పారిపోరంది నె [illegible]
న సేన లక్ష్మి జ్ఞాం [illegible] ఘటి [illegible] లుబు [illegible]
జ్ఞానులు [illegible] రాజ్య [illegible] [illegible]

[illegible] వేస్తే తిరిగ [illegible]
ఎకె వేం న చెవెనే సు తయు [illegible]
[illegible] వనిశి ళ్ళతెం [illegible]
సు నిపడియు నేయు విని (యఁ తనిని ఉన్నదే [illegible] సు [illegible]
గ వనిశిగ్వద భూమి పు త్రం ధ్రు. మృత [illegible]
౦వ్రగస్వాం వే [illegible] విని [illegible] [illegible]

[illegible] రించెనీమున [illegible] వేదమున [illegible] కారణ [illegible] గతి [illegible]
[illegible] ధముతోడు [illegible] దేశం [illegible] దేవమతి [illegible] మిధ [illegible] ం [illegible]
నేపత్తిన్న నిరులు [illegible] బలబలస్సంచుచు ఘుస్నెన [illegible] మూర్జావేగ [illegible] ంసునెప శంకు
పేరుని వెలనం దెగుదెనుచు [illegible] పలికెనం ఘలిగెదవేనిమ్ము
తపంబు గైకొనినాం దలపకం [illegible] జ్ఞులిడుచు [illegible] వేలం ద్వలవిడి చిచనిచె
దెం దంబు నసాన్నిధం బులిగల్గి [illegible] డైనం [illegible] లాల [illegible] నినస

తంత్రులమును పెదవపాంశమునయన్ని గవుత్తు క్రాన్ని లంకైనా కొత్తచేలలు గ్రానివేలాంల్తు
కంపితచిత్రనిశిద్రమైక్రియ ద్వేషాత్రావతేకాలనా వేసిన్ద్యాం రత్నకేంద్ర పలాం నవా
చాలునిత్యులు నిను పులు గనునేత్తి లేక్ తెంపు చేశి గచ పవనగ
రాజు దెంధనాత్తాలవులనిన్ను వసనుంచెత్తి నంబు నేనాయి ఋష్యానాయకు
ఆపన్న హాతైన గలంగనరచిం చినుతులప్పైరన్నలు నుమ్మఘునంపె దెరి
లాయలపెద్దసాయ్యాన్ని పుత్రునే తలిగిరి మిమ్మగు లేకేదా

...నాశ్యక్షకొడుదు ప్రభిన్నుదనవినుతి విజితపిం [illegible]
నుపొా [illegible] డునంగునుపిం వాధ్వశకృపలుసు [illegible] నిన పిడి [illegible]
మతి [illegible] చి త్ర మిరియుత్రిస్సనానేనుడుగుమప్రభి [illegible]
నామ్రైకెనొలుకెక్కును ఋజింపనిత్యత్రైపమపునవనమ్మ [illegible]
నసుదేవుండునంత్రతుస్తుపులుకదలగం పతినన [illegible]
[illegible] గాలనాలుక్షవిడుపకేవనస్తునివెలుగ్గ [illegible]

[illegible] త్రయ [illegible] వ్రే [illegible] చరిత్ర [illegible]
[illegible] అనివరి యను [illegible] సామ నేద [illegible] లు కుపలు [illegible]
[illegible] వం జా [illegible] పు మొరింగి । [illegible] టం గుడు [illegible] । రం స్త తి రా రిం [illegible]
[illegible] మెం చాకె బి ద్ది గలిగె ఘణంబా నబరింప్ప వలయాస్తాత్మబల [illegible]
[illegible] వులవాపాణిం బుతానులు బిసమను [illegible] రంపై [illegible]
[illegible] పు వెస్సాచ వేదు । పొం త్రి [illegible] । [illegible]

[illegible] నెత్తె [illegible] కులత్రి [illegible] ం [illegible] [illegible]
వి వ సు దెం. పృ [illegible] తన్ను [illegible] ం వని విని [illegible] కులు వి [illegible] తెనాల
[illegible] నిత తులు [illegible] [illegible] కృత్య వమే [illegible] వు [illegible] విరుల
[illegible] దికె [illegible] యు [illegible] [illegible] [illegible]
[illegible]
[illegible]
[illegible]

[illegible] ం [illegible] దే వారు [illegible] [illegible]
[illegible] ం బ్రహ్మ [illegible] వు లు నె [illegible] గ లు [illegible] తె యు [illegible] వె [illegible]
[illegible] ం ఋ చె [illegible] బు ఘలి నే ఘలి తే [illegible] [illegible] చ [illegible] నే [illegible]
[illegible] లని వల్లి [illegible] ణ తరి [illegible] చితా [illegible] తే [illegible] తాలనై [illegible] నితే [illegible]
[illegible] రిం చేలు ంగి పెర వో [illegible] గ [illegible] ంప్పి వ [illegible] లజ ంప్పనే గురు న [illegible]
[illegible] నేం బు [illegible] గే [illegible] త [illegible] తి నుంతు [illegible] లదం [illegible] లనే [illegible] [illegible]

[illegible] వైరత్వయుగ [illegible] దశ్మె [illegible] సత [illegible]
[illegible] పతికిన నుతికె వట్టి [illegible] సుం [illegible] పలద [illegible] అగడిదె [illegible] బుగా [illegible] [illegible]
[illegible] బల్లువని తలం [illegible] [illegible] యుంబు నవ సుదె [illegible] [illegible]
[illegible] [illegible] [illegible]
[illegible] ర వలంబులు [illegible] [illegible] [illegible] [illegible]
[illegible] లు వలిం [illegible] [illegible] ఱ [illegible] వలను [illegible] [illegible]
[illegible]

[illegible] పాపం [illegible] [illegible]
[illegible] వకె రాగు. [illegible] దేవ [illegible] తనవు [illegible] మైత్రి [illegible]
[illegible] వెంప వన్నునే న్నవిసిరం. బుద్ధులు [illegible] నేన్నవె [illegible] నమునుత న్నవి [illegible] తపవ బుద్ధినకారము [illegible] లలగనపా [illegible] నగానె [illegible] నయ [illegible]
[illegible] నను చరవె బవను విరాళ [illegible] జ్ఞనం వియ వము [illegible] మయు [illegible] తనకేత్త [illegible] ఘపామ [illegible]
[illegible] తానలు డు వ గాలిగవలు వం. [illegible] తాం. [illegible] బల్లను ప్రాణికవలు [illegible] దూరాగ కలి కరు [illegible]
[illegible] లు తమనకె. కన్న మెలు [illegible] పలు లనా [illegible] వగా [illegible] తపలు లను పాం [illegible] వగ [illegible] తన [illegible]

తిక్కుశ్రద్ధ గగ్గ శ్రేష్ఠ [illegible] నప [illegible] కల్పగి [illegible] సుంతసనమ సుచు [illegible] త్రికంబ గఱ్ఱనేనమరు [illegible]
రికా. ఘనస్తుతినత్తుడు వెలిసెనుచానం [illegible] యొగ్గన తగ్గి [illegible] ము [illegible] అవను చెవు ధుం త్రు వెనయు [illegible]
1 లేశమున్నీను వనచ్చత్రమున్నై వెలుగెం [illegible] చుపుత్తులు [illegible] విష్ణుతిజాపుంచు వడ్డెచెలిగినావాళిగి నత్తిననొంత్రితో. వే [illegible] వ్కెబెలు [illegible]
నిరాఘృతై వటి [illegible] వ్వ అద్రి [illegible] వృత్తి. [illegible] వేష్ట [illegible] బడిగినను [illegible] రుపాపా [illegible]
స్వాధ్య. వరువను [illegible] [illegible] వృత్తి భో. దెచాలానేటి [illegible] [illegible] బులెవెలు [illegible]

[illegible]
...రంతున రోమునె ... [illegible] ... రిపెం న ... [illegible] ... వెళ్లి ... నజాటిరాం పారవ్వాం॥ ... [illegible]
జడతవాటిల్లెన త్వయుజడునువ ... డగ। పున్నరు ... పగతు ... వున్నచారశ (వేయిశ్వరం॥ ... ముహావాంరి వల్లి ... [illegible]
కనవిలవరాంపులనారజతరాజ్య ... నిగానన్యని నక్రైవడె ... తిలవెను ... దేజపోయింత్రయు ... వేరతింద్ర ... [illegible]
వెరాంత్రీ మెప్పె। పవను ... తిం ... మిద్దె ... యము పూలివదు ... చియు ... [illegible]

హారిషాంచి తత్తఅన్నె భగవన్మాహారి వెయమహ నిచెట్టుచేకరంగుడాస నిమిద
మాగని వయున్నెవయ్యి దిచూడెపడ్డినది హారి మహాత్మ్యో నాబ్బోంవుస్తూంచు
గంధం బుకె వ్రే న ఫ్రూగాంబుసోరిని న్నహ ది మాలికె గంధసునో
తలప్రకెళ్ళి విన్నెనదలచిరియూతలప్ప బువారి తలంప్పె
కైడేనవలనలబంసుహాత్తినుడవ ననలు నద్దుద్దుననె గబ్బిరెయ్యునకె తిరె
శ్రీతుమిని త్తోసంబు ప్రైసా ఘ్న సూర్యా లఅత్తి లబ్బనంధ

గాని నైతె యున్నగాంతేనాటు యు నయాగె త్రి పళ్ళీ మాస్వరగన్ను నెనె (౧)
యెంచి నవారలు వెక్కు గతు లనివ్వనైపు కెంపు రేవాగెనె నకవివు
ఖిలకేషిపావెన్న త్రవేయు యున్న మహృవచె యు రెండె
కొరకనై దిం(ద్రి)యవెయిలు ల్లు రచె స్వద్రాంశగాలు లానవ్వ
తెవ్వ్యు ఖిళ్ళి ప్రయువనె వెం వృత్తులు సమ రాత్రు వెయ్యు లత్తెంవిమ్మీ దినమగె

మిం దేవన న్దుఁ పుహాసాలు శైవలు నేర్చూః భుమెలె ని వద్దు నే భూసాయు
సాఅతివర్గాంచీగుణాం బల్లన బిగెయుంగ వైరివ ధూగుణాత్రు జ్వాపు వేడు మె
వరనతిసూన్దగ్ర వండా తెల్లితి దేయవంభి కొవచ్చనగ్రీం బుచ్చాడుగ
సేవి వనైత న పుర్ర ప్రొద్ద లన్నియు గ్రమవ్వున సోవవతినె
బొవెచ్ఛువివయులా దెవకెళ్ళితవోవె ప్రాత్యయు ఘ్నానె డివయు దేవతీ దే
మెరం గుణము మె లంగెళ్ళ సాబ ను నల: శ్లోః బి మెగ్గులవ దైత్యరు చుతెనగా

యుగలగ్నే ప్రేమస్నానాద్రేజనిష్టం . ఉదయం ప్రవేశస్త్ర దేశాశ్రమాత్ ఉగ్రకోశ వివరమనేలు ...
సాక్షాద్వేదనే ప్రేసమని చెంపృప్రాండు తగవే ప్రశినం . వితిస్వగిత్ర యయున్నుత్రసవు
తలద్రసుచని౦ దశయుదూరతద్దు౦బ్రో పసలనత్రికమునకుద్భున్నావ
గతిని గ్రా౦త్రి రశ౦ ఖ్రవా ఘ్రి౦ చి శ్రౌర్య౦ బుత్రనేయ౦ ౦ చికోనుచు
కీ౹ ఉశావచాతి థాడుదువగవు ప్పునితమెప్లు య౦ ధ్రను ... త్రియ
చ౦ దైత్యద్వేమరిఖ్యయుత్రైరాను౦ వస౦బునే ధ నాపనన్య౦ శ్రీనప్లుబుబుమరి ౦ ఇయ

జేయుట్లు గాజేసె నొగరుపురాణవాక్యగురుభిక్షా: ఇక్కనే దిసదవు చెత్తే నలుదిక్కు
వెయ్యినీతెచ్చి వచ్చించి వారికెల్ల వెం గన్న శ్రీ దేవు వెయ్యిగ లుగల లక్షల ఘేయు
ఋబిగెడి వారం బనుచు నను కోరక వోలించిన ఘోరలక్ష తెరిగె కొండరం
జ్ఞానంబులనివిభిషునటయ నేయులవిర హాకు శైత్రయెడి విష్ణు లబచొండే
జగమ్ములు సత్త్రంబు నను శుద్ధం బనిసిత్త్రియయు బునసనుగాత్రం బునోరవోని

సంగాతి త్రైశిఖి చమక తంత్రేణాసుల వె [illegible] గ్రని యర్పసుశాలిబిలపు లవి సునే [illegible]
యుగయుక్తు నీగుణి జన్మకే శ్రీరధిపాత్మవే నరూపునునెరంన ర్త్యనఃషుగ [illegible]
శ్రీమ వయనెం వద్దు నిపాంవ శ్రీశ్రు ఢగ [illegible] యత్రమధ్వర కక్ష్మీ [illegible] శమువా [illegible]
నన వను గాంచెదవయనెత్త ఆంధ్ర [illegible] పుమవెనిన [illegible] వపుబుం
షత్వ గాలినిస్థుపునుం నదిం ప్రవివెదుబుత్తు యుక్తిబుగలెపతత్రిసుయె
లిపుత్తుస్త [illegible] సహసనమడుత్త్రై త్రా దిత్తపె వత్రిన త్రైధన్యాసా ధ [illegible]

డదినములం॰ బత్తె ... తుము నెరనెగలుగుపొ॰ రౌదశవయునే ... వుడ్డి॰ ప ... [illegible]
ని యుష్టుని । తనెపృతెన్నితె నదాఖ్యిలాకవుయునే । ... [illegible]
పె । తెలిని యుదవుం॰ పనెల్లెవరవుశథొగతుల ... ష్టుదవప్రవళ్ళకై । ... [illegible]
। నివరవుత్తిమెప్పు చౌవునెగ ద్దేడురశాత్రేవనినంనాలుగా ... రావు॰ చులజ ... [illegible]
వాకేయిుదతినాషేనత్తేసణాక్షిఖుల్లని నజూడునేశిల్లను నసోక్షానకవితపా ... [illegible]

శ్రీం పలగనాథై [illegible] వృనాత్రీ వగుం-గ్రు [illegible] నే గులక్షు వేద్వ [illegible]
ఘవరం రు త్రి పృ పానినస్తూత్రీం । కానచల విన్నచు వడు చస్తు వాగదు [illegible]
నవుర విశ్వత్ర వేరంచాంశ నిదప్పు ప్పు వునవ్వ వవ్వర [illegible] కాళ్ళలు లభా [illegible]
త్రేడయ తె శ్శపు ళ్ళు వె । తొయ్యను దు క్షిన వాచి దేసత్తా మ జీవములందరి దృధాన్ని [illegible]
న్తోం తే నియుత్వేషు వీగ ఋతి విరాశవ ప్రాంగ్ర వ ప్రగూయు పాఠిన మ వై బల్లు గ్ర వాం వ వృత్రి [illegible]
యూనస్యగ నోదాత్రం ఉ వైలో నివ మ వ్రతు త్రి జేం । ఉనన్నట [illegible]

లువే ... వు ... ంక్రమయెవ్వనుపం వే ... వేగేయ ... [illegible]
సే తే న్నొంగి మ్మై దే ౦ గ్రమె లొగ్రే మత్తా ౦ గేనాత నెన్న తొలుగ్ ... నాకు ... [illegible]
వరిప ౦ ద్రి వానా గన్నెనవులుఉన్నిగిత్రి పాలుతేకం తే ౦ త్రినిశ్నా ... [illegible]
విదనే పాప్పునె నసురాంరివలు ౦ పజ్జ్ఞి పులువ్వివం బు నాపుగెప జిత్తి నప్పు ... [illegible]
త్రి విశ్వ గన్నె గన్నదలు గ్గ పాంపుత్రపుల ౦ తన్నకై ౦ తా త్రి ౯ తం ౦ బునె వెప్పగ ౦ బు ... [illegible]
... న నం ... దుం తె నలునారివిప్ప నే ... పుంకపు కనప్ప లకు బు ... బులప్పుళైయప్ప ... [illegible]

[illegible]నుపా౦. ఘ్రతికనె [illegible] వునా[illegible] సాధికనె. నైవామని వ్రాలుడి. [illegible]
వునె. హసా౦ధయు వృనధర్మ వయునం. జితి పోవ ను. ష్టనె ఛకేవాచి మేఘ౦గ్రహ [illegible]
యుతెశ్రి [illegible] ప్రతకతే. లవనుయువెగ్రని విషెయు౦ చితాల్స్య౦బు వి [illegible]
[illegible]గ్నన౦. శె [illegible] యుతి౦. జరా౦. పృనగ్నతి కమె శనిమయుశ్తది ౦చి. వా౦ని వెా౦నెయు౦ [illegible]
పుడుగు ఘు పుష్టిన [illegible] డెవప్లి పురి ఘు౦ [illegible] తెగ గయు [illegible] నను చు [illegible]
తం. డుడేపకేపత్రియుగు సుత్రుష్ఠరుచుధ్రావు చు నెయుగుచు గూకెర్ణవ్రు [illegible] సాను నన నేరశం.

[illegible] నం బున జరపె[illegible] నినన్న [illegible] యుం [illegible] ముచే యుద్ధ [illegible]
వర్ణనె [illegible] మునని శ్రీ లవుయ్యా త్ర [illegible] నవవ ం [illegible] మధియు [illegible]
[illegible] లు లు వయు [illegible] ఘ్ర గుణ సం బు లు నా [illegible] దివి [illegible] రం బు [illegible]
[illegible] మలు [illegible] తవృ లా [illegible] డు [illegible] [illegible] మిడి [illegible]
రవులు ప్రాణ వత్ర [illegible] కం బు జీవె నవ [illegible] యు న వు [illegible] సార [illegible]

[illegible] నా [illegible] యి [illegible] వనియ పట్టణగ్రామ [illegible] ంబు [illegible] ం యుక్త [illegible] వైడానే ది వా [illegible] యుక్తే [illegible] ం [illegible]

[illegible] తిర్పుగ చాదవే [illegible] త్య ణ [illegible] నగ కేన [illegible] రా [illegible] య స [illegible] చుగ [illegible]

నధరుడు వెల్లు తెన్ను పోతన వచ్చి చొప్పడి వేరవ ల్లి చదివిరుడనెం చు పన్నుపు [illegible]

చుచుడుగవల్లు చాం [illegible] అవ్వ వనె రంబు నననన కేసె న్నె తులగ [illegible] వేసి [illegible]

దేవకీ దేవి నర్సింబు నన్నయ [illegible] దన పుత్రులు [illegible] శ్రీ మీరు [illegible]

[illegible] బులై ధనము [illegible] చెరివనుడు [illegible] దేవి [illegible]

శరంబుచా రిపువెస్సేనను త్రిభివయున్నదిలో తేన్నుం। నిన్నెయుక్తరసాదిగల
మత్తకోకిలాయుత త్రినయుడెంబు లాగనవ్వు [illegible] నప్పు [illegible] ఘుం డన్నవా॥
ధ్వన్నిన్నగావ లెవరూదవావ బినంతన [illegible] యునభా డన్నాని
నప్రమాల నయుం దరనిదూకొని చనిరం [illegible] తత్ర యుక్త వం న జవ
తేవవేలు లువేవిందో॥ చెప్పిన త్రిపుర పుష్పల నన్నెయుక్తి యున్నప్పుడుం బున్నె

గనం భుజసాస్త్రప దప్రవేశ్నం దిక్రమ శ్లో [illegible] శివ [illegible] ద్రవ్య నిన [illegible]
నెమ్మిత్రుణి మల్ల తొయ ఫ్ల ఘారనెడు లు ఎవ్వరవురాత్రాపు [illegible]
వహితన్నులు దేవదేవుని దేవకి [illegible] నిగనగా [illegible]
లు వడి రిసారణాలు [illegible] రస వెళ్ళు త్రవైదులు [illegible]
దితేసుతని రాత్రి [illegible] నెత్తవదనాలం కరి [illegible]

లలును దేవుని తపన్ని ధన్యత్వంబై నా పగెవ లన యీసు విన్నెదేయువ [illegible] త్తలి కే [illegible]
త్రిల్లిపు పుడు కేసు చెన్నరు విం తోవెమనిర్ఘం బుమోహికి స్తలి [illegible] కి శ్రే ప్రవు మెన్న [illegible]
నీయుట్టిధం బున హారిం బొగడి దేవకీ దేవి నిశిచిం చిదెవ [illegible]
[illegible] ఉపద్రవములు మానం బుల్లి [illegible] నల్లని దేహం [illegible]
సులోం వేనను నకల ఘోరంపు మలచె [illegible] బుల్లి మొ (శ్రీ) [illegible]

ఎ॰ వైనె నమ నళ్లపవులు యి వై న్నె౦ ది వ వి గె త్రొళ్ళను యిన మె లు ప్ర నలు [illegible]
గచ్ఛ [illegible] ది వా గ ర వ పు ళ్ళు ళ్ల మె౦ల ది ల క్షి న ము ౹ లల మ వె స ఖ గ ఖ౦ తి [illegible]
॰ వ రొ త్రి త్ర వు లు౦ డ౦రి ర౦ ఖ్యా బి త్రా౦ త్రు లా న౦ ష్ట్రే ము త్రా త్రి [illegible]
వనరా౦ బు నా ర్హ ధ్నుతు గనె ద్ధ వ కి నె మ రే ౹ యి ల తి రె ఖ్న గ తి వా ర లు న గ ద్వ౦ [illegible]
ఖ వె న్న నినతి ప్ర స న్న సి౹ గ్ర న్న న గ రి మొ రా గు రో౦ ది త ద్దు పా ప్వా ర స్నె౹ వ ప్న వ యిణా [illegible]

గ స్తవ స్తో త్ర ప్రభృతినె ఋష్య గవి గీనవా ౹౹ అమ్మయుధ ౹౹ జేతిధరో
వి హా సుం తె. శతా. స్తు న్య వు ణి కొం స్తు భ్రమనియుక్తే వినిర్మా త్రి
మం. త్రిలో పు వై ధూ ర్య మణిగ కావర కిత్తుఖని చాలు పు
ఆకిం. నిపులకిం. చ్చి చోధ్యము. చ్చి ధుప్పివెల దైవ నూదెం
ఆ. నుకె తైలవలనువద్ది వే లఝ్ఞా వేం నున్నదియు న బోన పాదింయు

వాః తె కాల విపి ంచు నొడ్డెరంబి పొవ ధ్రీ నె ళుప విపొసశయ … వె వి
కొల్పి ప్రొవ ఢన తె వె నత్త పొవ నిమొంచె ళిం ఘ్నని పొనె … లు వా … గ ఢ వె
మాం యలూం విలూం రుని స్నూం నుని గాగం । ఘ్నని నిఘ్ను చొన్యవులు గలు వె
బొచ్చి నట్టి యు హార కలంధువు తొచ్చు । ఘ్నయఘ్ను వెశూ వెద్దు చొరకు ం
లగుస్నూత్క్ష్ణ చ్ఛూః తంబులు మరహ్యడ కె వితా రపట్టులల్లొగూ ఢివిరాళ్లు

గ స్థమణో ప్రథినె లువు గవిగెన లే భవా ౹ అమ్మహుఁడు ... జెత్తిధరే
విహాసుకే. తెశా. స్తు న్నవు ణికొ. త్తి ... సు పవ్వనిరియ్యకేఘిన్ఘా త్రిలో
మం. త్రలలా ఘు వైడూర్య మణిగ ... కొవెళ కిత్రి ఘని ౹ చాలు పు.
లకిం. ని పులకిం. చు చొద్యము. చ్చి ౹ ... డు చ్చి వలదెంళి వసుదే వ
ల. తసి ధెన్సవెలను వచ్చి వేల ... ౹ వాం న్న ... యు న ... యొశ్న ... వుల

ప నాజ్ఞా నల నరరం న్యాస త్వ స్వాత్మ [illegible] శర [illegible] త్వం విన్నాలు పేస్తు (పాల గవాం [illegible]
క్రొ నితె ర్యంగార లతిల వత్స భా ం పునాం అితవి. పరాము రమరనం [illegible]
నేని మరుచి జాలున్నేలాడ. పా లుసుగున్ని [illegible] లవాలుకె పా [illegible]
[illegible] తే [illegible] మైకధన్మ నావులు శాయుగ రావి [illegible] వినాసం వచ్చు [illegible]
[illegible] వరిదయలు వ్వసు వెవ్వుంచు [illegible] కే [illegible] యోస్యరి ఉలయుం ఝ్యలికి ద్వా [illegible]

...[illegible]నని గతి నెరిణి యనాగి తొలుత్రి - నే చిస్నే[illegible] నానె సవిష్ణు గలునద విష్ణు [illegible]
[illegible] నిన్నన శ్రీలదవర్ణన । చెన్ని నాసం [illegible] రమావసే తత్ర [illegible] నస [illegible]
[illegible] గ నవరాం వనసత్యనరు చెన్నైరత్రి సన్నాత్ర క్రమ[illegible] [illegible]
[illegible] ఎయు [illegible] నమవాదావులుపా తెడి ధైర్వ వేరపెరయ్యా యన్ని [illegible]
గ బురవు ఆత్మనారుణి శు। [illegible] యెనసు। పాపిదించి యమునలోభబడి యొ [illegible]

ము ౹ త్రత్యం ధ్వనివేంటులిసొన్నస వృక్షుంపేదగుశ్రు ప్రత్యే లక్షణమైనామన్నెనిదయుడ్వు ప్రతి
న్మ్యప్రెం త్రివజ్ఞాకా తుదుగ్రన్తైన నానాన్యున సత్య్వ కాని చెన్నుచెన్నుల నమ్మెంవిశేష సంత్రశి
చ్చిహాం ధ్యు పొండ్లిమివ ఢత్తౌబుషువణిం ద్విష్ఠిలి చి ఫ్టిలి మహ్మిత అవ్వరా వ్యనిని
నికితి వడిం బుదవిత్రెశి నవప్పా లియుడు పెలం బద్దన రిలు నెగశీవవ్య విద్యమా
క్షస్త్రస్నాధకా లద్వారి నిశ్చయునుంనైయనిమి దికరంబులగరంబాత్మ్యుచుశిక్షుపొదకనొశి ప్రజ్ఞ

వనిచ్చు నప్పుడుం బసలం ధ్వికే సత్తు మహ బతే కేసు నిత్తిన్నని వెంపులు పత్రింపరి నేహారి [illegible]
సత్తిం మిత్తి విని సురాయిడి గప్పు కి సమై నానేర్పనం జేసిం చిని నిం బ్జం తెపలి వీరు ఔన్ నెను [illegible]
వి వడ్డి వెండిం లాసావేవి జగవు నేన్నిం ప్పిం గా బవాసానుని వాన్నిం బు బి బు
బకెన్నవ ఋలుచెలుల్ల లక్ష్మై వశీం జై వ లేనంబిని కెన నెలికి వడి కత్తులుకు గన్నిరి నత్తు
వింటియా వెరం బుగా వించి శ్రే రి వారితో యుక్కి ని వెపలు పాపులు బాటుకు [illegible] కర్తి

౨౭

[illegible] పిరన్మ డేహన్మ నేత్తు దుఃక్రోపను దుర్కెస్త దేన్నె ముడే నే ప్రారదు [illegible] యాణ్ణ పౌవ పుణ్య వదే తేకేనే [illegible] ము లుపష్మ ఘనమ్మ తేసాఘాన్నె [illegible]

దనృపాదవ రకన్నె కనరాన్న మింవనె ఘరాఘవోక్తి దుర్వాణ్ణులంచెరు నిజ్జో చితకేరు ఘులాత్మి ప్రిష్టాగానెన్నో తే మేనలులం బొద్దుమియుక్తా తెల్ల వలరాకె వనలంచి కేతల [illegible]

ఘనలుజ్జె రజస్సు వృత్తిబెర్గు బోతాను నె దైత్రుడివోంత్రుమిాని నా వేతెడిచెన్న లుబుధూరనేం యికోనఘతేఘవగ తుంఠన్న రిచితేనని యయుకొవగతంకొడి [illegible]

నియలు త్రోంత్రు ధుచేలు చున్నవగనెలు వులుపెవాత్తెను వగచెలుమ లుకే లునర్త బంధవులు ఘుండేదు ఘెతెఘఅనివత్త కన్నెరుణ్ణం విపగచీవెరచు నుడ్డ [illegible]

వసుదెవులుపాదంబు లువ ఘన్నన్నకృతినులు చెప్పెం గౌవికే [illegible] వనకరసలువాక్యంబు లన్నెన్నెలఘునేరఠినే . వారలనుం బరితెవృత్తెనకంసున్నింబన్నె . చి . [illegible]

ములనే [illegible] వనే [illegible] ననేకిత జన్నస్మతికీనం నన [illegible]
ద్దరుం హూడుదురు రాతాకాలదైన వ్యరు [illegible] సా విష్ణు నాడుగ [illegible] విధులతో నా నా విధాంత్ను తైలవే తెనియుష్ణు ప్రసన్నలైన దేవకి వేసు దేవుల యిను [illegible]
కొను ం త్రి ం ఫలితం ం జనిఅసేంయ గడితి [illegible] మూలనే [illegible] ప్రవ్వనం [illegible] వ్వనం దనకెలరతం ం త్వ్రలగువే ం త్వ్రలా [illegible] చించి [illegible]
వ్యత్తం ం త్రం ం బ ం త్రం యచువ ం త్రం [illegible] నంబున్నేనరం ం గెం ం చిన వన్నృతపారవిఘ్నని రిర్కె [illegible] నదిద్వ [illegible] ఖికివవ్వన వతలవు ం [illegible]
తెల్లనైలజబుష్టై డిపెరిగెడి నిశవుల ఖఫలివధిం చెవఘుమవ్వు బంధ్యమధి శాఖమఖ్యవధిమా జొల్ల నాహాస్య విలసదపినానపూర్ణ గళ్ల [illegible]

శేష్ఠియు [illegible] దేశంబులం దొంగెరో శివునిశ్చాప్తి రాబ్రహ్మ [illegible] విధురగామా నవ్వ తేనా [illegible] ములద్రి రోమధను [illegible] పం [illegible]
మెచ్చిరివే తృప్తులం చనను. విప్రులవిద్విదితగవలదు వివిధాక్నే తలం. మున్మితిద త్పురుపారలు చెప్పినవలం [illegible] మవబ్జనదధి [illegible]
[illegible] చుక్కాని జ్ఞనదితేనరాగ మలు రిపులని ంద్రియ ములకు. తృతిసవె యమవులు జెరుపవన ప్రెత్తె గాతెదురాధ్యమానదె జ [illegible]
మల్లిఅవార [illegible] నెల్లనెత్తె మున్గరుం. [illegible] రత్రుతృ ంబునం. ధమరుపేగొవ్వ లుహ్వూమిదేవతలు. దిష్ణ్వ మన్న [illegible] నాసా. తృవలు [illegible] గఅ [illegible]
బులు [illegible] కారోతి. లుట్టి విఘ్ను [illegible] విద్వ [illegible] వారి. చిన [illegible] ంబునంబొందె [illegible] కావ్యనా [illegible] పృథవ మెనిలింపు లనుజ్జం. కెలు. [illegible]

సమృగమహాసుం త్రకైక విశద్రవ్యు త్రడగర్గు ప్రత్యక్ష సత్వంప్ప ... గుంలలఁ దిం వృధ వెుత్తె సాంధ్ర హారిం ఋమ ...
పుల్లవలం ... లవ ఖ్యం బులనివుంత్రి లఫం. ద్వైవ్రద్యాంతి విరోధంబులనొప్పి త్రలం వక ద్రాలపాళ్ళబడ్డం ద్వైవిప్రాద్రిసాంఘ వచనవు లం బంవవాన వులంబ్బు ...
నుకుంటనానంత్రరంబ లయారశ్లేస సులు వెత్రైం ధ్రువెత్రైసంబగు వెుక్కలంబులనచ్చనులు వచ్చిం బడి జనాది మబ్బెం బులా ... దిరియ
గువకె వెదకి నైత్యవిరులు సాధులనేడుం వహారి బలములన్నం కెపోయెయునవుశిదింయు ధర్మ వర్ణాయయు వ చ్రబు లాహ్యవిం నైయ నణిగ ...
అంత్రవలం వలగ్నంద్ద ందుడు నందనుం ధ్రువుకు వెరింగ్గి మహాసంపుబులో నె ... లుగుశ్రేవిదులం రిలుఫిం చిత్రటలూబు లాధ్రిశాంచిన్నె హాంగ్నా దిం చుకొని గృహి ...

శ్వస్తే నీ[illegible]రం[illegible]ంఘ వి.జే చేగ్నైర్మరి ష్ణులిఢ్యతతితిదే. [illegible]ల్యుతుప్యనే
వేగ్ ఆంతే, వసెుధ్వ మ్ం. స్టుతనస్తు జెమ్యుతు.ల. శి నపసెు కివ్వదుం. [illegible] లి త్వెల
చెంరకాప్తింరునెం. షుస్త్రా శ్యునుపాపరిబు. గసు ఖెాంగ్యమ్మే[illegible]ప్రవెవి
లలనయుండ్లేచ్చున్నీ. జేడుడునేగా వలివార లేంయెలుష్ట్లుగ్గధెన్నెవ్యులిప
పాక్రి ఖెాంగవమాం. యుబుఘ్నలినవాంవచా: స్వంధ్వనపూునసెుతేయుతుగువి
సాఖిధ్వవచ్చు. శ్శినవగొంలునులుపెుల. సొలు[illegible] [illegible] [illegible]శ్యంగులువు[illegible]

సనాశుం గల్గిరహా పూ నా షిత సోను ఖరె ... వరం భోలు
మగడు మంబగునో భవగణ్య మాగణ: బు... శకునాయా ధకొమ్మనిన ద్రిగిన
తెల్ల అధిశి యుంతన్నపు ధనగావిధితు ఉరి సుమాశుగల్గన్నునున:
తెల్లయిల్లమా దవజన్నము తప్పక మాయిరపు రన్నస...
నడని యునుబరవళ్ళనే ఆడం బగు ప్రవృత్తి యునిధ్యునర్దతల ... గుణ్ణి...

ఏడు గూ[illegible] నివ్వరత్తై ధవళ్ళనల గ[illegible]ం [illegible] వుజ్జైనాగా వేన మమ [illegible]
శినత్రైతాలిమిని లాౝ వెం క్రిం పవుళ్ళి వునాౝ [illegible] ళ్లుయు ళ్లువశం [illegible]
నవ్వే జపృగాౝ బం ప్పిరిం ప్పం ద్దె ధ్వరో | గు[illegible] ని వై నెదున
విరత్నె ఖ్యం తృ నుసు తవారౝ రుం ధ్యస [illegible] వ్యూరునిం పని నంస్థని
కొన్నక్షై వెలుగు చూగుణావులు వెని త్రైయొ కై [illegible] ం బద్దెకల లై ౧౧౨

ధయుం ద్రాన్య ష్టితిప్రాలను న్నక్తార లిప్తు న్హానితివాని న్వం॥ లక ఉగుధ వ్రు
ఋ॥ళు గల్లు న్రెయు॥ త్రిమ్మి నగలయ వెలుధా గణీమ్నార్గ్వ హుశ్రి లాన్డిదిగాం డ
వెలివమన్ళగీను అత్త్రవలు నగరిగియుత రఘు స్మ్రవకన్ను అం॥ తెవ త్రి తం॥ టపెర
ధుం ఢ్లోనైళఅదియును॥ గ్రాన్తీన్యగుసు విచెల కత్రే రాష్యుకాలి నెలిని
దీసుం॥ ధృఢ్లై ప్రవన్న శివ పెన్నెన (తినుగ్గిరి గుణ వశ్యు నంధకూ నెలలు పేయ ర్పూఘం

పప్పరుచెప్పునే దుర్దైత్యుల దండింప వృద్ధి వీగావననవతరించి శ్రీకాంత [illegible]ధమిధాపు[illegible]
ల ద్రొష్టిని శాంశాంచెనియన్నలనే జంప్పునే శూరాసుకదె దునే యదుదేవునకు [illegible]
స్త పెష్టై ఘ అనుచుండే దేవకీ దేవి ఘవహాపురు వృద్ధినె రొలుండునే [illegible]
లని పెళవ్వనగుచి పెళ్లి యుప్లని పెధ్యశిక అప్పుడు ప్పుడు వసరాని దైవ[illegible]
వ తైల్లిండు వెరువప్పరానే గోరూపమని శ్రుతులు చెప్ప దనుజ్ఞ వెడ్డి యూరరూపుచే[illegible]

ధ్రినారు గానమునందున లంగనుంగులుగ్గులంయి ఎద్రురుమవుఖప్రతమునే యుఱం జీవు [illegible]
తత్సద్వాంత్యశ్రుత్రునంచున్నదు ప్రైసర్వ్వంయుడు. వేసు ద్విత్సునెల చేనాప్పగరవెదు [illegible]
నలవి యడ పింగుధ్రల చెవాంద్రమయుండ్లె తమునుగు గావ్యనం నిరంద్రి [illegible]
వలవ్వేజగంబులునైరి [illegible] జనింవ్వుడు. ప్రవర్తంబు వెపాను [illegible]
నర్వేశ్వరంబు పతికి వచ్చు గుణి దినాగుణపుల్ల వెగులునివని తొంపరి [illegible]

స్వస్తి శ్రీ విజయాభ్యుదయ శకవర్షాదులాగచ్చె [illegible] పెవెపె [illegible] మహప్రభువు [illegible] ౦
ప్లవనాం౦ చెమ౦ శ్యామినవి త్తు నినా బూచ్చినాయుడు వెంకటపతిగారు వెలుగు [illegible] నా
[illegible]౦ శివలింగ నాయుని సర్వమాన్యముగా నొసంగె౦ [illegible] సేవమ నేడు [illegible] కొలు
శ్రీకాళ౦ బిన౦ ప్రమాణం వం౦ రుసనే౦ తిరుమ [illegible] లుశ్రేయం౦ [illegible] తెలు
ఆం౦ కొం బు ఖిబరేశ్వర౦ ఉగాపలు లగూవం౦ దెం౦ [illegible] మయిద్వె పచ్చగా౦ బు

[illegible] న్నెడు [illegible] రు ధర్మం యుతు ప్రత్యగె ం [illegible] వ్య

వ్యక్తి మం మకారగ వ్యక్తి ం భూనం గ[illegible] నెష కారాబానవ్య చెల్లుబవ

తినేద్రుపుయువేడు బవుం ద్వరఫ్లివి శ్లో [illegible] ప్రసహన

దూవుక్షవాలునుత్త్రనోకిలాలునాం ప్తి నిత్రిప్రగానిదె[illegible]లు

నలగ ం [illegible]నొం నపుచేన్నల ం నన [illegible] ధితె [illegible] వేదాప్రదాం లం గ [illegible]

బుగానెఱ్ఱ [illegible] ననవృషాద్రి వనాథు బుష్పదేవం [illegible]
[illegible] వసి చినొ నాచి నన్నొవాడు వెల్ల నునవహ్ని [illegible] దేవకీపాది తిసహి [illegible]
పృథ్విమునకు [illegible] తిరుమతవృ వసుదేవుం దుష్టసుతపృ [illegible] డహనా ప్రజా [illegible]
నహానగాలియుద్ధ వలంచుల కెల్పైరిం చి తె [illegible] రణ్యంబుల [illegible]
తతంబులు నెపంబులు వెరణి యోబజనాఖ్యంబులు చెరి [illegible]

[illegible] సా తవం॰ మనొరగనాఘాతం॰ ఋత్రిత్వతిలొన చా [illegible]
[illegible] చ్చాగణా విశ్వవయులిలం॰ (౮) ప్పచూను విద్వత్సు జు ప్పమ వైననత్వని [illegible]
[illegible] ల్లి కొరిన జిం॰ చె వాడ్డై యొగాఘ్నవ తలతృప్త [illegible] తృ జ్జయస్వొ [illegible] యు తత [illegible]
[illegible] సొగవూ [illegible] ని హూస్తువై దేం॰ ఋవుం॰ వుతుకాన్నిన్నే [illegible] ముగానరి చ్ప వచ్ఛ్యలతెం॰ [illegible]
[illegible] ణి త్రొక్కై దక్షిప్రియవిలి యకాల వ్యుదు విశ్రం॰ భునిపిప్పత్వ [illegible]
పవ

తనువెనవెత్తి యుకొద్దొయుమ నృసు[illegible]గా నిష్ఠ తంత్ర సాత్రికోపురారయె [illegible]
[illegible] ఘటి దొలినె యఖం దత్ దేలన చక్రాసవ [illegible] ధి వతిశ్రీ శా దెశమయిరమ్మ [illegible]
[illegible] లుపి దపై వెలత్రిలి [illegible] త్రి [illegible] కి లుండు రెప్పాను చవె వేం [illegible]
[illegible] దొవకె దెలి ఘఘ దృం బువచ్చి యుష్ణని మొఇ రా౪ అన్నవివిం పూమర్లె [illegible]
పొ ఘు గా దన్న సు కె తిన పై మాం నగ దన్న మువాత్య యు బా [illegible]
కొ ద్దు తెలు బ పి వ ది ం చితి వి ఘూం డ బ ద్దు చి ది కొ దు [illegible]

...విపిన్న శివ్వే నుకొన్న వెంచ్చునని రాంగ వడాంతి నడుగు నడా [illegible]
తే ... బయాదిత్రావయి శ్రీ నవ్హా ప్రతిష్ఠ ... వయ [illegible]
...గళ్లు లుంది యివసె ల్లితే నిత్య ప్రసాద వారు గలయు [illegible]
...ంగ్రష్టలిం పతవచ్చె । యుచ్చిరు తపా వునుదెవ కే(త్రు)త్రే [illegible]
...రకుగ్గలరితిదేవాపుప్పుగపలిం చు చెపొదిన్ని యుండ్యెగ రాతన్నవ [illegible]

ప్రకాశించు తండ్రి దరంబున కై నావిర్భవించి ప్రవమానిపే స్తుపమదినొప్పావించి దానె ప్రమసకానాలు బంగెలు నానంగ [illegible] నిగ ఉల్లు గనెను [illegible]
దుశాసన హిమావనిపా న్యుచెరొక తకిక రవ్ము లు [illegible] సాంగ [illegible] మొ [illegible] శిరొపటమూకొక నివతి [illegible] చనుత్రిను [illegible] పజానె [illegible] చనువాపు బవెరకు [illegible]
తన్నలచు లన్నలగు ద్రితి [illegible] నుదానననంగె నుంద్రుచేనే చనుగుద్దు వెకలునాచనలాపాలాతె గరంత్రింబడి [illegible] కేను వుంర త్రాన్ర వైనయల్లన తి దిప్ప
ని చె లుపమెరలు గవ్వను నునాసెలు ప మునిరలుపమ శు నునవి న [illegible] అవివాలునప్పె కించి మయిధాడి తె త్రిస్తం [illegible] మాపలాం [illegible]
తని తౌమ లుక్కు శు వృచన్ను గు డ్ల పనవ క్షుద్ర నె చన్న ప్రాంత్ర నయుం త్రి [illegible] దుపా నిపా వ్యని యలాదారోతిం [illegible] సురున్న వుం [illegible] వన్న
తి ఖ నగోళంబు శ్రీపాలు చెల్వ నె సొంచి ల్లు చమ [illegible] త్రెదనె పూన లొ [illegible] త్రియు నెని దననక వ [illegible] త [illegible] ఉల [illegible]

[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

ష్టుయుబుంద్యు ప్త్యుబునాం వరింపావుగదాపా బ్బాపాన్నె వెష్ణుం వలుశ్రవాలవ
త్నశ్రవలూత్నె రాయువాంశః తరగేన యి ంప్పున వునుచలగ్నపా మొధివతో నా
దిం ఏన్నినుద శ్రీగణాంబాకాం ప్రుమునే వుండ నుఃనాకొద్ద సన్నుల
ఋద్ధోత్రాడవటు న్నిశం నేగుంధవధిం చ్ఛిమెంత్రిఖిరాజుసుతతు ద్విజవ
దనెత భుక్తదాగ్రద్దువయునాసుసాస్యు ద్దు సన్నెసు శ్రీమల నిసాకనుద్దా

డివైలు మహాసారం స్త్రీ తనసుగ్రీవులు లన్ను నేసుంచ బిడ్డల్ను యుచిత వానె యను సోన
బ్బునవ నైగ లలి ప్పలుం యూనినన్న తపం యు యుపస్త్ర పం ఋాగా నెత్తన తవడు ది
డనన్నిపలు కలు యుతప్పు వనితభం ను చేసి డెనం త్రా యన్ని శిలతం నుడి
పాటనన్నా విం ఘు చుబ్బను చునె వృని వేరుశ్రవణి కధి బడిన
నం వునివిన్నై కొక సాండు శైవ రం ఘ్నైవచి చియుం దులభూగాయూపృత్తుభుల్లి

గం పస్స యుత్తత్యాం త్తా రఘ్న గం బున్నే ప్రకటనవు త్రవిత్రే పయిగల బిత్తేన
యున నం డై త్తివారి కొత్తె పెరాద వేయు గల దేవతన గం త్రె యెను ధ్యని వృనెనె హెం త్రె రెయాగా
నం ధనం చ్చా న్నితుడ్రై ఋఅని నం ధుం డ్తిప్పి నియ్యే ఆనెను బిల్డ పక్కెం జనిష్టి స్సు తానెనం
ం శ్రీం చెజెత ప్రితా నాతాళ్వం బున్న తెం గె బాల యిది త్రివాధ్య నమా వ ధ ఞ్ఞగ్యాతం ౭౦
ం ద్రి ప్పనిం యే ప్రకట జనవత్తి సర్రియు ద్రితిత్తి సు వెయు ప్రస్షుగాం యిది దైవయు నిన్య సమ్పరియ్య

లవడునెగవల ఆనివలికెవసానైతంండుటినంతడబున నవళ్లవులవెడుకాలిపైన వారలు
త్రివవళిచేనిరానంధుంచు ప్రతి తంబుశై నయుతాపుతం బులుపొదగణి కారితన్న
రంపునవాలషూతనవృంతనవళ్లైలవంధల కప్పిన్నాషుల లక్షిల యస్థల్ల బొంజాల
ంత్రై నెనిరవగ్గ యనివారణయాగగెన ఫలితై త్వం త్రతం దత త కొంతి యుశై
మరుహోదిస్తై చొస్త్రి కొనతండు నరిగెయుల్లిజ్ల తప్పితయురకిలకొనలు చెనేం పత్యవ

...యటాన్నాపన్న చెం॥ శ్రీరాం॥ గుం॥ ఉషోత్రి శ్రీగత్రకటీ పటుం॥ సేపట్టు త్రి
నం॥ త్రిపం॥ తవి యుతేగ కికలానాపవనంబు చేశి। వేష్టభైవటు నుష్టువమ తు చెప్పె
తొడ్డ ఘెయి బ్బొండునుడ్రంటి తెలవమ వృ ... తుండ్రునుండి డ్రుష్టుపాయు
ష్టనటము పట్టుకుపృంద్రు నూ। శివడీూ ... నవరెం॥ ద్రుభాలు రత్తిం॥ త్రూవట
...యుక్షుపవుఘం శైరింయు। వెష్ణునాబుయ్యుని శ్రీరుం శ్రైనయు బూ॥ త్త్యునటు। కోణంగ్యు

[illegible] ధ్యాత్మ దండ్రు వెంట్రుంబు ... గంధోత్తమము బోలు [illegible] తయు నవ
[illegible] నా ప్రైనయు నెత్తుంబులు వెన్నెదిబు బోవన్ని వెడ్డ పోయిడు [illegible]
దళిపు [illegible] ధవమ గుదాని ఘనకేళి [illegible] రవంచగాలి గావగో వెజ్జి [illegible]
తేజ ఱితన యము వేవగన దెవెన్నెనొంత నవృత్తిః ప్లలొవన దువ
[illegible] శ్వరలిపుగవనుది కేని। దిషగకనెన్నుని క్నిని దిమల దిషశంయనుది క్ని। ది
[illegible] శె క్షారి ంగ్రి యు నూవలంగూ ప్లుక్నాని దెగ [illegible] తికర వగతి [illegible]

స్సా ప్రుం చే తే సాం టేలు లు క్షే త్రగ ... లవను కి ... నాగ తేల్తు యు సాలు కె
కప్పవె యు నియు క్షి గిన స్సూ డు౦. ప్తి ల్ల ని హూ పు ఖి ౧ చాల న్నుం డో కి కలా స డ నె వె నాలి జ
తరవుం బు నె లగ విర్పు ల తో గూ డ్డి వెద మం త్రం బు ల న న
లు ని డి గి న ఘ్లు యు ర్పే చా లుం దివ్య మొ సం గ హా ను ప్రు జె చి
శ్రీ కృష్ణ స న్ని ధా నం శ్రీ మ వు నా ఖ అ న మ ఝ స్సం బు నా గ్రు ని డె రిం చి న శ

మానారాశాసేనుడున్నయుడైనగ్గనా కొంశపరి ది పృథుగోవనిల్చినఁ హిత్తృవా
పాలికనిసిన్న బంగరు త్రెత్రే శిఖరాణంబు లు ప్రాపించుగ్గి తుడు బనేధృవా
తెవ్వారంతనబియుద్ధం ధ్రవుగాపాలితుడై రిగె యుష్టుబితలవనిత్తృడు
నందనుండు తనూపరివారసందం బునవిత్ప్రి రింజని త్రెతెలచే తరత్నలి
త్రిపురుడెంబుననుండైననిచెప్పినవినివరితలు సహోదన్యంత్రిగ్రని చే ఫణిత్రియు

తప్పి లేంగకము లగావకై హేంబెలది రాప్పం ద్రుం ధునామెంబుట్రై వేలవెంశీయ్యు [illegible]
గాకప్పనాశనంబు చెకొని చిన్నయున్న నీయు దొగరబ్బుండును భానాలవులని రుంధ [illegible]
ంధును ప్రాదయుం బువాన పత్తైనుంద్రూరు శాస్త్రులయినుం ధునగత్తువు విప్రుం
యుం ధనచేత్రియుం వెనకె గవాధ్యరుంతైన కాలిపెయ్యుప్రాచ్చుగుణంబునుద్రూ [illegible]
శంభ్యనెత్రధ్యరుం డైనయుధురుకాయుల్యంద్వై నకాయ పెంద్యం [illegible] తా [illegible]

తిన్నెలాసేవతి గే। లసవేమ గళ్ళపాయు। విరిచి తూపాయు పల్లవింప్పకేతమునసు ఉప్పినపుడి
యున్నరణపాస్తే ంబు బున్నింకైనా రశవుణెంతై నయ్యునట్టుప్పు కేవిణి ఘప్పన్నరఘునిపైన
బుసాంద్రగూంది। వెగడుచుండి రివారనము చెకడుగవిదిధ్యంబునిగే। యునారు
ప్యత్తను। ధ్యాతనన్నృతమలనిన వలువము పూతన ప్రాశ్ననరింగేదాంద్యవలన్న
వవజనకలనికిని। విఘ్నతలచనలవిష్ణువుగాను పవిష్ణమె తలచునూంధవ్య అంత్రినాగద్దత్రము
మెంటిఫెన్నరెవల పైనిల్చి తిత్రీడి ంవృమాంబాలాం వ్యాని మాంఘ చి వుత్రకొని

...ను త్రిపక్షే శం బుద్ధులు వపె తప్పొ [illegible] లయ నాం [illegible] దేకు ం ధ్యా. ం గా క [illegible] ని తత్వ
త్తి [illegible] ముష్ణ స్థాపావ ధ యస్మిం యళోధ యెు వయస్సనా ద్దే ఖ్యపాళ్యా. త్ర [illegible]
వృంద్ధు తాప్వతం [illegible] శరీరం గ్రే చెప్పు । ఉక్తం [illegible] ప్రయవ [illegible] వౌంగె వడ్డె ప్రాగ [illegible]
[illegible] కుశం ఖుస (గ) వాం. శివవాం. చిత్రం [illegible] త్రా ఖ్యగ్యెఖ్య పాంగరి శ్రా యెుపక్షనిపుగు
రినుద్ధ్యపొయుశ్రుప్రా వ ఖ.దు ఫ జ్ఞెశి శ్రావ రొ [illegible] ఖ్యక్షఖ్యపారిత సత్వ్రాదవవ [illegible]

దేస్నా నతే [illegible] యు శ్రీమూ ంగు లున్నవి వే [illegible] గాళికను ప్రాణ [illegible] రా వ

వృత్తిం గళ్ళం. జన్మము అహంకారం బున భగవం తత్వం. క్షైనయ వర్ణ. దూనె పాలు

వృందమ్ము నడచే వె ఖవైనం. తం. దేహ కనా [illegible] నవు యమ్మున [illegible] పతి

[illegible] నలు దేవు రాజవిస్నే బ్రే క్లో. నిన వస్నా [illegible] ధ్య గా [illegible] రాంలు

వి చ విన్నా యకులు లున (కోం) ధావి దేవతలు [illegible] వా [illegible] తలు

[illegible] తరనాలుల(త్రి) [illegible] ములుహాం ఖు [illegible] నెప్పమె [illegible] (వు) నినచక్ర [illegible] నత్రిత [illegible]
[illegible] వ్రతము [illegible] సాగునె [illegible] నెల్లలక్షణములు [illegible] అతో ధనా మిశ్ర నాం [illegible] తము [illegible] మిం ఇతిష్ఠ చెవరెన్ నిత్తలులు [illegible]
గెన్ [illegible] లోకం [illegible] గవలంపా రాసువ (త్రి) [illegible] దేవాం బు [illegible] త్రివ [illegible] హం [illegible] నిషూతి [illegible] తర [illegible] ంఖు
[illegible] వెప్పి [illegible] గనాలెన్ ధుడెం దవము లు [illegible] ముప్పరిగొని పడిరెరు తెలుపవె [illegible] వరగల్లనెల్ల [illegible]
[illegible] రకె [illegible] రిరంఖునె లనలియుం [illegible] యోగ్యనము [illegible] రధ్రా [illegible] ఖులు నుగ్గల యెన్ [illegible] జ [illegible] వెం [illegible] [illegible]

పెట్టను దొరికిరక్తమున్ క్షారాలు రెత్తెయుదురగళి రినతైలోపులినందిన కాతాంగత గుణామెన్నితోగా చెక్కమతిత్తెరంగను తరవిన్యులితెర వపుమర్నిన
తికమెరం దులుము తనంగవడిరవాకవులు వెర పువెలుంగతి కోడు మృషిగులు చిరుతకావుమని బిగిబిరిడ లనవమనిష్కకా మెటడ బనివర్గరుమ
మవుతగడ్డలుకాల్యమ దాకొన్నచి న్నియున్నవన్నగుడువుమానివన్ని నవయయం బున్నాలన్నాపలన్నతె రన్నవెమెళ్లనతేరవిపుల్లెగం
బూచునుదాలుకొనుచు! అవ్వలింప చుచెతలాచెరబుగచాంచి మొతికెవియాకొన్నమెాజ మాకుటిటిగి వన్నగతకొలారిచెంచికెబత్తించిగృక
గృకనగనుముగునుమునతనచుదెవెరెం దుష్యక్తలనావివప్రాణంబులకుంత మనవిలన్నివృమెళ్లత్రాగతియలనగంధియుతితల్లడిల్లజేమ్మవిరుగు

దిరికిం వెనక్కగని పెంచి వృత్తిని చెన్నిన్నైన్ని తికి వలిరివేలు జన్మపుదాగేల దేశ్ర
రాలి ఖాసగనిం హను పకును వాళ్ళరి రినధ్యనలమె లుపలత్తికిదలను దిం పుట్టనలా ఇకేళ
హాయినాస్పుగంధవుహావిం చెప్పెనదె ంచు బనిరి ఠిశ్వనక్తి శ్రో (వులంత్రే
త్రలన్ని యిలునె రిం గే(వెరగుపడి హావ నికైపి శిరం గు వెయాకొన్ని (యులవాడ
తారం బుల నెయ కన్నములలు చెకె శినేడు హారి శ్రుబడి హవలలున్నిబులనటిని వాండవారి
చెతు లవై వుసృ వే శాసనసూఇక్కఅరుగ్రం స్యాలవుయొూనిశి(త్రే. కాణం. ౧

స్త్ర రణం బు లుగాన్త క్షేత్రని తరవత హాలత్వస్తు ట్ట విచెకె నాయ దోష రుపగళది నొందుయు :
త్రు మొందాకనాడున . దురుగ మాం త్రి వేడు క్షి త్రి డ హ రుక్కు వర్ణే త్రి లక్షి త్రివాది త్రురుగ
నా నిశ్వ మ్రా గరి . చి (వారి ది తనే బొం ది వారికి మల్లి దివ్యుయు సర్వాం . ఖు త్రో
మస్త్రిగి న్ని వహా మునకు గొవకు ల్కు మహిస్గొవరా ర జ్ఞేయం . స్ప జనని కొడ
తిశి ధనచు బలుగా రికి కొరలి కిన లయవిం సన్నారదు చత్ర హావ రె శా . పదవ ద్వమున

...ళ్ళ ద్విం ... రాం. ఆశ్రి. ప్రకృతి ... వేష్టసం. బులపాపునికి ... నసుగు శివివోను ... నైసం. ...
...వెలుదవు డైన గావతులు మధురసం. డివచ్చి రత్నౌ ... నగని విరగపడ్డ వెను ... నా.
రాంబి గుప్తాతనవెుదడ యుక్తారంబులు నరికెత్తనుతెల్పలి ... వచ్చి
...దివ ... ంబ్బునగ బగుపరిమెళ్ళవేబులపో గబెదిరె ... యుత్త
...ములనిడి చిన్నగుడ్డిలికదిశినవమాత్రం ప్రచిత్తనె వనిదిబరగతితిరిగను ... యా...

సన్మ। చిత్రం బు దైవతద్విగుపపతియనొ దేవనేం బుయొ నీ శ్వదే [illegible] బుద్ధి
బునె యుమేళ్లు। నిమిత్తి డెం చునెథ గొవిం మొడు సు। స్వయమ్మునిం చుత [illegible] నపహాదే
యునెత దేవిమగణ కాలం బున సర్వత్రివాళ్ళ యుం త్రైయం త్రైన యజ్ఞ [illegible] బుద్ధన
బునను। తమాశ్నాండ దాకెనె యంతువ్యాసు లున్నది। ఘూత ప్రెత యజ్ఞా చేసె
మున్కళ్ళాదా లున్నను న. శిఖలత్తు గణనే యలం. యపొళ్ళెం ధియ విరోధమ్ము త్రైన యజ్ఞమ్మా

మనా (మ) [illegible] నామా యుం॰ వె యు నిమోక్షం బునా॥ చిత్తం యుతె నిదొద్దు యు దే [illegible]
హు చి యుఖ తెర॰ చిచ్చి॥ మాతే నా వృళ్ళి గ భూం॰ డ నగు యుచ్చి న్నుం డ నే తే తా ఉర్వి యు నా [illegible]
మునా నా నుదె యుం॰ చి తీ వా వు నుడు నా॥ త్రి చక్రం॰ త్రినా బుడ నే తిక్కే [illegible]
హూ నె శ్రీ॥ రెక్కి తె బూ ర్వమును మా యుం॰ డె వృంక్షి నివేదము జిన్న మిలత్తు నా స్త్రేన॥ [illegible]
న వ్వా నో త్తె దెపెనా యుండు ధునా త్రివ ఉవేయు న వ్వ వమును॰ వ వుచి రెక్క [illegible]

...లవిరా...తు. వమ్ము...డ ఘనగా...పావ...ము...య...తొ...త...[illegible]
సంగ. వన్నాన్చుక ఆపరిమితము ఉరవలువ తి. పాపని దనిగం... [illegible]
...నపు అన్నపు ంవడ ంబునాల్వు నీద్దు నిగరవలు ... [illegible]
సాటియెు యన్నవెడవెన్నెల అనవయం బునా... లరవలునన్ని ఉందు. బుగ వ...[illegible]
...కొని మైనూరి. పాతికావతి వారిన్నె... నంపుడనన తి ... [illegible]
...అపుడు రవ్వు దుగాతానె... [illegible]
లుం. పైన చిదండని తెన దట్టి. బుగానికెలుాడి విడివడెన. అరళ్ళు. బులు విన్నిగటు

పరోక్షకాలంబులన్నవెంతునే ధాత పడసెను తకెల్లా తారిజుడు స్వర్గలోకంబులన్న నజ్జప్పుడు [illegible] తెవునెంతమెహానైర్థ్యం [illegible] వింపునను బ్రహ్మపుత్రేశ్వర [illegible]
త్రాత్ప్రకృతైతం ధర్మకైశ్రీకృష్ణద్యప్పాలుని కాదనెంబుచినియత్నావ బలత్రెం చితక్షికి అలకాతివిగధన్న ఆకాంటవిగధన్న వం చియన్న యెడ్డవహానవ. దృ. చన్ను
[illegible] తనమ్మన్నసం. త్రాసవడువన్న యమనను చన్నగుడ్డి తె [illegible] కనకులు గ్రువ్వు అం. త్రసానాలనసనితె నుశాలశ్రువ. బుజస్నాం. కవుగదా
[illegible] తిగోవకులుజనైక బలివిధా [illegible] సంబులువెకిరి. ప్రావృ [illegible] యుదధికుశాక్షెతంబులతోమంబులుగా తించిరి (పుష్పజున్న వుపవం త్రాబుత
[illegible] మంబులునెయుత్తాచిసవత్సిరపు ణానవావనసం. ఘులు చేదికి పెళ్ళికొడకు మన్నకేశవుదయార్థంబునందు ండులతికె. తించినప్పాండ్లి పెంపపుల [illegible]

[illegible] నై [illegible] ప్తి పండ్డినెఘకేప్పనెకెఱమువా రిచన్నినెవివి ప్రకపంక్తైయగ [illegible] బక మునగొ ధ్లన విశవఐంబ్లైనెలం బడ్డెనెక పాయని గొపబ్బుం ధమ [illegible]
[illegible] అష్టుడం వెన్నసిశా పదార్థంబులు మృధ్గం బుల్లైనెలం గొంలూబు నెలూనిబుహానందవము భృపత్తైనెగావగొవితొభ్రనంబులు వసులుమరచి వబ్బెబు మానియయును
[illegible] దిడికపృఘునంబులక్షపవనంబు వలంపద్దాఘకేళమిన్నసకొ యగయఘుల్లె న్నసవుధ్మంకండొడగాంధ్మ తల్పగతు ంధ్రైవిన్ని తిమారు ధ్రాత్త
[illegible] తశిన్నసవుసనెగొసఫశివిన్ష మెప్పుతిద యొచుశాతివితకెంనెపనవ [illegible] బసాఘకేవ బతడకొశిమొచ్చుపు కౌపైత్రి నపొంప్నే మసాగాబిశనము
[illegible] హాలవుననెగొనయునిత భ్రాలునినదవ్యాస్తవంధొన్నత్తిరిశాగుప్పెశళశిశప్పలపళ్లలుపిన్నఘబాభ్రాలుంధ్రైశడుబంధ్రియత్తెడన్నబాగ్గ్రఘుత్తిచం

...పు ... వైశ్యుడు శ్రీ ... వారి యొహూ ... వదం బొబ్బిలి కొని బ్రహ్మోత్సవం ము చంద్ర ... న ... పొన్నమూండిన్నని యెదుర్కొని ... నాథు తా ఉత్తైని దుకొని ము ... తన్ని ... లు ... వు
... దుదాదున్న కోం ఢ ... శిరవమువ ధువు నె శ్రీ గయ్యనతుండు వనుద్దాదిగా ఉత్సవత్తైన కొదుతు పెద్దా వనుతైకవరి బొబ్బిలి యొవ వె ... తివెర చి జనని ధారాధర గావుఙు
... వాసవు రణ్గు ఢగా నెరావున్న ... చబుచ్చిం వలనె ... పు ... నకంసునివం పున్నసరి గిత్య ... తనిత ... రావుచు ... గ ... గరువే
... పుచిన చిన్న ... రువరువనవును రివును రివారి గాన్ని తా యెన్న ... సుడి ... మేరు గనివారి సుడి ... సుడి ... రి తైరం ... త్త ... సు ... వ్యర్థ ... యూను
... ది విఘాళి కన్నలు సు ఢిళనగోవక్కలు లున్నైగ ... సు ... వద్దరి నె ... భ ... మరి ... వి ... పన్న నధ నుబ్బుండు విలయుపావ నుతెరంగుసి ... గి ...

ష్టసఖ్యే దిశి శిష్ట శిష్ట సా రశ రవ లిం సో డు భిల వపుడే మి దర జమువ డి నె గ న గ గ గ య ము న నా శ తరణి కి రచిమ ఛమరు గ వ జి న ని చి డ మ గ స న డ్డి చం ప్ర [illegible]
ఛ శ త్రి రెలు నె ము ం గ న్ని ప్ర ద్ధ తే గో రు లిం బా రు లిం నై త సా రు లిం గు నై ం చి నై ం [illegible] లు లు నె ర్లు ం గ తే [illegible] ద్ధ పద్మ ము నై జ నం బు లవు గే [illegible] ం [illegible] య ం
[illegible] నం ఛై ం వ నద శ్రీ వరి న్ని ము ణ శ స్త్రం బు న దిగం త్రా [illegible] లు చె వ ద్ధ షి వరి ప్రాం త్ర ం బు లు న నై త్ర వు వు తై [illegible] త్రా [illegible] వన వ [illegible]
[illegible] తై తిం నె నా సవ ఘ ం బు నా [illegible] పా వని జూ ద్ధ గా నే క వి వ [illegible] ం ది కె లు ం న్ని త క్కి యు [illegible] డు బి లు నా [illegible] ని వ [illegible] నీ న ద్దు [illegible]
[illegible] జిన ని పో బు తె యు ను చు జే రు చు న్నై వ ము హా లు మా రె చుం త్రా వ ము నొం ది నై భో గ లు వ య్యు చు గ్ర యు ద్యు మ చె [illegible] గ య్యు చు [illegible] నిన్ను

[illegible] గెని [illegible] షావమి ంయిస్మడి స్మద్ది గానునుం నాడుతనే దొరడినా యుద్ధులు [illegible] దనా యేవేం బివనె వమపోరంబునె నంక్షి [illegible] యుక్తే దవె ఘటితే దా [illegible]
త్రి [illegible] గాడు చునాం డెగాలి దానెత్రె డినె ం డివనై శిగునిత్త్రే వుగ్గే పెఱవఘురి బ్రోయినె ౹ డెత్రెడు జ్రొతునం చునె మశతీ గాత్రెవృదారం గె [illegible]
[illegible] చ త్ర లుగోమత్రియు న్మాళ్ళె శిత్రావ మూర్ంత్రి చిత్ర [illegible] అపారుని దైవోగ లుచునాపావనిత [illegible] జూచి యూరకుపడు చునొ [illegible]
[illegible] తులు రాష్ట్ర జ్ఞలాహారి త్రవ దనతె త్రిరాత్రింబు [illegible] సమిాకైతుకి దుమహా ంనాస్త్రమింపులి కె [illegible] బుంతోకాని
పాఘుపోయుతు ది తప్పారంబు పెరాష్ట్రంబలతి లౌయుంబు డి గాంత్ర వె [illegible] గు చుం నెక్షింపిగా తెకవుబు [illegible] సంచునిలుమిాంది పుం [illegible]

శ్లో॥ శ్రీ॥ జగన్నేత్రే౹ బాలవిద్యాధరేశరం ఋభుస్తాం మతికేశరములనదన [illegible] తిరి(త్రి)లబడి దెస [illegible] దనం నిబచ్చె [illegible]
మోదనిజయులబిక్షుకొని వేగబడిమైపు బాలకుని చాతగ్రువ్వ తన్ని మెచ్చె [illegible] పూజలకే వాం ధరిపి జిబె గడిడి [illegible] గే [illegible] నిన యఁ వయన కొండుపెు [illegible]
ఘాతికరత యెడన వయునప్రచవశు శ్రీ రాంబి హావిగ్గనం [illegible] గూడుగూతెన పురశం బ్బనై కోలు గూలు పురవయు [illegible]
ఆత్ర గోవిశాం త్రలం త్ర యెుంగన్ని కొదనం ఘుఘువూనిసం [illegible] బులవిత్రెవి రిశిరత్రేసునివయునృ నేయురువు గతిగె బతరవు [illegible]
త్రెల్లుపొలునిం. గొనివచ్చి వుచ్చినదు తిన్నపల్లికెచ్చిరచ్చుడు॥ గో పగో పికా [illegible] నం బులుత. మలోనిపున్నిరిత్తె కేశవాయు పెనిసా [illegible]

తలవెత్తి మెల్లన వడ్డవియాడ్డె దేవెళ్ళవన్నె నత్తెకొనుచునే దివాలు రంగనే వె ... వంత్రనాం త్రనాగం బు యానె నిత్తగి న్నలం తెదత్తు వత్త ం రేనేమం ఋత్తెన జావాత్తె ...
గంప్పకొనవలత్తి రిపవొంత్తు చానెనం చు లన్నాంత్తెలం తంం త్ కెత్రంగ ... ననం దృలవగిత్తిపొంత్తు రెలమి తల్లి వ పన్న వాలెల్ల త్రగి ...
తిష్ఠ వపానవలలె ావినేమి యొరుం గణ్ణాన్నుంపృకంధు దాసు యుచురుటియుచి నవునె వారు లగు మా ళ్ళుంత్తూ కెల్లునూన్నని వాలలనెవు ...
లెనవులలు మాడు చూవులదిరుగన్నె బ్బాదగనె చీన్నె లవళ్ళాండనాణి దిన్నలనెదిగి చూద్దగనె విగ్గా ద్రక్షన గములవివ్వ ... నగుని ...
జైంపునే చున్నగవదియుల్లత్తెంగనగు తెంగ ఘుల్లె లుమె ల్లమనగుయెయు గనుల సలుబ్బా ఔగనె వెన్నెగ్గా యెడ్డు తృళ్ళ ల్వలు నెరుగన వెడ్డు ...

[illegible]
నల్లను నా బంగుడు గుల తిడునెనే శా త్రవుల దొగ్గు బునదృగ్గు ఘనునవ్వ వలి పె. దుగవని [illegible] మరి యమునా [illegible] తన మున్న [illegible]
గంబు పూశిన నాభ్యంతస్థాయిగాఁగ వయుం చలు వెలుగొందు [illegible] బుతి నల [illegible] త్రినాని తున క్రగాంగ [illegible]
వలిపొంబు నాపు నిగ్గ్తినతనమ్ముగాఁగ నేంత్ర పాపిత లోని మునోలు రత్నములు కవుని యన్నమగు మేడ తళ్లు గాగ పాపావ [illegible]
బగాంగ నాటలలు బాధ బాలుకలు ఎల్లె శివుని వలిగిది నెప్పు శివుని [illegible] వెరుతై మిణేలివి వెలయునట్టా (3) ఆపాదని విహారకా మలల [illegible]

ఉగసావు తోజైశైరాయుద్ధులు లకమ్మన్న । లన్నె నావుటు టువె టుగ లైన శెజైతుడగు నెటుడు పోవమిత్తు ండి గుత్తుమ్మ ॥ మాగత బన్నం బు లనెం పేమ్మట్టి ంచే పొంతకాగ
త్రిణి తెవె మి జెశితి పోం యువ్వ లికి మి వెప్పు తివెగాయి ంతా రతెం వ్రెప్పు మ్మ సితి పొం స్తు వయువె దివుక్తి తివెంయె శి శ్ర క్రు వె చ్చం బు త్రాత్రి
వెం యప్పు ఖిబ్రా దుగ ం ఖి విమిశ్చి ం తృష్ణా న్న క్కం న్ని క్కేన్ వఖు న్న కి ॥ అని వక్కి లం త్రనెం దుం ద్రు వయున్న వనన ఖ వస్సుద్ది వ్ముండు గ్గెమ్మ నమం
వికవెరగవత్తు ంర్గే వెరియునా శిఖజనన ద్దృట్టిజనన్ను ల నన్న నెం వినతల్లి చిన్నివెయుద్దె ఓన్నె ష్ఠం బా రదికిశ్చి యెత్రా పుం దొ త్రులు త్రైన్నా
కొనెవుంచ్చా డీ చెన్ని చినె వెన్నె వుచన్న నిత్రి రిలయల్లిన నగవ్వేల్తో నాం బాంయువ ధన గం వచ్చా చేను త్తేమ వారిని ధు లు దినెం లక్షెరాఘు యుష్ట

నే నత్యుపన్నైయం చుయు నే నలత్మగా విదయున్నిన త్తోడ నైవయు దేవా న్నా డా [illegible] మయు యన సిలు భోగకవ్య [illegible] నే నన్నం యు త్రైన ఘా తాక [illegible] యన్ని యయు [illegible]

స్నేం స్సులు జ్ఞానికనన్ని మోక్ష చోద్యవడి యవే గవు అంతర్నన్నే నాను తవన్ను వద్య [illegible] పున యన్తెవ వపురా [illegible] గగఉం [illegible] [illegible]

స్నేం తెం ద్రుకనేం గానివే త్రికృతాం జరి త్రా గుణకారిక్నే జేనివ్సున్నం [illegible] న్నా చార్యమాన్యనునత తం న్నే స్నానం అరాన్ని [illegible]

మర్నా సున కవు జనవ ముగునం గగునం ౪ మరి యుం ధగిననే త్తారం యుయున్నా శి యుత్పన్ని యోపురవు [illegible] [illegible]

స్నే వన్నులు వెల్లిని కౌరణాయు వుంగ శవపు లకొరు నేరొనకా వ్వుం ఋ రా తనను జ ష్మ వవ త్తాల వయు ప్రైనాతి శ్ర్రా స్త్రాల తెల్లి ను త రి విత్తె [illegible]

శాంత్రు తీయగన్ని తన్మోన్నత్రివి ప్రవర్త్రకో ధ్వనుడ త్రాతనిఠం పున్నాపలు ని [illegible] యాం ద్భిన గురాం ధ్వ పరాన్నమైలు తమ నివ ప్రోత్త ముఖరణం దృని హౌతురే [illegible]
రులుశ్రున్న స్వారంబు సాయలుం గనుమ్మ అనిరామ కృషులుం బూర్తి [illegible] ండుద వచ్చన్నతం సునిచె తత్రీ యుపడచి వి తెగనిపోయు త్రెరవృన్నె [illegible]
పలరె చిదెపక్కిదె వికొద్దుకనికృష్ణుని తేంసుం ధృనల్లుం చేసం [illegible] న్నెరెవాన్నం బున్నిసంస్కారంబు నేయలుదె నొర్తు [illegible] బ్బునిసం [illegible]
తెలపరాంగన్నల ధ్వేశిం చ్రిప్రతపుజెనోయొర్తు ంబుంవదిరి [illegible] అనుప్పు తరిమురాషుడునయలు యుపమ్ము నుతృణం బున్నె [illegible]
నెరిలుం ధృన్నని యమగణుతెం మెన్నపావప్రమరియు [illegible] శిం చితొఖ్రి [illegible] వృధవర్గారు [illegible]
కతకష్టుం ద యమ్ము వన్నదేమ నన్నుసై [illegible] యుత్త జై న్నిం చినకారణం బు [illegible] ంధ్రయొక్కై పాదనిశి [illegible] నైకం [illegible]

దేని కాదేసుంబు వనెతెం యి ఒగు నే స్తా । శ్రీనివ [illegible] సుతను [illegible] ఖం త్రు ర [illegible] యథా [illegible] నెత్త [illegible] నదే [illegible]
తెలం ధునాగాయె ణ్ణి నవుండని చెప్పి తెనగ్గి వాం [illegible] తేవు [illegible] వ్యాస్యం ధున న్నా నయుక్తనె ంమం డ్రు [illegible] నా ంతం బన్ననె [illegible] శెనం త్రా [illegible] బలు [illegible]
మవెషు వశు ని షుచ దిగన వాద్దరిం । త్రనం త్రా దన్న వృత్త [illegible] దేల్లుం ిజ వ వే [illegible] మరాలత్రి వ్వులత్రి తేలలబమి [illegible] ఘ్రి వి తువ నె [illegible] వానె [illegible] వు [illegible]
రుగు దొరవ్వం కవులలదే దుతే దుపె । జ్ఞాత్రు రెత్తు చన్న [illegible] చాని గదిదన పాలిం ల్లో నె తులుం ఘు గుసు చుచె [illegible] లు వృగ యు గ దా [illegible] ముమ [illegible] గుత్తె గుత్తు [illegible]
దొరవుగ్గదు చాడు పురవుయు [illegible] గు ల్లు । లవ్మ త్రె వులు లు గ్గె । కరె వులం [illegible] మున్నీ ముసలా [illegible] కెతవులు వు దురు । రాకు వ్వారు [illegible] బుశ్లె వ్వరత్తుల వ గి [illegible]
చ లతెవ శ్లు ఉత డ వా డిరి వా రిబ్బాని త్రగే [illegible] దుకె । లేదు వాజి [illegible] లయుగ్గా యవే ముగునె తెద్దం వాద్ది దిమం త్రా నవు [illegible] తె వస్లు లు వె [illegible]

ష్ణమురారి నీతంతువ విశ్వా గోపాలసుతులు వృష్ణిపాండవులు నేగవి య [illegible] శ్రీప్రభవ ఆనందమయుండునా శ్రేనులతులు ఉకోర [illegible]
లగొనిబెంత్రి వృత్తవలన సేమరనే బల దర్శనతం ఋతావులు నమ్మ [illegible] బాలసం శబ్దం బిం బు నీ యయు చేయు నొల్లం బులవేలిస్తిం గుణ్ణేనతి వా [illegible]
౩ ష్ణానిశగ విహారింపు చుండె రేక్ష తేక్ష తనయాద్ధుగోవి వాలుర తనుగోలువగవాయుస్సాతి తనవృగ్హలుగ్గుచుక్షి తేనుగవదనం బునస్స [illegible]
౬ బుద్ధిమత్సనిల తనుకు చినమరెన్నవక్షి= హరియయూనాక్షమ్మరం శ్రీదినదినంబు [illegible] సంచారనం ప్రాణ వత్సం దైవు [illegible] [illegible]
వెన్నచిన్నన లిఖ వగాన్న ప్పుడుగు నాగరం చితనః నేర్గుబులుదింపయుమల్లిక [illegible] లభ్య వగజితమతల్లి దేనకొ త్తిరి కృష్ణుడు రత్నములోనే [illegible]

వెత్తినన్నే ధునోన్నని ంపొల యన్నద్ధులాఘం ం[illegible]త్రేనెవెగన్నైకతేల్ల[illegible] ఫలానే [illegible]తమురెల్లనె [illegible] చెపొప్పి యనుశా గ[illegible]ం [illegible] ధ్రిగ [illegible]
లనస్తనుబువ్వ శెఖ్ఖు పెలవాప యన నే మునెలవేలవురిఘ్నుగోవతు వాారములెగూడరను నెశ్యమ్ము ంఢూడానెగో వేల్లను ధ్యానుగొవృత్యారని [illegible]
ఏనుచునుపంగెయరూ ధ్రు త్రాబినే నస్సు బుధ్వీరాలయర్ంచ్చనేంద్రేనిత్రే భవం. ఘనెత్రుపనులుపనుచుర్యనేత సమడమిరాత్రిం ఖలిపా[illegible]
[illegible]త్తిస్తోప్పుల లుగొనిపోయచాంచె [illegible] త్రిపారిమారి ంధర్మెపవమురావ్వలని మెల్లం గుచనాయాడుచెప్పి మూలలనుపా[illegible]
లాపెన నయ్యలలనూగనెవె బం త్రాణా నరశెన్ను ర్జలులనుజ్జెరుచిరె తలకమునిగుడ కౌరిస్తాలల తోనాడునమయముం ధర్మాలవే = =

వారియున్నావా రుండ్రుతవపు శైశవంబు నవోంగ[illegible] దలం(గ్రీ)[illegible] యున్నాదనేదకోవేప్రి యున్నని రేవు శేవు వాలులనపాలుతైవనిచ్చో [illegible] లు
మొరలు చెప్పు వచవచనగి యూహాలుండా లవయ్యారయు చునాలనే[illegible]ల స్థవిడ్జి చెనంబోజాబ్లు గరేవు వడతే నచిపడుడువారు కేడవలు [illegible]
పపడు పాలత్తల రోజి చిక్కి నెతేడవలువో నడ్డి చెనాబ్బగలు వారావేదాల్ల[illegible] వధునాగ్రవావయునా నా పోవగవాలు ప్రావనగవ [illegible]
ఘుచ్చలవాపోవంగజివ్వుకొనుచెవ చైనుచ్చాంశ్చిమత్త కోటాల్లు పుష్పిపుష్పు నేడు వొంగెల రాయిదు యులుజా చిత్రాన్ముకుల [illegible]
మైన్నోవిడ్జి చెప్పలిచే, వప్పుజ్జాలనతుండక్రీడా [illegible] పెట్ట తరాంతో నరించిన, వప్పిని విన్నాడు వలు [illegible] వారలు బుప్పుబిత్రావెత [illegible] గజు వీరల పెప్పలో [illegible]

శ్రీ నగరమున దయం చూతే వాకో దూరివము • తిం మేడి చిన త్రో దేయు వెన్నలు నన సు [illegible] పుల్ల తేకోగేదత [illegible] రిఘ్న కొలిత త్రివేల నగరం [illegible] నెయ్య శ్రీగితుడి నాక దమక పొం [illegible]
డి ధ్రీ వాంకి కి వి రికి నీ దొదుదు వాడ యెన్య [illegible] వేయు వు తిం నాతేం ఫైను వి ఋపు వురి యచ్చ డను చు వి కవికనగి యూవే యు వులగోడ పై నో ప్రాల్య త్రి [illegible]
డెంగివి చెనె నీ వెన్న దినం గవో త్తి గ   నివూం విన్న దిం యడ్డ [illegible] ని వ చివి కి చికి త్రో వం చన్న డి కివ ఫలి -చిరెను చి   [illegible] వూ [illegible] యుత [illegible]
యు శ్రీతేయి వృగు వవ నృ వాకేవి   కృష్ణ శుచో జేరి కి ళి కొని పెర దృ [illegible] ంగ్రె పొవి గ శచి వ డిజి నె చివన్నా నేవు   వృకుశ్రు దే [illegible] కె దృ [illegible] ం
త్రివన్ని వడెనని ప్రాబల్యము తోడవ [illegible] వనవు వెనుకనే మూ [illegible] వి దు [illegible] మూడగని చి దుడుచ లుచ దెచ్చైనెల   తుతతగు నె [illegible] యుచ్చొలువ జా [illegible]

యమున సన్నరికెంచకొనుచు నరి గెదనా [illegible] వైదివాయు నియానాకు [illegible] తద సువతి చిత్ర మిష్టులిధిగ లదేపుకపుకొన్న తలయువెరనిదెుకనతికేతువెగెత [illegible]
వుగని గౌగకొని నన కొన్న కెలుగలి గెదొ నిష్ఠ పట్టి నాడిద్విశి సమ్మతవాడె తల్లి [illegible] తలకి నవానం వల ముని తల గకనావెలి కినాసగు తల మెత్రం గనతెలు [illegible]
దిహెవని తల యయూవెన్నిసుతం. దుత తవెష్ట గౌశ్లి కరఘెలాత్తే [illegible] నమతన తి చూలాలు తల్లిగమున దుచూలుగసు [illegible] నెవయూలం [illegible]
పోనెనినాలుదునె శృదాసెన తమ లపస్పొదు మున్ [illegible] గువానిసోమరుచమాము సవార్యుపోవజూ దిమంత్రనమ [illegible] నలం వనగ [illegible]
మసోనిసు జ్జగవులు నమన్ని జలి [illegible] పు వవవంచ దెనెన్న గిక నవ్వు నిమదెసోవనాదప్పులిమం చ్చు మాపెంగ తొంకతొడులిలగ ఖుబివిషులంమ ధోతె వెలు ది [illegible]

...చిత్తము త్రినరవ్యాసం తొ... వప్పలస్త్రా కృనిత తగత్ర పట్టి శిపస్పలి వెన్న... ంద్రితా। తాకిల్లి వెల్లడవాసం తొపదవెసాసనవిసమ్ము శుచ్చాం ... తెరవ...
తత్తెనిత్రిం పగనెరిగ ఖిలినచిర్ర చిగి చిన్నెత్తాక తెలు.ం గరశిఖానెనె శువమానెచ్చు। వెరచ్చ మనె దిపర వనగాపఖి వాతవెం సాధివ్వకెక్కా కొద్దు తునసునాదు బునె...
సనెత్తెగనావములనె తదృత్తె వెంకోన్నె | మంగనపారగస్తూ...వడెన్నసు తంండసునణ మెగు క్రొండ్ల్వాగ్గెకతరుణి | మొజ తెపెతుగు వేర్రెచ్చతెరు...
వెంన్నెవుప్పుగు దిగివెనకెగడిశ్రీ.వె | గువన్నెసుంతతుం దొ...వడుముళ్ళు క్రాయ। నాగినాడు తగవెర్వుంత్రేల | కాయగాల్లసిల్లకెలకంద్రి మధావాదసక్రిం తి
లమె జ్ఞానవజ్రిరాగ్గలఘనిపాలు పెరుగు ముల్లోకవలనిడి యేమెల్లవసత్రీవముగాను నెన్నుదుచొచ్చినాఁడా త్రలుపులుమొద్రలు తాళంబులును వెలిచియున్న చంధంబున నే...

అని. కూకలనైతం పరచిపరిచిన్దేస్తు నగంగ॥ విప్పం చాలనెంచాలని స్తూ ఘఅూక్రొం తు యుత్తరి తిధనభకొరమువెల్లగ సొంపునే తుద్ర నాంత్రాని సాం పునసైరపు సొచ్చిపుపం పున

గలమూంపు విస్తాం త్తు నిసై పడి. జదూని వేల్లు క్షితు వరూరకొత్తు ధూరకొరం. తినే ఖ్లిం త్తుయి వెకొత వికుచవె దినం. దలు పొంపియాూడ్ను సు ల్లు ఆం త్తు నై క్షనాపుచల

చెత్రప్రవుబుభ్యునెగ్రపకుమారులువెం. నం. దేవమల్లతినెనన్నిపాతీనవి నియ్యకొత్తనాలునిక్తెలువెప్పరియాపునిడు ఘ్నక ఘమ్మయితె్తన వవవని

మునెలనమవం శ్నం పుమూమాయున్న సాయునన్నులుం. జెష్ఠిచరన్నమన్నెలమరిపదార్థనమశెదెవవరినిపత్నన మున్నతల్లికెదం. పవున్నె

పన్నిరెసు ఏఅవన్నపన్నదినంగనేశిశుప్ప సొంపుశ్రోం. ఆనొంవైరిసొంనప్ప. జూతునవరిమాటలుమదిన్నన్నెపగొఖూగ్నదారివన్నగనం. ఖుగనిం. చి చెప్పిదవు

వరయు (నెతేయుంచి లోనాడునెనేయుం పురిలోపొప్పడునేనేయు ంపురి లోనవ్వునైనవిధిరుగు (నెనే ఫతెత్తిరింపునేనొత్రే సొరవు) గవత్తే ఘూపుణివయు బరేగజ్జేయుగ్గు నెర్లుచేత్రి
తెనతెనెడవో వృనొూతొనరాండ్రు రిత్రతేత వలుంద్దు గ్రేఖనేడు బత్రిసత్రిడ్డెనె నియుగునే ఘతురునే ఝుదురు గానెకొదునెలునగచునె (బ వుగలలవాడెలఫ్తెచిత్రివిడ్డు
౩ తుశెరాకాంత్రుతెంచువిషవెంచు వుట్టి నైవాంచుపృనెనువు ... యూయి ... దిరుగుపాలువునని యుదుపృల్లో హెంచెు వెమత్రెడిన్నెనుఫ్గయున్నలప్పెనుగు
లూనవలంబ్రులవాణ్తెఘవు అనివురియుటు ననెనెంవిత్త లబుక్షసా ... త్రవృల్లునివిసాదెం బులుతెవుయుంచునెయుటు (వు) సా వంబులని యురుం ... (వురారుచు
గొవిత్తెఖనుయుగొదయుప్పనియెద్రప్సార్థి ఢిచియుప్పుఘువన ... దచరొశ్రీం (త్రి) వవరెగద్దునెద్దునెనప్పలుదెరువని వురాయూంచిస్తిసు తెుంన్నిత్రే వవ్వానెయుం వగు నెగ ...
(త్రి) నెత్తెనరుగడ్డు తనయెంతూనాన్నులెం డ్డు (నుంచివ్వా ... నొన్నెలువురానెర ... నామలూ (త్రి) లొూనాన్గరావ్వ లాశ (త్రె జ్జులారగుణావతెవుత్తల్లు లా వ్రత్తే (వు =

కొదేవిన్నివదివహాద్యగం। శ్రీం హ్రూ హ్రాం మునావశికావవనముకివష్ణునదేం డిఅవవెధ్నలఅనివతికెనెయ్యంబుధనయన్నమనియ్య కొవివిత్రిడామనసజ్జనొవనంత్తినేత్తన్నిరాం
దుతననొహన్నెరచివుత్తుంబునొవిసాళ తాల ఆలతితాంశిగనంగొనెబాలునిమ్మయ్యమంధుజలధిపత్యతవనన్నాశగోళశి శితరణినైశిడి దొపలాదినన్నితవన
ప్రవ్వంధూబునెత్తనియగ్ననియతల్లమత్తల తొవైష్ణవమాయమెగ్గాయితరసంతెవ్వధర్మమొనత్వమోత్తలవన్నెరకేయు న్నతాదనెన్నొత్తదాదెవిగానె…వన
లమోవాలుహడెం త్రయాతనివుమ్మన్ని ంబైయడొడుంబుత్రుజవాలవెత్తయ్యుండుడుకెవివాతుపోవవాష్పర్శ ంబువింతోంవవశకస్యగియవొంవూత్త
…డినెనవాలునిషుణ్యగమం వాదివిశ్వమెల్లనెల్లవెలనిరాలు రుష్టి బాలునంగిని తడుస్నానిల్లైగానినాతోత్త్వదాదివిప్లాడనవృదురయ… ఋనివిచారింపిగ్గొమెవవాక్యు

[illegible] తన [illegible] లలాట [illegible]
[illegible] విన్నము గని [illegible] నిశ్చయ [illegible]
[illegible] యావత్ [illegible] తరిని [illegible] తనగావించె [illegible]
అనినవిని [illegible] తల్లిగానెవి [illegible] పుత్త్రుడు [illegible]
[illegible] అనినవిని రాజ్ఞు [illegible] అవ [illegible]

౧౮

ప్రహ్లాదను వాండ్రవ సువృత్తుల యమ రెడువ్యయాత్ర్ధ యొద్ధరె ఖత్తనిన న్నైవాలిశ్చరిని లెక్ష్మ వసుధ పై జన్మించు డనే వారు పంచిన వారల తల్లి జూచి విశ్వాసముం త్రైన విష్ణునివారతి వా
క్షీరాత్ని నిధుల మతిం జనించినత్తు మనవుండె కాతని యావేళ్ళు లక్ష్మియాత్మ కాదనెం వస్త్రై జనించె ధరయు కాదయు యెవ్వ వసుజైం త్రైవై రియు కేవల గోప్య మాయ
గారవించి తల్లి దండ్రులను మదగ వారివమన్నించె నవిద్ర శక్తి వారు నలరిరి త్రిలోక్యములు అంత నెక్కునాడు తనయు ఒక్కరి వారలంద వరున యెవ్వ వనుప్రద్దు
పంపు వడిపో యునన్నంద వసుంధరి సంక్ష ంచ్చుం బునెత్తరితెం చుం బుకటవవె క్షత్రు నెనక్కె నుం చుం బవెల్లిపిమిమ్మి మిగలమి ంకద పెరుగు లుగూదూర్పు
దింక్షపాత్రాస్తకవ్వంబున్న నబవరించెను ప్లక్షకరకోమ లాలహృన్నికాంత్రి తెన్నవు త్రాదవెవధంపునను తంగ్గె నృత్సైమెర యాత్రమము తొరజ్జ్వవాతెన్యెం శ్రీ పాలింక్ష

నీ బాణముల నొంచితి వింగదువుత్తు నా చేతాలం బడి పుత్రమా దిక్కులకు జాదగపుత్తవ దృష్టి నారావ ఛిఖఖరు లు వడు గ్రహించుకొన్న కదా పుత్ర నాకు వాసరాధి వెన్నావులకుం చుతా
బడి వపత్తి రామ ఇత్తగ పుత్ర నునులి యయ్యం గ్రక కంటకా నేమా నవెనగ భూరువులుష్టి నీ విధుత శితత్రావును తులుపునేరు దుయు ఫాలునం కించిపొందుచు పాలి వా ర్దు దరువు విగరా
త్రి పెరుగెం తే దరువు జొన్న పుత్రనవ దం బస్యాత్తులసు క్రియు ము ప్రాణ పెట్టి తుత్తనమ్మ శిశిర పుచ నమ్మరవమ్మ చన్నవమ్మ నకు వెళ్ళె దగం తమ్ము
త్రయు మీ చెవేద్దు వగదిశి పాలికెం డ తెవ్వపుయం బళ్ళి తప్పవుపరా బ ప్రరి నప్రియొను తునవ్వ నరువ రాన్న త్రి వినె చి యం త్రతం బయున్నన్ను పు చనిదుక్కాని
నాన్న బిపమ్మ బుచ నన్నెప్పన తద్దుదరా యూరు గుడేవన్న ఆ నవ్వుడు యు నా వు పుత్రతపాం జనా బాలు బ్రావిన నుత్తుంత్రం జె జెపితం బు కైబడి పాం గా దె జె పాం

[illegible] ంచి వెన్క [illegible] దు నుభవ్య నిర్భక గెలెం పున వేసు (సు [illegible] ంధ [illegible]
[illegible] వెనకరం [illegible] కొదునగ [illegible] [illegible] సాగ [illegible] జక్కర బం [illegible] చిత్ర
[illegible] చరించె [illegible] మొదవులనేడు పులుపోదు [illegible]
[illegible] వారిని యరి [illegible] జని కంసుని వాడునకు చె ప్పిడి యరి వెప్పి
[illegible] సునంద నిరోధగని ప్రాణాపము [illegible] బొందినబొందియును బొరె బొలుపారగ ||

...గ ...లు దేసుకాలు ... ...రోదుషవెళ్ల దవను దేవుండు తన్నొక్కరుడుల వలొగొలది
దిగిమును దిశిని గ్రీన నేనల్లన్నింత్రా తిగ తినెను స్వాగన్యము నిం త్రా శివాసనన్నల
...ం నత్రానేవులలం దే యుద్ధవు దుగు తోనినె నైలిభోడ్గగాం చెలువుచేన్పి
... ఉద్ది లడె పోతలల పెంపున్నిగలు శిచనను ప్రాంతల నిలయువులు
...నూనే ఉన్నైనను వృత్తి గ్రైన్నటైవాం। గం।లు వారివూరితవముపెగొప్ప ప్రదేశాంబులన్

[illegible] దేవనపునర్మయేః శ్రీవేంకటే [illegible] ంమొగమెపులవెన్నెముక చక్కిరికోనేరవేయుటను
[illegible] నవ (త్రు) రునాన్నివినాడవే ౦౹ గోడవతాం౦ నెలు౦ ౹బులు శివరాత్రి
[illegible] ల్లునిన్నెపుతేయవాలాని త్రకి౦ చితవుతెచ్చి నకానుక్కవి చ్రి
[illegible] వ౦ నెయ్యజలరెయులలాన్నే న్నిచిప్పిరాజ్జిల్లులో నని చివిక్రింగా [illegible]
[illegible] ల్లవకరవ [illegible] జోళ్ళనేగిభ్రావాదనజ్జాజ్జోయిలనుచోనే [illegible] ౦ బు [illegible]

గొనగసోనెకిన్నైవెయుదేవతల్లులెక్కలెం త్రిలోనుదేవతలంగవులె తోడనె[illegible]
లుత్తుళ్ళతమయులయు శ్రీవైరివిరజాయ్య తుశ్చైదిశాగదాయుళ్ళు[illegible]ఒడగునే
దుష్కత్పాతవులందైశ్యాత్మజ్ఞుకదా వదనంతోవేంచిచేసినయుక్తులంతోవి
దధూపదీపాన్యమలు ఒడ్డానేబ్బుధిత తలైమెపైనవిద్యాపదార్ధల్లులయ్యుం
[illegible]నత్తిమిగెలిగెపెలుయ్యాందరు[illegible]స్వామివారిందలు[illegible]చెప్పవలె ౪

...న్నులి రచెను సహా యుడా యుగ్మ. నవతె భక్తు ... రయ ... ది వెడ్డి ...
...నవమ వృష్ఠ ... యలం బునా కే. చర్వె ... బుత్తులా ... కా. ...
...గ. న్ను వేశ్వ ... తెల్చి చూచి నెబ్బగు చనేర్పు ...
... తెనగకి గా ల్లయు ... తెనం తత్ర. రజ్జగ గయె దివి నా మయ్యల మ్మె యు.
... గవా నగ నెనవు చూచి వత్తు వవష్ట. సు దతులు ంవా వ్వోఅది యెం ... ర లౌ ...
... రా. యు ఫుగ్గు రం గ్గా ... యా ని. ఫల్గు వె లు వ దే ౧ రం ...

గం చే వే స్వద లయసాక్షరస్వ యోవమయిత బ్రతోగు చురత శిష్టానే ప్రత్యుప్ర లోకములు లన్నియోకావ
మునిబోధనల్లా నవ్వ. భక్తి నద్రిరవతయునీ ప్రసిద్ధ యోగవమునకు యుగేని యోవాదయస
ర్తమిక్కిల్లి జావతత్త్వ రబులు లు. వృతించె యోత త్తిన వలబా
వదనీ (౫) వన్న ంబుపాది క్రీడలబోవృద్ధి భూంధ్ర జొప్పె యోతపములనై నఘల
తనరానిధుభక్తమువయ ఫవ్యములన్గఘే మొుందొప్ప్రమగ్రవెవదువృత్తికోయు తెత్రిక్షేవి.

[illegible] దేనవుల నెవ్వరుటే శరీరము [illegible] ంమెగేములలే న్నమున చికిరేనక్రమేయున్న
[illegible] లపసవత్రు రుచున్నవినొచకా ం గా డవవాంచలు ం ఖులు శిరహరాద్దు
[illegible] క్షు నిన్నిపతేయగాలాశిన త్రశిం చితమే కెచ్చినే నాచ్చవి చ్రిప
[illegible] ం నోయజలియలలాకకే న్నెచిప్పిరాజ్జిబలోరా నన్నిచివిశి [illegible]
[illegible] లవకరవ [illegible] నగెండ్లవాన జాజ్లోయలనుచేసే [illegible] ం బుసా [illegible]

। మన్నతత్ర త్రా ప్రఘగానాయన్నధనావన్నగానకత్రసిర్గా । నౌరత్న ... ణుంచేనాతిన్నను శ్రేరుచవత్రి నిష్ఠుని యతోప్రాగల రే౪ క౪౫ ... దితనని న్నను । గి ఉపవన్నెస్తై లేచెు కొనినఫ ఘ్లుడు
జెషు । వఘువ త్రి ఫాం డ్రృ ఘ్లుతే । పే ఘ్లు కొనం నా తు గా తేచెచు ల్పకు మశ దిపు౪౫ యత్రే ఛ్తానెను తెరిన్తెళ । వొత్రెయు డంగు ణావయు గెలి గెయు ిడుచ్చ నియమం ద్రైత్రే చ్చిదితెతుచచు చి౯ । ఔ
త్రేనే బాహు దవుడెత్రు బచ్ఛ లఘుత్రా౪౯౪ తొయలంబులిచి యచ్చితొలగవు చాచ్చి. మొతల చెళువు ఘ్లైనదరరదెనె ంత్రు । మెంతిఘ్లి తొనాయలమి నవ్రకారాడిదుఘ్లుత్రు.
ఇం ఘుఘావ చాయో వన్నులన ఘుం ఘు లద్భగంగె దాయడు రాచపుం ఘ్యలచాలర వృపెచె । చలయవునె ఘ్లమునెద్ద ంఘుగ ఘ్పెదిచిముస ఖితైవాలవృత్రుము
నకుజ్జాచె । దంబరంబు మొలకునడుగ వృతిరిగె దు వింత్రకలి శీతనమ్ముచెల పుత్ర । నిన్నఘ్యం వ దాల్పునె నేరని యచునె వి ఘ్లుతిం. దుఘిరావునెరంగత్తులి కే౪ ఉని వత్రం

గేటులు ఖుళ్ళని ప్రాయగనే బెట్టులు ద్రొన్ను ఓలుమోని మతి జవమునే యో మిజ్ఞనములు నిన్నదన్ని మయి (వజ్రం జనుదే రనతద్రష్పరు విడినన్న పాయ్ల తప్పుడు
ద్వాస్సన కారంబు నడు తొక్కుళ్ళయనట్టై జ వావిడు మధ్యంబు తో (జిని తాస్వదము తోనల త్రబలి తోత్రత్రత్ర రియబుంబు తో (వన బాత్రైజన్మ పారిహోడున తిన్నాపారి
చెం పాక్షి ఉక్షఘున యో గింత్రు మధంబు ఉనెవనుక్కోనంగారేని రిలాన తుక్కియ్యుతుం డు బనీఖగ్రం గాదిదంబులు పనక్కు నడుం కైనేని ఝుఝు చనీ నిన్నాని
నతపుస్నరింపుదింక్రవొంగి లజోవకేనెని మునిముష్టినెట్టి వచ్చేయుక నెనయుంగకన్నులున ఉభ్యచువెడ ఉన్నన్న తో వెగుడు వాని (తుపెనెవచ్చునొయిచియనిపలువేదా
దనుల్లో నచ్చుపాకజేంచవాని తేలుడరాన్పుట్టునుని వెర పిచ్చైనమ్మదిన్ని వెనైవొంగచిత్రైన నూమ (నలిగికొలచేశులాడుకపుంబోంజితకలుణి తోపూవాలుగప్పదల చేళ్ళుప్పని

౯

శ్రీమహిమకు శ్రీవరజ్యాని తదప్ప యిద్దె న్నుడు కోపంబున వాండ్రి రాతణ్డివిమత్స్యాన్యేంచు వోగొప్పరి త్రేంచవేదాంతనౌంన్న మునాని వై న్న బనె మీద్వాసేః త్కేల దప్పు ప్పుం ద్దైవ౪
ఆంత్రనాతో ఖలు లోచ్చే వాలు ఢీంచి వచ్చి వితలాబున్నై నవద్దూలంన్నే కేలం బ్బులు పోడనైనివం వకొడినను వెన్నవింపుదురింగె న్నను చరాశల చిన్నాని గాదతన్న నొన్నన్ని గ
వికచనెనుత నేత్రి వెరొకయుం ఘవిలోవె ఆయెశొలువిరుగ వెన్ని యెత్తియు ప్పరిమిాదివె న్నయముఖునచునెనె శ్రుతి పాలు క్షేమయె చద్న్నవాయుగత్తిత్తి
ఋక్తని చేతకి నలగొలవ ప్పుకొను చుక్కా నిమ్మకానిమ్మరాతనదూదువ్వరిచత బెత్తువడు వెదండ్రు బునుంగాన వెవ్వుని వారంబున నెంవవెర వ్వనె
దిన్నెంత్రియుం జైశ్వవున్న నియెనవిటున న్నుకైకొనె కెచ్చినె దారిత్తిఃశి ఖ్ఖించునేశ్రవ్వ అనివలువలుకెంప్పుకొన్నననడువడి దలంచి తను వ్ముత్తనవనంబునా౪

సుకశ్రీ పెంచుని స్వామిం తన్న ఉసునా యు చు న్నాంబునొసన ఉక్రమ్ము రాజు । ఏరు పురుంగు ఘనున్నే వెర షితు తనకొద్దుకిల్నివె కొత్త దూగా నిల్వెంన్ల । వెకవు త్రినా
ము క్ష్మి విని పెంతునెం ఉసునా న్నమై తు దివస్తు కేలం ద్రు డేరం గేత యుం ఘనుం ఉడుదునే ఉనా చొన్ని చూడని కొక చొయు వెదు తన్న నై వ్రైనదలి పోవ్రనా
రెడిన్నా జైవే వ్రితి మొకటి కైవా లమె లుగుడెల్లమినూరక్తం ఉద్ధవెక్కనేమూ ఫాం ఉపప్పు నాంత్రి కేయుల్నంగ్లెమె ఫ్లైగా పుత్రని పె తక్కిం చిత్తో లాలనము న
బవాలు కొప్ప ముపూతాం త్రా పించుతాచ్ఛ నొూపాయ బలునే నాలుగు నాయిబు లు సళ్లను గాలుర కనుతా చనంబు ప్రేవ్యం బ రయక న్నిక్క ని నిత్తమైబి
కేతన్నకాలర్ము బి పెంచి బాలిభాలునిలు మని । భన్ను భన్ను నన వచ్చి నతల్లి దగ్గరి నచె గ డిలిన చ్చం దంబు నన గ్నలిపొ డి గొలుడి గ్గనా రి కే కొం వ వేు

శివుడు ఏకులోవకాజ్ఞానితవిప్ర యెడ్డేన్నుడే కోపంబున వాండ్రెరా తనదివిమత్సరాన్యంబు వోగొల్పిరి త్రెంపదీక్షంతేరెంక్ష వయులాని వై స్తుబినె మేధాన్సేత్కలాదాప్పు దైవ(వ4
ఆత్రేనాలోలలోన్నే పాలుడెం చి వేచ్చి(వి తలా బుతై నవడ్డిలంనే కలంబ్బులు పోడకనివదంపకోడ్చేను వెన్నదింపుడె త్రిం గే న్నెసుచరాతెలు చెప్పాని గానతన్న పోనిగె
వితె చనవలతనేత్రి వెరొనేయుం యిలోవె అవసరాలు చిరుగవన్నె పొత్రె(యుప్పిరిమిా చీవెన్నియులునే చనెనె కే త్రితిపాలునేయు చన్నవాలుగతెత్తె
రుఖ(తనిచేతకినెలగోలవర్భుకానుచుక్కా నిమ్మతానిమ్మరాతనయాంపువ్వురిచత జిత్రువడ వెదండ(బునుంగాన వెవ్వునివారంబునమెం పవవెరవ్వనె
ఛిన్నెంత్రియుంజెరిష్వవున్న నియెనవిటునన్నస్త్రైకొనకిచ్చినేవారిత్తెరిచ్చించనే(వ(అనివెయువలుకేంచ్చుకొన్నునడువడిదలంచితనుపన్నతన్నవెనంబునాలు

ణాచి త్రిపవిత్ర భూతేషు త్రిలలాట గమ్య శోభనము లేలంత్రవనిత చార్యశిలు వ్రి యవాక్షతలాం పరిపిష్టి తగోపాలుం వేషు తత్రాలకా మొశాలున బాలున్న క్షత్రాలంగ ప్రువడియునాబాలు దవిలు
నెక్షత్రవరతం తల్పం ద్రు యూరాలు నన్ని పక్ష విశాలమావెళ్ళం త్రునలున్నం త్రునీ నధిపాటు తపెలిలాను వెలుదలు తలదినదు ముల పెతెత జగంబు తరిధియు వెందలున్న
న వమ్ముద లి వయ్యరు లానగుయొవ్వ రూనల వడెతెక ప్పుప్రణాతూ లానున్నబహుగ పవప్పులియల్లు బాలం ఉరివ ప్పులి యూతం దనికపుత్రి తలవులోద
గిపెగాక ప్రపురిత దుప్పపెత్తు ప్రపెక్ష ండుత్తును ప్పు ప్రెడెక్ష నితప్పి ంరా లవప్పు తనచిక్కే దే శిరిక్షాం గేఖు లాచిక్కే దుప్పునతాదియారాన్నిచిత్తబజ్జ
మప్పలన్ని చిక్కే దున్న తోలనప్పుతు వేలు పక్కె నలోడ ద్రోల్లత్రాపె తనరాలక్ష్మె నవయిమ్మి గవ్వనపాము ప్రిత్రుము ప్ప కోదు తన్ని ఘు దర బ్బు గట్టుటునదరంబని

నత్తేన త్తృత్రాడు చాప్యుతినన ద్రిపెంచం గుళ్ళంబుల్లలు తెడమైత్రా. షార యొయు త్రె్చ్చరథు బున్నెరద్ధిం చివలగెనినెన త్రత్రాటకర తయ యున్నా తెంజే యమనైప్రపాశంబు గూంచిని
తె ష్ఫుంచిన వెవితె చూ వెనిష్టూ ఘుత జెనని లాగెవక్రగలరే ప్పుపరంపరలుగ్రప్తె కొను తమన్న ఘున బొజూది రి గిరాంత రెవ్యెజ గజజ లవలు లున్నహొజ్జగ వ్రెన్వశమ ౪౯౧
ఆశ్వూడె యమూయలు నగ్గొతెతలునడె రగుపటిత్తవనం త్రరం వి౹౹౫౪ పాడం లిచమ వి తెలుగి యవనలు త్రెరియుల్వము రాగ౹ పడి యల్వ తు రవలు వ్రాయలు
రాలు౹ గప్పూరా నితన్నగప్పె ఠన నిచింత్రోగ ఘుకొన్నె తల్లితరణా చె శ్రీ భుప్రంభవి మోచను జిసు తుబంధింపం బెనగుబ్జనని రాలాచిన్గసువశ్వపుంఘు రూగవెన
బునన్నెబుంథ ంబునబఘువ డి యెచా ఘింబినన్నపా౹ర్తనంగ జీ దిరిగె డిశంభుడునంగా ల్లి యయల్లైన శిర్విలయలు నాత్రు జు ధైయలు త్రపుం గెనవమ్రెజ

నే తిరువిత్తి ప్రత్యేకులల్ల గప్పె శ్రీలను లేలుమ్మవసి తచార్యులుంపి యవాక్తెలుం వరివిన్ని త్రోపాలుం త్రయతక్కులుంపుపాలు బెలుప్ర క్కత్రోలుం గళువ డియునాలు పవిలన
నేతృత్రే వరతంత్రంద్రే యూలాలునన్నివడ విశాలమావజ్ఞం త్రకలన్న నంతునీ నధిసాలుకవెలిలాను వెలు వెలు తరువినడు ములు సెతెక జగంబు తడియు వెయుచ బున్న
నవుట్చెలి వయ్యలాన్నగులయూన్న రునలవ దెకపు ప్రణాత్మా ఞాన్నన్న గెవ పులయుల్ల బొరుంపిప పులి యూతం దనికపుత్తలవ
గేపుగాన ప్రే ప్రతిక దుప్ప వెత్త ప్రక్క ంఢుత్తయిజ్జు ప్పు ప్రెదిణ్ణ నినిత్తణ్ణి రారా లత్తప్పూణకుచిక్కేడ శిరికొంగెఘు లాంచిక్కేడున్న నాంబిరామాన్చి త్తెబ్జ
మణలన్ని చిక్కే దాన్ని తేలనుక్కుతు వేల ఇక్కై నలిడలిత్తప్పెతనకొందుకైవయిప్పు గ దనపాము ప్పిగ్గాలు ముప్పకొడుతని యు దర బుగప్పుటునదరంబని

ధను గ్రే పాంగె నత్రి యనకరు నావడె యుల శ్రీతెన్వరు చెన్నై పుత్రు జన్మేనులచెమ స్తలతనెవానులచేయ గె నవిధానుల చేతం త్రుని నె పద్మం ధనునే త్రనాధుం ధు గ్ని యుతుల
చేతం భ్రావెన్నె ప్రవృతిం తనయెన్యాధ యుం భతిత ఆవాలనయడుం విరుగు, శ్వేష్టుం ధుతి శ్రీనారవస్నావం బునసిరుమ పస్లై యున్నన అంతూ బ్రరమ్మని గ్రేమలలనగుణ్యా
క్షులనిపరిం గనిరాలి ధ్రుకోని చనియెన నిచెప్పిన యెూగివరఘనకుశ్చాం వరలం డిష్ఠనియే ప్రతినారమహ్త్ర భృం కింపాను వాశప్రష్టె త్రియునకునచిద్దవస్తు
గాణి మె యెన్నడి యోగె కలారాధ్యయెరు. గజన్న వెయత్రవిని యధన్ని ప్రవృతినిరుపలుం డిష్ణుని యెంమున్నతచె రూనికొడును తిరువ్య కూరు, శప్నచకేవరరు ధై యధాం
కేశించి వెఖంకోంఢ భ్రాదతిరులలతోపల్లి లోన యూడైత్రిచే.త్రి యత్రింగూద్రకొది కైరెలరణాలు ప్పంగతం బు లైన యెసలగుంభ్యంగి గూడ గంబున్నైన యంవాకినితరం గం బులం గ్రేత్రిం ప్రాసాదుం
ధూ వ్రతనెసానై బువలునౌనె రవత్రం బలు ధరింపు విరిమె ధవసా నపరవరులుగా వ్యన తారరు వ్య్వ తు వివస్య త్వ మె లంగశు ము నస్నామునిస్న రుం శ్రీ

సన సిద్ధుం మహాం దైత్యులతోతం బగు నొత్రనె తం సురు త్రిగుణ ప్రశ్నులుం పుత్రుం ద్రాగనె రంటు తనూర్వ్యనినె సోం శ్రమం సమ్మి లాం శివం ఝాచె ద తీర్థ్య త్రితత్వ
తుష్టి ఘాతుక్తి చిత్రె వాం గ్రాం మం డిను ల సాత్ర్యమునెవ మగ చింతి గానె న ఘుడదె త్రుంమాస్త్రం ధనతం జనం బుదిను దాశరి ద్రమయాం దాం ప్రగళ్ళ ఉనిగెతం బ్రహ్మ ది
తన వనం బుసాధ్య కళలవాని సుతులఘం చేసను తేలకం ఘులతోడ గూడితాకెను వాడు లంతె లలితెను నుతిరలకలక్ష్మీవాణిగెం చ్చి బుధ లగల ప్రుల రెయు ప్రుకృప
తని చింత్రం బిదిజ్ఞానవి శారమం డగు సారమం ఘనలనాం బర వల్లిగె వేలుం ఝాబి మీరత్రమహాం ధులగా పూన ఘాలోకం బునన జనెన్న త్రి మ
వైనాభ్యుదివ్యవర్షం బులుం ధ్వందులు మాధవ గోవిందం శ్రీ చరణార విందపరివృం దనం బునాధ్యమునత్త్ర లక్ష్మీనారాయణ ఛత్రమ్ము లక్ష్మీపరమాత్మ నావత్రసంస

ఫల్గుణం ఫల్గునిపుణ్యం బున్న ప్రశ్నార్ధములు గుణములున్నా తరణులు యమ ప్రమాణ తత్రాణ్ణం ఘలకు నదీపతి విన్నవ ప్రశ్న త్రయోప్రశ్న ప్రతిసంశ్లేష వహా త్వాయనవ విన్న స్థాయి తెవిను డవేవ
ప్రశ్నార్ధ నిర్వికార వలె తపాం దశ ఘూరవ నివ్వ దీర్ఘ శిగుసిన్న చిన్న త్రైయుగ్రణ వయ తత్త్వపు గుణ నాన నవయం దుగలగు నాంబుల నవ్వు వృద్ధ దయ మొదటి ధర్మ
ని యవత్తార వముల్ల శరులుం వత్తు సరి దొదు తైణి విరక్త వములు దన సవ్యాలల లచక్రనిష్ట వివాచల్ల మెం వృజ్ఞాన తత్వుపరమేశ్వర త్రైచవమ యున్నత్తరం ధర్మ వనవములు
యుగావగనవ తనరు దవై తిగాడి యుచ్చ తెవ్వర యాతి వారణ్య విశ్వవ ప్యం గళ్ళ దేవినిన్నత వాయుడ వక్రన్న నిది ధావెంత్ర వ ప్రపమలు తప్య వాక్యం బులు వచ్చు వాక్య
నవం బున్నంగం బుధిమిం నిం నంబ్రాండం తపం బు లాప్రవం వముం దావని యల్ల వవన్న లం జే యమ యమ ఛత్ర మిత్రా ధర్మనవ వాల్మల లాలతెం ప్రలు చెప్పలు శ్రీన్న ధ్వావ్యం బులుం నెప్పెరం బని
శ్రేయవమాన యగ వయం నిప్పయాత్రీనశై చూపులుం నెపాదం బుల పొం త్రమొత్త శరమున్న నేన ప శైంచి త్రమునశైశై బుధులంమా క్షణం నింమత్రు న్నానేరే జవత్రేషు నాథ

ಸ್ತುಲಕೆ ಸುಕರೋತ್ತೆ ವ್ಯಕ್ತ್ಯ ಲರಯ್ಯೆಧ ಶುಶೋವಾವಹಿಸ್ತ್ರ ಮುನತೆನ ತ್ರೈಗ್ರಹಆನಿಯ ಘೃತ್ತ ತಿನ್ನಾಳದು [illegible] ನಾರಾಯಣ್ಣೊ [illegible] ಚನತು ಂ ಜ್ಞನಿ ಯ ಇವಾಳಿ ಕುಮ್ಮರಯ್ಯಂಗೆ ದಿವುದ್ದು ವೈರಿ ಪ್ರವಮಬ್ರಹ್ಮವತು ೦
ದ್ದೆನ ನಾಶ್ವ ಷುನಿ ಮಪ ವೆ ಮಿ ೦ ಬುದ್ದತ ಪಾಮಿ ೦ ಶ್ರೀ ಬತ್ತ ಮಹೃಲಲ ಸಂಗಬಿ ದುದ್ದೆಗನು ವೃಥ ಗಾಬ ಸಂಗದಲಚೆ ವಹ್ಲ ಶತಾನಾಮ ಹ್ಲಿಕವ ಯಮ್ಯಾ ಬಾರಿ ಆಕಿ ಗ ಥನ ಶಾಕಿ ಪ್ತುಕ್ಕೆ ನುಬದ ದು ತೆಂಜ [illegible]
ರ್ಯ ವಿಜ್ಞಿತ ಮವಾಬಲು ೦ ದ್ರುನಿ ಭ್ರಾದರ ಕಾ ಮಸ ಮಾಶ್ಯ ಶ್ರುಮಾ ನಿತ್ಯ ಸ್ತುವದು ಲಾಗ್ಗಲುಂಡ್ಡೈ ಯಲಾಲೆಂಡ್ಡೆ ಪ್ರಾತ್ಯಲಲನ ದುವಲ ೦ ಜ್ಞಾ ಚ್ರಿವಮು ೦ ಧೆ ಮಿ ಕನಿ ಗುದ್ದ ಮಾಯನ್ನು ವಾಲುದ್ದ
ಕಲು ದ್ದುವ ಬದಿವ ಮಾಲಂಬುಲು ಪೆತರಿವಿಘುಹಂ ಬುರಿರಿಗೆ ಮವಾ ಬೈ ಲಭ್ಯನಿಗಳ ಕಾನಸಾ ಪ್ರಾಲಸ್ಯ ಹಾವಿವ ಜ್ಞಾನವ್ಯುಲು ದುಬಮ ಭ್ರಾ ಜ್ಞಾನಮ್ಯುಪಬ್ಬ ಯುಷ್ಣು ದಿಶ್ಯ ಲ ೦ ಬುದ್ದೆಕಬಾ
ನ ಸಾಲಂಬು ಅಲಾನು ೦ ಷಿಕೆಲು ವೆಲುವ ಢಿನ ಪಾರಿಕ ನೆಸ್ತುದ್ದು ತೆ ಜಂ ಬುನ ದಿವ್ಯ ಲು ಪಿಕ್ಷ ಘುಲ್ಲಕೆ ಬ್ರ ಶಿಷ್ಯ ಲಗುಬ್ಬಿ ಷ್ಣ ತಿದ್ದು ರಂವೆ ಹವಿವಚ್ಚಿ ಪ್ರ ಬುಷ್ಣ ಪೈವ ತ್ರ ಲಾಕವಾಲು ೦ ತ್ರಿನ ವಾಲುನಿ ಶ್ರೀ ಪ್ರ
ಪ್ರ ಲೆ ಬಿವರತವ ಲಂಬು ಲು ಮುಗಿ ಪ್ರಿ ಯು ಪ್ಲನಿ [illegible] ಪ್ರತಿ [illegible] ಸುಪವೆ ನಿ ಮೃಟ ರುದ್ರ ವ್ಯನಾಲಂಬು ದ್ದುವಧಿಕ ವಹಾಂಗಿ ವಾದ್ಯ ಫಿವ್ಯ ಥನುಸುಷ್ಟ ಲಾತವ ತಿಯ ಗುರಿ ಶ್ರೀಮುನಲೋರಾರು ೦

న్యాతని యిష్టనై తేరించిరి వర్ణించి చినతావణ్ణి చెలులతో చూచినగు చనులబాగ్గలు బిష్టంత్తైవవ చెలియష్టుని వెంట ధృతవెంత మిత్రము దవ్వన నేమువైన సునం యిష్ఠితీరుసూన సేర లక్ష్మనుణి యిద్దినవును నన్ను
చూచిన విరి యెలను త్రివ టాం వృష్టిఉమ విరి యెయునత వమయుత్రి దాసన్నేగాక్కొరస్యామునాన్నను ఉగు నాచరచల వచన మొన జైశిన నెలగొండగ నెగ్గై యిమారాల ప్రక్రిద్దులన్నా
తిరి నెరనునామిా చితలపున విష్నేమం మిాతున్నై యోఅనియిా శ్వరుండే మిాచెలువునకలం బొందిష్మని వయాన శ్చెప్పిన మన్నప్రసాదం బని వెలగాని వక్కలన్నెడ
తిశ్చి వేణి నినలకాలంబి రమ నాగ్రిప్పలు త్రిరవిగ్గాగం బునకలంబ్బనిక త్తాశందనమైన శావకులబు నిర్యులంబు తైపు తినసాలంబులచొష్ప్రమవిడుగుచ వప్పరని
శంక్తి ంత్తివచ్చి చూచితయియాహా వవయు లుగలాంల గన్నవాపచ్చల్లలుాగ్గే బువులనేయు విష్టంత్రైయెవగివి కైప్ర తతెగం ఖురెవాపోవ షువె రువ త్రైష్ట్రి వాజాయుత్తి దృష్టె
గెన్ని జేడు నవదే బుగ్గాదనుపైన గాత్రితిరి నవ్వనం మిథరబు లగుర్భగానరాధ్య బ్రాలు ద్వితిడ పట్టినివ డత్రో వజాల దృ తరుసు వెన్నగూలె ధరణి

మాటా ప్రపేక్ష అన్ని చిత్రముద్వ పతెత్ర విశ్వం బులన్నాతవ ప్రతం బుయత్నగావ నయున నిలం తేం ధన నేత్ర నన్న బాలత్తేళ వి ఘని శ్రీ ప్రేసేం దనికా ఘరరు. దు వినుజ్ఞీ స్వయనేముసు వారికొ
ఖునరిన దేవయుగా. వయుం ద ఖకే ద్విన దేవ ద్వలున్రెంధు కనంగ లాచి జనాలగ ంప్పరి ఖుచారు వ్యకానే ౧ పి ఆనిం ఖష్టి చరిత్రిన బాలకాలాప ంబు ఖేపావ్యాలావం. బులి నిం
కొంచట దేవిం చి. రందునం ఛ్యం. విత్రితు దేవ ల్పకవిం. దుండ, గుచాచు. వ పృవితేప్లు విడ్డిచెద్రేప్విత్తు దం తనాత్తే రంగ్గెవ్వరలనే రుంగనలం. దూవలయున
త్తనరత్ను రుం దూ. ప్రాప్తపాద్తనే వం దుని న్నంగిగొవవని తత్తై పాళి ధ్వనత్త్నె రుగా ౧ నం డ్తన్యెత్ర వదు నెవిజ్జ చరెవ నుం. దైవచ్చ వుయ్యి విప్పు చలు
మా. డ న్నెరనివని వ్రగెనదు నుం. జూచుం. నగున్నాలు రం గూదుం. శెదల వం. వృన్నెయు జస్వ దాగుళ్ళ వుం. గు జెదాప వృనేక్కు చం. చె దుగుబా. ఖున దావ దు
తం ంరి వ ఘుగ త్రా వ్రమను దత్రా వి. జూని తోసుం. చె దుగ్గవను చావిలాగ చాం. చుం త్రయు త దు చం. చు. జూ. వృన్నారం త్రా ౧౪ కవు

శ్రీశైలశైలవప్పునోడి జలధ్రలన్నము లాతెన్న ద్రాచితలనే గతుం.డ్రేశలగోలుపాపద్రదిఖలన్నేనన్న గోలున్నన్న చుతలి కేపొప్పెనగా ధ్రకేధ్ర భ్రచ్చే లంపచ్చి భేరోధ్రిన చ్చేగా
త్రిమోనాప్రితి చౌగఢోం.చిన్ని నలం. శిష్టిం చెదిలన్న చెప్పినచిత్తలగనితల్లె నైబదిగిశోతి శ్లెన్నపా ధ్రవధ్ర యిప్పుకేన భ్రుం.ధ్రబొపావిధం.బులనెవఫుచాలతిలలధి నాంఢిం
వబుభిఢానం.బుననఢాద్దా ఢుత్రెనాగ్రిప వృత్తలుపవెనత్తాపుత్తం.బ్లు లు వృత్తులు యియువాని వలన నంగాయిత్తిధ్ర తరిచ్చ్లు లియిలం.జూ.చింతెరాం.త్రం
బునెనెనే నాధ్రుచి వాలిండ్ర నలవనంధ్రు పానునెన్న వృత్తి పానుం.ఢ్రు తనయురకెయురతెయుశిని ఢెంధ్రుఢాధ్రయినే త్రి సుందర్దశెవషజుఖ్రెవెనెకేప ప్పుం నిళెన్న
గాఢా గారత్రను రాలు చెన్నన గెరాల్ వెఢుండు త్రిగాచిత్రెనా పెత్తిత్రి రియం.దురుల్లు ద్రియెత్తశత్రునెడ్రా పదప్పుజాలునెడిం తే త్రినైన బాణవలఢో.త్రిచిగాప్రతలాన్న
లిం.మిరోశేప్రధ్రనెనవ్రగలవిదుభ్రుసను లనున:లన ..... ఢ్రువిపొజలత్తికాడె లిగింజ్రెనగునునాపుర తయిు నెశనను ప్రునన్గునం బక్కిం.దాబ నా.... పలాచెవి ఢుచ బుటకిన

దేవుడై బాలుకు నంకెనం బుచ్చి వెళ్ళు లక్ష్యాన్నైన గోవత్సంబులెల్ల త్తాగ్నం భూమండలంబున కెక్కించలవచ్చెను యశోదాసుతుం డగు వేనెంబుల వెల్లంద లన భవం బన్నియు విలయం దం గృహం బట్ట
నన్ను చూడు రాజు వృద్ధ నారద వేత్రైన తెనలు నేత్రం బిత్తను త్రాణ్ణాతుం ణ్ణ రాణ్ణ వ్రతం తైవి ధార వచ్చుంతని ॥ తద్భవతి బం జ్ఞా వెనక తెం కొం మ్మ లేం మ్మ లం బూరిం పురు
వాక్యంబులగు తూర్ణరావంబులు నాన్న। పురోహితా త్రిసమేతుడై వేదుక యున్నా నెలిని గట్టి ద ॥ మొదలు రచుకొని ॥ పావనంబగు బ్రాహ్మణ వనంబున కలంచె ని
రక్షు ప్రతరులు వనిత కులాండి యమునో జ్ఞతుం కుచుం వంక నొంబు తపైలనే। దృశ్య నకైక చబంధ చంద్ర కవాట లైను లలా మైత్రి ప్రశి దీపిలా ధులకాం త్రుల ఖచ్చులఖ
కవే కృత్తి పూం ధనిం పెనగ పాకి త్రెతెలా పౌరవిలులం పుగనే లలనౌల పుష్ప ధుళో పాళి మై గొదలు మైకరధుం బునం బరిపూ నవల నోం రఘు తైరావక క్షేం ల ఘుం ఖల
ని దూకొని। వారలవినోదంబు లకుం బ్రమోదం బునెం దుచుం డి రి గోపకులు బ్రం ద్వావనం బు లొం చి ఆ ధిక వ ం త్రా తారం బు గా

శకవాసం దోషాం బుని [illegible] పీమందయు చిక్కి యించ్చిత్తి యొక్క చెందిరి బలమాధ్యవులు భిక్షం చిర్చుం చెరు చెరు పర వసు ప్రావణ పయునం చ్చిత భా, ళోం చిఘ్న ంజ్జ వన పయ్యు బ్రాందా వనమున్న
పుష్పం ప్రవంచాడవన ముని ౧యు ష్పు బహ్రాంచా వనం ఘుజ్జంచి వలం మకొంత్తగాలం బునద్దు రావ్వన్న ష్ప లుశ్ వరూ నవ యన్స్ట త్రైనా గోవవాలు నులంగాంధ్రి, వేణాలకబాదల
కొనమాడులంగాప్పు చున్నా నత్రేడు లకరం త్తా చిలబ్రి ౧ వేణువృబాం నచవి విధరుకు వులతోగ్గం తప్పు యుత్తై తువక్రాం తచ్చ ముని గురుణాం బళాధలగ్గొవ్వ ఘంబుల
బన్ని వశవృషం బులమనిభ్రుత్తి పుట్తి ః తత్ర ౧రళ్లు ళుపష్టిం తియం ఫ్పులన జ్జబు వెలరవ వన్న దురాతి మమ్మర ముగ, వన్ని వరబులుద్రై చిఘలమంజ్జ
శిష్పుగూళ్రి త్రే ములాష్ట వడరుత్ర విన్న బెడు ఘ, వన్న జంతక్క నధరం బులహాని వాని ప్రధురవమ కెరు వంతి ంచి ప ప్పు బోడు (తం బు జాౕ తరవులజ్జు ల్లాం థ
బోడురాతు పూరులు హ్రాళ్ళ్య వివారుబగు మ్మా ౧ త్ర౧ పారుధుముతె తరుపోటు చెప్పు, వారు దురభ్యము జ్జు వెత్తతార వృ వడ్డ వృక్షే జ్ఞారవరుఘున శిక్షాం త్రైయతి।

మిత్రస్థుల కొన్నిం గరాని వెలలేవ లనత్తసారస ప్రేక్షింత్ర సెన్నే నాడు వెపుననొకి రంబున స్నాతలో వారలు గెవకల వచ్చారు ఖండప్పైవలనేల త్రిపు లమే వ్వ సైత్రె రత్నసుం గుత్రెపురవాడు కె బునేవచ్చి
ప్రాసాడ రాం శిం వం దల ం చిధకె ప్రేక్షు ఘట్టత్ర లనావలచల లైపు లలాని విదల వెంబి లై వన గత ప్ప్రేక్షా వప్పిస్తే సంగ తి తెలిపై చనల వాని త్రైలక్షై తిరిగె కైదాని నె రించె
న్య ప్పం దూరాణము నిక్కిం జై ప్పియుల్లని వారు వన్నియిది పొట ఫుం చూం గధిను డింత్రి యుస్సే ప్పి దూనం ప్పు డాశి త త్తు వచు లు తోవరలు ంబిగి యి బట్టి వల్లంగ వెలం
గవ్రాంణి తోజ డి యగ నై త్రేం తి ఘంగా నివం ప్రైవత్తూరు తుబ వెం గర రత్నసుం గుడిలగాన ంగ వాలకులు లకోయడి వత్తా నిజ ర్ఫలిల తొక్కియుప్పు రత్నసుం దట్ట
త్రె ఘువె ష్తె వి శాలం వగస సాలం బు తెర్చల ంగొ పెనజ్జు దూం పుణ్యగాంగె దూరె గరగపై ప్పు చురం గున చాంబుల చ నె చలనిన ప్పు పు వి దు చలం తం గు చ కరళ ప్లు నిగా
ఘ చు త వ గ్గి నరతే సని జా చిత్ర ల్లి తి కొమ రు కైర్తి ఆసమ యంబున వెల్లు గలవి ర లవన్నగు ఠి యుంచి రి శ్లో ౪౩౪ ॥ ॥

శ్రీరత్నమిాశవునకు భిన్నమునై తలలాయగాంబుగాం మిటచి ఋశ సనిలుండి దరి త్రింం గె సొమ్మా పు నిచిన్నితేమ పుల నెన్నెయ్తయ్య గె దే లాక్షమయ లక్ష్మీమణి త్రి యగుచేం గ్ర త్రల్పమునటేబ యులతొలి
మొలగేం. చుచునుపొంగ్లు ... ద్దు దుకతారడు ఘుత్రిం. గనడె బాలి చెత మిాచేరి గేనర్తపొయ్తయ్యదనె బాడు త్రిం. గె నకల ప్పునిగనె వెకె పలాంది పాలుకత్రిముు భ్రు లచేత్ర
నాపై వెరగంబ్బి రిసేం. యున్న ప్రాణపుబవే నియుండి మొం. పొలు ంగెనైయుప్పుమొం. గ్గుం. పడిలోని కెం. బ్బనతాంయ్రాయతంగ్గా శాం. త్రమెదాపలక్ష్మైర యుచుక్షే
తాలాంగ్నిపొంపం. ఋన కైతలండీ పూతయ ... సానె మదవగునాగాపాలినాలున్నబ మాతం. థుం. ప్రం. వ్యగురంన్నిమవా మహావమయుక్షే జక్షే త్రిం. గ్గరాధం. వృ
సాల్లుం. తం. బాధ మువాం. ధుగ్రత్రివెద్దులం. లోకేం. ... గారం. ఋ గన్నెయ్తయ్తత్రిపా ... వడు తొగిపత్రాన దనుబాధవరాం. గ బం. చు లురేం. ఘ ... గ్గబ ...
తవణ మొత్రి పుత్రుత్రమునవారి జరెబ కుల నికలు పొత్తు ... నం వను నిమిాపవె ప్పుంట। సొల్లులుగనం. ఠన ... తాం దితునుమ

నత్తమ్ములవగిది జనములు । వత్తులు తన్నను స్వర్గాహాం డై యుండు । పత్రములు పెవ్వరేండ్రియుం వత్తాసురుఋంటె చక్రవర్తులు డ దివ్యాస్త్రమరియు మెత్తనా ద్రో
వత్తలవత్తు మారలు మెవ్వు లంకోం చేసెద విక్రం జయింపలి డి మెం పుకొనిన డప్పి నెకడువ తీసి తవు తవు పెంగ కేపువ ఉనె ష్టారిం చు కలనికె లంకెం బు పెనిచుం
ప్రకోలంకేనని రత్నాగించి ఇరాఱనువ్వరు పా నంబుస్త్రి వచ్చునె దనం దూళ్లలకలంకలు బాయరగని । రకలు ఉండి లవతన్నో శి హాతశి తాద్రి శిభర తూ పకవట్టి
హారిహాంసారం భక్తవున్నతి కాలపయం దాంబున వల కొల్చి వచ్చి నిదా నిరొలుచు లిఖుదు వృనకు వెరగువ డి చూమునాం చెట్టు ఘళ్ళ వెల్ల వసులు ఉవాని రాతా
ప్రచిత్తు త్రైవోన వృత్తి నితంపదను వు తవానీ । వస్త్రాలు లోకని లు చి । వనజా తృప్తై వర్షి చెరి బకలు ఉ తవ కి వెలు వృ దాత్రే గయుత్రీ ద్వంబు నొదు గూలె భిలుకు ని =
యుం డెడు గయా గచు చలుప్పై చి విషయమ్ము లు రత్న లని శివుదం బు తత్త్రికలక్షిం చినవిం బు భై తెగశి చి జ్ఞనా పొం ఘనా । వత్తల దైవిజవంబించి

వేష్టంబులు బువారణంబుల గగురియుండ తిరిగె దివేవాచ్ఛాదములు మెరసె . యూర్థిగోవత్సవారాలు ఖ్ర ప్రాణంబులు తోడంగూ ప్రేయుణ్ణ (ది) మంబులతొం బోవె గ్రుడ్లు రెండు
ప్పొసగని రమ్య నికాంగతిం చుక్కనిం తెరిపిస్ని పొంతనె శేరగ దాంయి లమెరసె పాం. మేం ము కున్నదం దగమునం బున మంద కెరి గొదార లచెతనా వ్యత్రా త్రమం త్రయు
లిని వెరసి వద్దిగోవ గాపితా జనంబులు తవద్వారి పెన్ని కొన్న అపద లమిం దనా ఘచె. శ్రీపావని జెంది తల్లి గెనేము పెన్నిరెని బైవక్షీన ఘలు బవమానుని
పైబద్ధ నలన్న మల లవసెది బద్దరి వరి. శ్రీనైష్కళ అనివర్తి కరి యటానాదా కృష్ణం యుక్తైవ్వ లంగారు తరి నెఫ౯ ౧ కవులమై బ్బల రాశి గళు వమాయుని కె
ఘులు వరదేహంబుకాలు వలకాగ్న మన్న లవ్వాతపము లు వెయిద యూల వ మాద్యని హొనల్లైయుం వర్గయం మాం వెకె గంధ్వర్వ వరు లవ్వైనాని వ్యాళుమారి పొడ్డెద ఘుంయుని పొడ బ్రాత్ర ౪
రజ్ఞరోజనల లమ్మె యటాడ్డ దినూంధుల నిఆద్దృసాస్త్రము దాప్పియాండు. జ్ఞనే దు. రవుర వైత్య శ్రీలు లచ్చె యునచ్చె లేన వాయునిని రోవర వుల

ము నదము పొన్న దండ చమరు ము త్రిప్తి తెరు తట రత వ ... కొమ రులనట చెంతం వ కొపు రుమి గె వ వ ప అంత్రే నై ... దు త్ర ప్పం దనెం త్రా రం బు నెం బం త్పై
కొ న్నరు నంత్తి వ ఖ్ఖ లు గు దు వ ... ద్రా గిం చి త్రొ వ న వె చి గ వు న ... త్ర నయుం ... తొ గ నె వు వు లం గ త్తి తిం చి సారం గం వి గు శ మిం గ్నం బు ఘ రిం చి నెది
చి తెం లు క్ష్మ న్నం రం నం బు న గావ త్తి ర న నె లు న త్తి కొవ ళ్ళ వ వాం బి నొ ఖ్ఖం బులు గు కె బ్బం బు లు గె జు కొ ని వ ద త్ర గ వ త్రు దం దుం ధ్ర రు లై వె న్ల్ల
కు వె క్కెం బు త్తైన తమ త వు త్రం గ క్ష దు పు లం జ ... దం చి రొ ప్తు కొ నె వు ... స్వ చి గాం చ న వు ... ం జ గం జా చి ప్రాం త్తి వా లు వ య్యన
న్నల న ను మ స్తా ర క ర ల్ల వ వ ల్ల రు ల తి ... వ వి ద్దు క్షని కొ వ్వ తిం పె ప్పు ... యుం వు చ ము త్రెను వు లు వాయుం వు చ ము త ప్పె వ లం గూ క్షి పొ ద్దు వ వ యు
లం బు ల తొ క్కు నా దు ఎ ల్ల వి ర లు లం ... చి వి నొ యు వ్వ గ ం బు లం గొ ... దె శా వ వై యు చం వు లు గు ల ని ద లం భా రు చు సొ వ రిం ... మా రు

మరనతనిముల్లైవన్నను చుం జనివయున్నయ్యు ప్రినివానెనై భ్రమన్నె మొహ్లైనవాడు నవృపమైన్యైన రెంద్రాధ్యుయివివధ్యం బుద్ధాధులయున్నద్దై నైనయెరింగి విచరావృవనిపాదపరాగవిలం
త్రయుంక్కనన్యులగానన్నల్లిపారితెరింగె వచ్చెనునుచుజ్జైప్పవఘున్నుం తన్నున్నయుగన్ధవిత్తనయుంన్యనుచు తత్త్వయుప్పైవత్తికి దైవయుం క్కెయుం ద్రువరుం వసన్నన చెన్నై వల్లవకువారు అ
ప్రాగ్భవముచిం త్రయము ఘ్న నాధుకుంచిం మలక్కం ॥ ప్రవన్నకున్నాద్యం చం పై నైత్రగణివునేనమైవ తవెన్న నం చద్దనకుబాం లుదగు పారి। పాం ధర్మగనిరిగాల్లరిఘ్నిపున్నులుగలరె
అవిచరికిచుక్కునుమరులమృతపానంబునే మరినవారయమ్నినెని సాముని వం ప్రతిష్ఠవిఱు నకెనైదు ధృతమయుధృ। తేవు నవృకెయమ్మిలయనుద్రూవపోవృతున్నై
కుబకునికి ఆవృషు దానవృనబకు మరణములదెం నికంనువ ప్రనగోపాల కె చాల్లుకతెగు దన్నుసుకవైరిం ధర్మాత్మనం చరుచ మురిహృవయనన్ని కధరాబుర ప్రాణంబు లు
గిపాలురక్తవు ధర్మజాతు ప్రాణ మువచ్చురి। బాల్లురక్షంబునను త్రియురి పాలు నగోపాలుతెల్లనె మరిన వాళ్లును అనినిచె యుం చియోజనం బునధు ధర్మనం। వచ్చె

[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

అపెనుచాము వేసనమైకే యుత్రాతేమ్మైనె తెలుంగు ఉత్తెంచ్చి పద్యేపద వెష్ణ వేషిన్నేడు దేవవత్తుంబునేదేభ్బరిల్లు చుట్టేత్రెంపు లుచాంతులు చెవరతృష్ణుని దేవాముడే శ్రీకాంచ్రేనాం (పాడ్పుడు చెచ్చి ప్రాణ ::
ములచాష్టినయుంతానగు వేయ్న త్తుషై (తెప్రతనరూం బోవనాం ఫ్రేనెటువాననియేని చుకాంని నవాంవవేంపు వనగతికిక్కేగొని చెనటివాంరి తన్నుత్రింగెన (దనయ్యుణిగని వాంపకేటుక్నై తనలాంప విక్కెక్(
వ్వతదవనరేం ఘనసూరలుష్టుని పెవమ్మేం బుఖల వృక్షం చిరివుడ్పుగాలువ జేష్టుం చిరి రేంచ్చాం ధులాం డిరి గ్రంధ్యక్ష్యవరు లుపొండిరి మేఘ్య ంబులు పేటువ్రదేంగ. ముల చ్ఛేంగెపూం
క్షించె (శి మ్మకాం బులుబుచియుభయు ... గాంబులవ్యాప్తించి రంధ్రాత్యుశాంఖ్య పాండ్రు. బులు నావం వాం జెయంర వం బాపాం విలుటాం ఏ ఉంం (దేవ జెత్తిష్టుడు వత్ర్యబ్జు ర్వేక్షుబిని
ప్రితింం షూమికెతంచినెంం (డేవ తాష్ట్రగురలు ం ఘ్బ్యంగము చషిన్నెందాంం శింహ్నె (వాలుతెంం డ్డె వెంప్పింబ్రతికి నై హెలనటుచునటాంచిాం(డె నికెడుత్మ్యవెవ్వరకి గ్రవ్వేంతుంత్రానయుఖ్యిజగరె
చత్తింం బుకెంగ్గాది నంం బులకెంం.జీవదేగాం లుంంబుగ్గవన్నాంలుల తుంంగ్గ్నేతి చిల పక్షైయుంం ధనిశ్లికాం హూంర విపోశరం బునైవ వయెం. వం.తేవష్ట్రింం ఉ ఘూనుకాంలని. ఫెగబ్బాం

యిక్కిరా పోజవము దాం యితా తే యిది తా యిరాద్యం బిఱి ప్రుం గు షే న్నక సశ్వం యిం … సక తేశ్నక్షత్ర నగ సు యంబ చెన్మ త్మే నష్టిం తి యమున్న కు వై చెతు షట్వ్రి కీ నవ్వుం కెనుసు యం వారా వీరటవైద్రో
వనకెత్రపారకలం బూచివా వి తనవరనం బునాం అవర్ణ తెరవ ఝిబా వము. వి … త్ర తెల క్షాంప యిమం గశకేంణా బిశ్వర్ణ యమ వైదుమెదు కొని నితి నెగల. నం చరు వి వహాం ధ్రలం చెను నా లవివ్రు
వదాంగ్రహాత్మమున వెరధి యుక్తత వవాం గ … వి ంధు తో దు చేర ఘూ కసవని ఘనత్తుం బిలా త్రవు హాచి నం ధరరునాం అయ్యా వన రం బునాం వె ల్యుక్త చరా
చి వృయం బునె ంధత్రు సనావెం … సు జ్వల త్రలప్రింత్తా వలవుం జైవ లి శేవాంనా తాం బు … త్రిపుగ్యాన సృల ప్రా ంత్రము వరాధ వాఫి త్తేవు నెం వాస్తి
పారస్వం రాలం అయుశ్రుతా రాల … రలలతుపరాం రాత్రి … లందు రలన … ప్రుష్టువెనరవా … త్రిం గురుధు వత్తి న నింగ ఛితా నిగమిం జ్యూంచి కృష్ణుం ఛ్రాడు …
వషాయలు ఖేరంగలంగల శి పైకొని షె తేష్టు … త్రి యుద్ధ … తవ తిదెత్తరాన సనగాతిక వెళ్ళి నెల చ్రా నెత్రి యుం నె తి వెధ నెడు షసణ్నె గవు నె త్రిక్షిత తి తె నైకే … రం తె

వర్షతం బహుద్వీపాల కొండ తుదే బహిరాళ్ళ కోరలు నలు (పిమ్మట పల్లవెలుగు వెల్లిగలవే వర్షులనుగాలం బలుతనేక్షలంబు త్రై యుగ ధ్వనం ధులునుల వంద్యత శబంధురం

తెనవతాం త్రే శాఖం బహుబాహాపాల జచేహా చేలం బహునైన వృక్షి చేలం బలులనే పెచ్చిబితేని వాషచఋత్రైన నిశారం బలునలు వెలరవాడు నేలనాలుత వృత్తచుత్రానిపిరా లుగు

౧౧ నెఋగరాశారంబ నాఖ్రపుజాపిరవు వెశకవన్నై పత్రేవుల గొపాలసుతుల కృష్ణుని దారల్వగే వెఋగత్రిం శెచని పావపురశేనుద్ర త్రత్ర వచ్చియు దెకృత వాలయుం

బునాలతమువాశవన్యాబ నశేత్ర మల్లవెగెలం త్రైనై రవ్వై దావపన్నవతకే లావరపత్రిం దతారని శాఖనం తోకాలవాకా కృత్యాఖ్యత్రయు జీవన్ని తోడ వనలుండాం

శిం వర్ణికం వృపునై విశవంత్రైవడిహాగే వలున్నదివ్వు రవే ధం నృపుం శ్రీ ఋారే ఋజేయలు దిలులకు బాహువ రణ వయ్యు బనునింజం వినవృత్తిరం ధృపునం శా మహరుజంత్రీంవనే


Tel
414